GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0682
4	Work Number	R 2631
5	Page No (From... To)	1 to 219
6	Name of the Work	BHAGAVATHAMU
7	Subject	ITHIHASAMU

॥ తరలము॥ పరమపావనవిజ్ఞానభావనభాంధవశ్రీకరా రావణారి శరణాగతావనతత్పరా [illegible] క్షత్రపారావారబడబానల [illegible] దుష్టలోకవిదారణా। ధర్మపాలన [illegible]
గుణాంత శ్రీపురనాథ। శ్రీరాములగుణసాంద్రాలా। భక్తలోకానుపాలా। భవతిమిరదినేశా భానుకులతిలక శ్రీరాఘవా। కువలయపాలక [illegible] ప్రతిపాదక [illegible] దివ్యచరిత్ర
కృష్ణ [illegible] తత్ప్రసాదితంబైన శ్రీమహాభాగవతంబున మహాపురాణంబునందు వివిధధర్మనిలయంబు। విదురతీర్థయాత్రయును సంబంధంబున। ఉద్ధవసందర్శనంబును। కృష్ణ [illegible]
[illegible] నందనుండయును। విదురమైత్రేయసంవాదంబును [illegible] లక్షణంబును। [illegible] దాదులసంభవప్రకారంబును [illegible]
[illegible] ప్రకారంబును భాగవతలోకోత్పత్తికారణంబును। పద్మసంభవుజన్మప్రకారంబును। బ్రహ్మతాపంబును। సనకాదిసృష్టి [illegible]
[illegible] యము। బ్రహ్మమానసపుత్రులసృష్టియు। పరమాణువులసంభవంబును। భూభువరాదిలోకవిస్తారంబును। కాలవిభాగసంఖ్యయు [illegible]
[illegible] మానంబులును। బ్రహ్మసృష్టిభేదంబులును। సనకాదులజన్మంబును। స్వాయంభువమనుజన్మంబును। శ్రీహరివరాహావతారంబును।

ంధరారుంధ్రతెంచటు. ఉశరరుందునన సుపరత్రుం హ్రాంబులు నాల్గనిలిపి| బుద తలాపర్శ్వన పరతంత్రసివఖ్యు శ్రీఖిదళ్రావవమున విక్షేప్త యగుంగ| భవ్యసత్ప్రసి వ్యాలబ్రహ్మంభ
ధానేల తృవులనొంప్పి సంత్రలాదారని ంయుత ॥౧౮॥ కలల భూవిరచసన్సుంఘుంబులు| కనకనుంజ్ఞానలగా తెలివునుగు ప్రాలిప్రాలతి దనయునసంస్కృదేశ వమున నపభుం చమం| శైనప
నకనకసనక్షపాయు తుంకనస నాపరవాసుదేవుభరగాం| బుభూహారయుకనస్తుబస్తవునలిలసియు భవను ॥౧౯॥ లుల్లు కలుల్కు మాకన్యంబున దేవమూత్రత్రిహత్రిరి యుండనగలకనయ్యుం
రత్రుసిద్ధి వహ ంత్రనంత్రా| నక్షదకపిలుండ్యల ష్టి చేతననుజ్ఞాతుండై ఫెదవారస ంధవ్యాసపూర్వవు   తినివహసంస్థా యోగవం నుండ్ల గలచుసవుద్భృచేత దతాహాప్రుంజా
బులసేనస్తా పిలుబ| గాంత్రికొరకు సమాపితుండై యుదగ్నా సంబ్బకసుంఘుని యునవిస్తెంత్రయు   నమున విదురనకల్లనియు| కండి యాయుపాఖ్యానం బు
పె ం వ్యాదంబులను| నత్యుంత్రా పావనంబులనుంనపిల ప్రగలి తంబులను| శైనయోగంబులపిసింబరవుభ కృ యటుకృండై యతృంద్లపది ంస్తును నృంథలవిసునప్రి పనార్చ
క్షనస్రుబరనారశింద్ల బులలం జాబనంద్యసని వ్రుత్రియుం ద్లవిదురునకరిం ంత్రనని ఖరయొం నింద్యుం ద్లపరిక్షం నారంద్యనుకుం జేప్పననే సాం లుం ద్ల నాం నాం
ంవిమలసౌరసకోమలచంపరిశచతు ద్గనశరదింద్యకుంద్లహారతారమారాళపస్సిరచంద్రికా| విసులయశ్వా విశాలకరఘు విరచిత షట్పద పత్రి లా౧౯

గురువరినాటే యప్పుత్రేనవుం బాస్సిననదింహునుగవగ చంద్రికారూప్యంబైన తద్వాత్రంబును గంధవాన్ పుణ్యగణంబులు నిల్చెను। యిటువరింయుంగే వలసంభవ
కానిద్రారుప్పంబులైన శరీరంబులు దాల్చి పిశాచగణంబున్నకసిద్ధభూతగణంబులంబుట్టించిన వారలు దిగంబరులును ముక్తకేశులును నంబూచి ధాత్రలో ప్రసన్నంబులు వరుసల ప్రత్యక్షప్రభవ
శరీరంబులు వెంత్తియును దనన్నసంనత్త నింగా జిత్రంబ్రియు వృశభదేహులంత్తగుచుంచిత్తసాధ్యగణంబులంబుట్టించె నవలు లేవు బుట్టించె నయద్దృశశరీరంబున శుంగార్యంబ్రసు దేవభావంబున్నె
గణంబులు నట్టి నటించెను ధనంబులందు హస్త కేశ్వరంబులనా చరిత్రరు మరియును సుకీనన ద్భుసన్నత్తవిను చతురుడ్త బంక్షజాసనుండు చిరో ధానశత్తి వలస। నలసి దాటి ధర్ములనెల బుట్టించి లిరి తాంత
యిందె వృషభంబున సిద్ధసమర్పించెడియు భారా తి వింభుపడ దనదు। ప్రతిబింబుగుశ శరీరము నంగి రులంగం ఘరులు బుట్టింపంబూ నిరాకు। ధాతృప్రతిబింబ్బ దేహాంశుల సత్త్వపారు సని కరీంద్ర
పదమే నలిత మిలన పొందుటయుండ్రి। తం తప్పంద్య దనంబున్నుం దాతలనా కా తన సృష్టి విద్ధి లె మకీంగ నలుసు నిజతనే పృదాల్చి కరూర సాదులను నగరదలింకుంగరా। లిన దేవములు ప్రసంగ్ర దిచిరు సమ
సన్నప్పతేజనని గంభావింప్రియు లేతవక్షవహింప్రస।పనేనసనవమ మ్హులనతి పాలవనులగుబ్రహ్మాణ్యవమున్న వరులున్న జించ్రసు॥సీ॥ పుట్టింప్రవారికి పురుషరూపం భైన లనదే హములు ప్రసన తని తరిరా
౧౦౭ గణం బివన నగ ఘ్మసికె నిజసరిదెవ।యబిలజగత్ప్రసృత్తినిచెలగా వింపుం గంబడి నయూ విశతేసుశ్రుత। మాంత్ర సుకరవ యిస్సనం ద్దరియ దాన్న దిత్రి యూ కాంక్షమిడె నిజయుంబున్నె నై। తద్ద విభాగ

...డ్డనా స్వదనము నెరయంగకలి సె। నన్న వృషవనమ్ముల హర్షాబ్బులలవి స్తంయుల్లై। విను బ్రహ్మశిరిస్వారతి [illegible] డు మరియము గావాగదరత పెట్టిన ద్వంయేనాసె వసూధిం [illegible] బ్బునరుశే
1 [illegible] బ్బులుంబు క్షిప [illegible] వసూధింయేంగ [illegible] ద్వంయేం [illegible] ండె యసాత్రియ్యన్వరిరాంశ్యంబ్బు నహారికెంత్రహంబు బ్బునెమ్మెక్కానికి నిత్రినను మిత్రరయుంత్రు బిపినవిదురుండు పరమేశ్వరుం [illegible] నంబు బ్బునంబు [illegible] అంకె
దలింప్రిహెండ్రి రయుక్షేత్రయునసు నిజ్జనియె [illegible] ధనిరయం భవ్యున వంశ్యతెంన్యంగ బరమన వద్దవునల వృదుతలంప్రీగా నరాను లదృంశవనుస ధనశ్రయం పెట్టిప్రస్పవృధియె ప్రీతవు। అదియునను
[illegible] నిత్రియెద్రలత్తునపాదులనునంక్షనులు గలక్షంక్రిపి [illegible] రుసత్త్వద్విఘటలయ్యెన ధాత్రినెల్లి। ధమవగానవమునుకుంత్రయుదప్రరుంక్షు। ననఘుత్రియెబ్బుల్లిం [illegible] రుపలుకా శివరితవేల్లునను
ప్రసనాకవమున్నింద [illegible] ద్రు। గఅది రయునుంగ్నాకలత్మనను పుత్రిర [illegible] యేంగలక్ష్మనా సమెతయునగు దెవపాలింపనకన్నకారత్తంబ్బునుసోవయుంభవుండు సగదసే [illegible] నకసె విధంబ్బునం చెపిటి [illegible]
రెహంనిద్యెల్ల నదెవమున్తంద్ర జలనిరిటంబుడిం ప్రె। నదింయునను। గాంరకకక్షనవమ్ముంధ్వరుటియుసు కన్నను [illegible] పాఠశాలకి [illegible] నని డిటిటియూరుబియుంధ్వ సూ [illegible] లంధ్వంయూ స్పిటింయెవిభ [illegible]
ంపుంనిల్లింయున నత్రయ్యవలయునునిరుడిని సబిదురునకుమ్మెత్రయుండి జ్జనియె ౚ౨ విసువుసనఘుకృత [illegible] బ్బు। మునినాధుండునేనశదమ్ముండుక్రలప్రలం [illegible] ప్రశనను కుంభవ్వనిబె కౌశయున క్షంయు [illegible]
ధిర [illegible] నలుంధనుకర సల్లెత్రరవుండన్నా లవిలిపదిబెటదిష్ణవల్లెరవును లాలితిప్పమునైంయుమసుకనాం ధ్వ [illegible] సాం వసూధి। సుంధ్రింయెకత్రుదివత్తుంధైంధ్య దర్శ్రాంగ హఠి బ్రప్రుం నవు స్నారధ। వరఛానసనకు [illegible]

౭

...యు దరస్వను [illegible] రంవగా నై పృథివిని దానవెం దస్త్ర [illegible] లుండ్లలు దల్లడిల్ల (పండ్లి మెల్ల నరకాసు పరిస్పంద్రి యేసను చలి॥ వేంరిం దయ నం॥ శక॥ [illegible] నిఖ్మ లురాంలంస స్వసన్యత దంష్ట్రి త్ర యు

[illegible] దస్య రాంగని [illegible] దన దే [illegible] అని యూక్ష ర్వఘయం ఘ్నులు (తనమున మమ్ముం ద [illegible] ంకలిం పృదనుడా ధిపుండి (క్రని [illegible] బికర [illegible]

[illegible] కర చమూద్రో త్రన [illegible] తదత్రవరదా [illegible] నం (గ్రనివరసాం తలగతఘవి (యుసగ్యం ఘ్నునసాం లచుధినమ్మెవత్రిం ఘ్నునను॥ శక॥ [illegible] నివిధరగాం॥ [illegible]

దసాం [illegible] మలు చలవఘ [illegible] సమిళ్ళి [illegible] శక॥ వేంయేంవింరు [illegible] యుం పృదమిం జ్యూర ఘ్నా వృమలతా (కం [illegible] దమ శా శతర్వ వ్రులకు (ధియను తమి తల్లు [illegible] దతె పొతె తెం పృద [illegible] ॥ శ॥ అవిరళ వంతేగా పహం యేసా ఋలం

[illegible] శియు వృశ్య [illegible] నవలర [illegible] దిన వి పొరిం ట్రి [illegible] ద్రువ తనకులు లశల్లి ఘమోదమెలు లంచుం [illegible] (శలు వెదిచుడ్లు దాశనం ద్రవగునింమ్మ కనుం [illegible] దెవత్రాం నగాముతెల్ల (నిరశ్మాల మెట్ల దాలనెరినశింపు నల [illegible] నియ

[illegible] త్రి యెళలయు చసం [illegible] హరి మహెంద్రాదిసురము నివరుల [illegible] (వత్సు దురవద్ర కాత్తలా వంత్రనెంంద్రి (నిఖిల దంష్ట్రం [illegible] నవశిత నిఖిల [illegible] (దెవిలా [illegible] నెప్పె నద్ద్రెపుడం త్ర॥ ది॥ [illegible] దంత్ర [illegible]

[illegible] రందాత్రి [illegible] చసనివెన్య శక॥ కరివెను కందగులు నత్రముఋ [illegible] నిం ద్లను నిద్ధతవవిభుం డుకదిపిల్లె [illegible] దురితవ [illegible]

[illegible] ॥ శక॥ [illegible] యకల [illegible] వంద్రనసురగా వముచెప్పి విజయుమం (చసందెదనని మదిదలప్రియు (పంద్ర [illegible] ం చూపరబంట్లు పంత్ర హెచ్చరను॥ వ॥ అని యూక్త్ర పింప్రనం బుంద్దరి [illegible]

[illegible] ॥ శ॥ [illegible] యమల [illegible] సతని ల్పిథానిశ్చాధారవముగాం (దాంయుజనాఘుం డు దవ్వుటం (మాయయా తమత్తిం చెప్పెసురలు హర్షమ్ముచాం ద్దను॥ ది॥ కుసుమములప్రిష్టి ఋరుసగురిసె నంత్ర (విభవమొ ప్పర దెవదుం [illegible]

...లంబ్రలు భూంత్ర విగ్రాంబ డాకెని। శ్రవణా ములంత్ర, రిత్క వము నెరిత్రినె త్రా యము [illegible] మహా। రవ వయున యము [illegible]
నా యుష్యను రాంధిప్రమా యుశను సుని। రసన కరంభ [illegible] రా ఘవముంబ సుప సనం॥ [illegible] దిఫధ। రా। వక్ర ముస [illegible]
విభుపా కవంబ్బులు। గతి దప్పె యుసను చుదలంప గాఁడి నులు [illegible] ధారలాతి కెరశ్చం [illegible] యుగ గుశన [illegible]
రంబ్బులాం బూలె। హరి తిదబ [illegible] విషలంబ్బు [illegible] నిబాంశ్చత నంబుస నంబుంబారి కా [illegible]
గానం బలంబి దైత్యుండద్దు నిత్తారంబ్బు గున వయ్షింబూబి చినసు రాం త్ర కలం [illegible]
తలంబ్బు చయుల గతి త్రైశి గాం॥ [illegible] దిజ చెడి లూ బడె దైత్యుండు సత్తె [illegible]
[illegible] రంబ్బు గా। బధి సంగాంబ కలా రహస్ వచుల శుంభ [illegible]
[illegible] నిరంబ్బుది పండ్డు [illegible]
సా॥ ప్పా॥ వర యెం డింద్యులు యొంగ [illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

సనవచునకు భువనసంబు తెల్ల గాంభీర్యము వది [illegible] యుక్తి వరిత [illegible]

[illegible]

[illegible]

దత్తకీర్తి హూతవెతస్యం దైకనం త్రివర్ణుం దుఃం గులున్ బాలజాడ వుంగాశం కృమై దాం కర్దూ కైనక్ష్మ దర్పరగాం బుమశి వుది లూం నిబ్బా ప్రభావాజిప్లుం గనహెు ఖర్వ చలితై భద్రి తయుం డ్లైనబ్బా వుభునిసుదిం వుభువు సుబాముల మహి వదరాష్టా। శ్రులవునసుం దైగద
కృకర్ణకనవితిన దయెసాం ఖసవెలాం ప్రనవేగ కృష్ణు నదస్సారిం త్రిమదా సురెంద్రు తుండన్న నవుత్రకర్ణ దుం దెవాం ధవు। శ్రుమతుర్వై నక్త్రుబున్నెన్న నరర్జ హం త్రస్ కాదన్న లగ్నేగదకెల ధరి యం త్రిదానితునవులన్ గాకెం త్రిసేత్రి కృత్యధు। కృష్ణ దుడి యెుం కృత్తి గదరవం విభుని ।శ్రీల
ప్రశ్రీయుత్రైశిననాంగ ప్రభ్రదిదానమందఁ కుండ్ద దను బూరిగణారగణ్య వి దశ్రీయాం। శ్రుదకరలా ఘవశ్రమువు శ్రీర నిమాపి లి శ్రీం పెరుదం బ్రుద్దయు లత్రింసా వాండ్ర లివశాం శులభా వవయునెూం ద్రి। యుం త్రిల్ల। వృదిదేతిశాం ద్వైత్రశిశి ప్రమూన లిమదీప
సాం జసాంధన న్నుఖవ ఞంబ్బ దలిపది అన్యో న్యజయు కాం త్యనితతె తత తృంగ తకతదంగ టాదిత ంబ్బల నుదక్షగాం త్రసముద్రం బ్బులకాద్రం బ్బునను ప్రరసురశులండ్ల దం। త్రుపుష్టితమదాంధగ దురతయుశం ఖంబ్బు చక్రం బ్బున నను
౧౨ వెర్షవంబ్బులలజ్షదు తెబ్బలులలగబ్బునవతిదాపాశతి శిరంబ్బునెన దబిన్ రంకలు బవుదవృక్ష ఘంబ్బుల రథ సంబ్బునననస్తు సెంపా పరాక్రమంబ్బుల విక్రమింబ్బిపొరుడె దపిరంగా మంద లపరి త్ర వుమాంబ్బు స్తో
వెప్పి బ్బునం యుండ్దరికాక్ష్మం దర్ప దశైగాస్సుండల భువనంబ్బునంది శిశిలిపక్షవక్త్రం పుప్పగనిసంకాశం బ్బుగునగదా ద్రం ద్రం బ్బునవనిత్రి నవాందు తెలిశాం బ్బిదను జప త్రిపందిపాలం బ్బునె తిదిగా పుత్రి
త్రాశ్రత్రంబ్బులం బురనిం ప్రభువపం యుభవీడా యుభవత్రియుభవీండా యుభవనుసుంద్బెరుల రుధిరం బ్బులూ ప్రస్తానిం ప్పువసం। దిరస్కారపరిపాక వితముచం బూరసె వ యుం బ్బునన వ్యాపులుల సవరం బ్బుబాంబ
నిశిలవునింద్రసిద్ధసాధ్వ దేవగణం బ్బులత్రా దుబనుదెంబ్బి యెూర్ధ్వరిత్రి నిమిత్తం బ్బు। అసురలొ దంచాదు యుద్ధ వరాహ బ్బు తొ నిర్జనియెూగవ్ర అంబ్బి తదివ్యమూర్తి పరమాన్న రయుంక లు సాత్త్వ రథై న నక్షత్రం

...ప్రభూరిపుంజా విస్తరణాను దక్షిణాలు లు హరి...
శ్రీయుంబుగ దువత్స ... దేవుంను దెనిని। చెవయు ...
వర్తనను దుష్టు విభుదను ... నా। దననుభవ నయము విభుంత నగర ...
... సంగర ... నారిం ప్రనింక్షి కా। వరశ ... దుష్టుం ...
... ధుత్రదు ... । ... రవుహరిం ... వవుదా ...
... దుశింప్ర వెడుగులు ... దెను ...
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

భుజంగాధీశుఁడున్నను సమాన్కార రూకదుండ్రిన హరినిద్రాం ష్టమ్ము త్రియుం ప్రత్యదయును దితి కాశ్యపసంవాదంబున్ను సదాశివప్రసంగాంయును దితిగాంధానంబున్ను త్రివిత్ర భావంబున్నను వెరచి దేవతలు బ్రంహ్మ సంని
ధికిం బ్రని దితిగాంధనప్రకారంబున్నుతిం స్కాదినమద యును హ్రస్వసాదులున్నై కుంఠంబున్నన కన్యంజని యును ప్రటజయును విజయులిశపింపుటయును శ్రీహరి కోశనంబున్నను బ్రాహ్మ ప్రశ్రనంయును సనాకాదు
లు హిరణ్యనుతింపులోనా హిరణ్యాక్షుహిరణ్యకశి పులజన్మంబున్నను హిరణ్యాక్షదిగ్విజయంబున్నను వనవరాహ హిరణ్యాక్ష యుద్ధంబున్ను బ్రహ్మస్తవంబున్నను హిరణ్యాక్షవధంబున్నను దేవతలు
ప్రహరిసభ సోత్రంబులున్నను దైత్యాతిరసప్తను సుకవరా హరాదులజన్మంబున్నను స్వాయంభువంబున్నను కర్దమునితపంబున్నను శ్రీహరిదర్శనంబు గులయును కర్దమునికి దేవహూతి యొసంగ వచ్చిన
౧౯౪ దేవహూతిం బ్రతిగ్రహయును బంగారు యున్నదేవహూతి వ చర్యలక్షణసంత్రప్తిసించి కర్దముండు నిజయోగకల్పితంబున్నగు విమానంబునన్న హరి దాసిసమేతయైన దేవహూతితోడం గూడి కర్దమ వనం
బునివిహారంబున్ననవ కన్యకాజననంబున్నను హరి దేవహూతిగర్భంబున్నను దేవహూతికిం గపిల కవికంబున్నను కపిలవని ంబున్ను దేవహూతికి యును దత్తపుత్ర వివాహంబున్నను కర్దమ తపోయాత్రయును ౧ కపి

౧౮

లి నా । వినయ తవినా స్త్ర సనా పురితవేదవములవహ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౨౧

ఉత్పలమాల ధా। శరధి ... సుభగస్త్రీవిళ్యం ... నరసనక ... రకరంభాలవిరాజితకదంబ ... నను॥ నిఖిలవయునింద్రవనిత ...
ప్రసంగ ... నాంబుజ ... నమరువాండు ... జనసుగుహ ... యుండ నందనరువాండు। మాంనితకళా వమాందువ ... సుంత్రి ... రా జిల్లువా ... నతజా ... వనకృపావృత
... రంభితమును ... చాసిల్లు ... వములవాండు ... నవములరక్షింప్రుంజాలువాండు ... భువనచక్రం ... యెల్లచారి మపోవ ... వయుభూ ... వాండు ... రటిచిరాజితపి
... విలతక ... దుప్పలినప్పింప్పు ... ప్రబల ... ఖలుంగ్రుందుర్గ ... సంగా। నిజరాంత్రి ... చిలలక్షి ... నులు ... గంధ ... వహనియుదు ... వరతపయ
... భానిచయంబుహదిక్కులనిండ ... నసం ... రవళియుకంకణ ... పలు ... సనతరతల ... మరి ... జరానారవిలారవిందవమవకా॥ వ॥ మరియును ... వరి ...
... కంఠితతులసి ... ధుర ... గంధవాహ ... దకలితతుమ ... చనుదంచు ... మానసానందకారియును ... కరకాంత ... కరణ ... ప ...
... దారయుకంబునం ... దర్శ ... విరి ... రతుగ్రోక్షాం ... భాసమానంబగుచుబాదచారి ... యు ... గురుం ... రుంధు ... వెం ...
... సల్లరుగుదెంచి ... రమడ ... క్రుత్తకుంద్దరు ... రసుందరవదనార విందమ్ము ముదంబ్బునందప్రకచుంచియును ... నిజలుని ... లం ... వెం ... యుజు ... రిం ...
లన్మా॥ వృ॥ సన్న

[illegible] సుషమయుం బున్న [illegible] దండలు తెరుం [illegible]
[illegible] సుటతకరుల [illegible] దియన్నరాపాపు [illegible] బున్నలను [illegible] ఫలములు [illegible] పురాకసయో నిం బున్నలుం [illegible] ॥ కగి [illegible]
[illegible] ప్రూంగం బున్నలు । వారింపు [illegible] సుర [illegible] లతుం [illegible] బున్నన బాందున్న [illegible] సరసి [illegible] ఫలములు [illegible] మునిం [illegible] పదాంబో [illegible]
[illegible] తిరిగి ॥ [illegible] విశ్వరూపం బున్నల కిం [illegible] విరామమనే వములగ్నా కింప్తం గానెలసు । తప్పరు [illegible] బరా [illegible] భూతం [illegible]
[illegible] దుర్గా [illegible] మెలగా రంయుసుం [illegible] ॥ అది [illegible] వలు [illegible] వములు [illegible] యచిత్రవయం । [illegible] మూచే [illegible] మెంచే [illegible] వములకు [illegible]
[illegible] విష్ణు తులగ్న ॥ [illegible] దున్నలు మిందమదిధు [illegible] వములు ॥ అనుసమయం బున్నా ॥ హరి [illegible] తనం [illegible] కలకలం బాసు [illegible] లంహా [illegible]
[illegible] ధర్మ [illegible] యతెం ప్రుం [illegible] హరుం [illegible] వరుసుం [illegible] నురిదయ [illegible] నిధి [illegible] సంఘ [illegible]
[illegible] రామసురాం [illegible] లక్ష్మీ [illegible] హామములకు వినతా [illegible] సరురమం బున్న [illegible] వరుస [illegible]
[illegible] యరఘునా తల్లతు [illegible] హంస [illegible]

౨౩

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౫

వళ్ళిలమల్లికలును। నున్నపతితవె తెత్ప్రుండె న వికసంత [illegible] నిశ [illegible] త్రంబ్బున [illegible] హొ పొన్న [illegible] మంబ్బుగా నరవింద్దనయునకద్దా [illegible] లనగా నంబ్బులుగా [illegible] రంపను వెదవ [illegible] రసం దల హాంబ్బుల నలరు [illegible]
[illegible] పదంబ్బుగా విరజ్జి నొం గుసనిబహూ కె దించను చంద్దమంద్దా రకుండ [illegible] రిల్లు విలసిల్ల [illegible] లసిదళ హూ మం బాబు బ్బుగ నిమ [illegible] గన్ని గూలి [illegible] లసిదళ దా మలం బ్బు [illegible] [illegible]
[illegible] కంపిత మద్యంబ్బులును। కటి కత్ర [illegible] కలా [illegible] పుంన్నాగ నాగ కసుళా [illegible] కసురవక [illegible] లపారిజాతాది ప్రసూనముం డ్రరులును [illegible] వుం [illegible] రిపుం [illegible] రంగ [illegible]
[illegible] హిం ప్రునయుసరవసులంబ్బులుం గలసు [illegible] [illegible] దూ [illegible] తప్ప ఘుని తం ప్రు భారాల [illegible] హసితమ [illegible] రకలహం [illegible] నం బ్బు [illegible]
[illegible] పరిదా [illegible] లు విహ [illegible] బ్బులు ను। [illegible] [illegible] లి [illegible] రంబ్బుల నానంద్దం [illegible] నెండ్ర [illegible] రవిం [illegible] పరిలబ్బ [illegible] లుం [illegible] [illegible]
[illegible] ంత్రి [illegible] బ్బు నం [illegible] నవమనొహర వమూ [illegible] రియుం [illegible] కమని [illegible] రని తమా [illegible] చరనా [illegible] [illegible]
[illegible] ంబ్బు [illegible] గా మా [illegible] రిప్రం [illegible] ంబ్బు బా లతం చెన తనెనిదకాం [illegible] టిరప [illegible] దెల [illegible] [illegible]
[illegible] తుంప్రు నలుం గనా [illegible] నం [illegible] బ్బు చు। విజ [illegible] కామం బ్బు [illegible] తులసి కా [illegible] లసాల [illegible] యుకసుని [illegible] [illegible]
[illegible] ల లల [illegible] ముదావు రవి [illegible] లం బ్రు లచిం [illegible] ప్పు। [illegible] తం బుం

౧౬

షట్ రసాపన లిపుతుం త్తగు [illegible] వులాం త్తిప్పరుం గుండ్లలు రవ [illegible] ప్పుడు [illegible] ప్పుం [illegible] వుదం [illegible]
[illegible] నంగసు [illegible] నగశపపుడు వయుక ॥ కావి నిత్తన [illegible] యులు వధు [illegible] దన [illegible]
[illegible] ంప్పుత్తుం [illegible] దుచనరతె [illegible] రామం బ్బునను । దిన దినము వధ [illegible] నం బ్బునను [illegible]
ఆది త్రిగచ [illegible] దుం [illegible] రాకృత త్తె [illegible] మలిల త్తెల్లు ది వసుంధరయుం [illegible] నం బ్బునిం
[illegible] లి [illegible] త్తుప్పదా । [illegible] వచులక [illegible] యుం [illegible] లు పాల [illegible] ది [illegible]
[illegible] [illegible] లా [illegible] ంద [illegible] త్రి [illegible] దివ [illegible] యుదాం
[illegible] ని [illegible] యు [illegible] యుసు సుద
[illegible] కృష్ణ [illegible] వులసంద ం బ్బున [illegible] త్రిం [illegible]
[illegible] ం బ్బున [illegible] కలది [illegible] యు [illegible] రుల [illegible] రవం ద [illegible] చం [illegible]

శ్రీపతినంబెనఁగన వృనసలు లాం దేవుఁడు [illegible] లాం [illegible] లాంలు ప్రం గుణ్యం లు [illegible]
లక్ష్మీనాథ ఉపన్యస్తం గి. త్రి రమ [illegible] ని [illegible] ర ష దా ప్ప [illegible] ని ర [illegible] మృగ [illegible] ని కాం ఒప్పి దా [illegible] ఘు [illegible] మ లం [illegible]
లసగ ను గా [illegible] వ వు ం [illegible] ర్గు ల [illegible] ం [illegible] వి క్షుం [illegible] వ వు సు॥ వశ్య [illegible] దు హా [illegible] యచ్ఛ [illegible]
వి ని భవ ని వ [illegible] । దా వ త దిం య [illegible] [illegible] దా ఖి స ఖ ం [illegible] సు ం [illegible] వ ప్ర [illegible] । [illegible]
వ ంగా లక్ష్మి వె ద్ద ప్పు డు వి న త్రి లి ఖ [illegible] వు త్రి ంగుం ॥ [illegible] రి పె రు [illegible] ం ప్లె స ను వ స్థ గ [illegible] వ వం
వు ం బె నే త ల ం బు న్న స స క ల త్రు [illegible] ధ వ [illegible] లి. వి ఆ వ [illegible] ఖ [illegible] ం ఖ్యు ల వు న ం ఖ్యు ల
నం లక్ష్మి నం ఖ్యు లు సు । [illegible] వ ం త్రి త వ సం త్రి స వ ం ర వ [illegible] ం వ ద ఖి శ్రీ ఖి ల [illegible] సం త్రి కా ర సె
లు గ దిం ప్త తె క వ ం [illegible] త భ న లై ని ర తె శ ం ర వ వి ష్ణు [illegible] మా న [illegible] క [illegible] సు । ం ఒ ం ది ర
[illegible] వ్ర స ం [illegible] ఒ య్యు [illegible] వ్వై వ మా ని [illegible] ల వ మా న [illegible]

విశల్యా ము క్తిం [illegible] సమతండ్ర [illegible] ప్రాంభ్రత్కరిశలి శ్రా [illegible] యుమున [illegible] రిశిసస తెలివారి ధర్మ [illegible] ||౪౯|| లక్షనికన్నప్పుండెరింజిం [illegible] న| వినిదిత్తిచయేవుం బాలవింప్రాత్తివ మత్తియతెప్పత్తనప్రా [illegible] యమున్నమ్ము మాఖ్యమ్ముం|| నను నానిజమ్ము

శ్రావనన్నప్ర్రాసంపుంప్పెమె [illegible] ఆనన [illegible] గన్నప్పుండపృగమలాంసన [illegible] లదంధున్నా [illegible] సనమ్మంప్రి [illegible] వృప్పాల్లిసరురుశతప్పుల చెతనంత్రాజుం రంయు [illegible] నిశన్నవం బ్యుభవదాత్తె ఖులాం రప్పులక్సన్న [illegible] సనారవారిమదిఫ్రోదాని

ఋక్ష్లుద్ధిపయంత్తగనాం||౫||ఆతవగనవి [illegible] తవయు [illegible] లాఫారి [illegible] |చేల నసక్షిదినినరిత్రదవున వేము సం జెకరరి కిప్పియువప్తదినికేం|వున నవున దాపవెుండప్పలజపనహాధపే హిందస [illegible] జయుస [illegible] దిం|త్రినన సూనాదనుచుదిగుతకె [illegible]

సంత్రడగనప్పుగ్లుతవు భివరకత్రిగాల్లతత్రలా|వెనదాజ్ఞపాండ్వదరకదెల్లు [illegible] సనిందుభ్ర్వి [illegible] భాలలావుము [illegible] సంత్త|వదనజాతాతవిన్నత్తాభావుండెన|ఆనయుండుదియుంప్రగలం దా [illegible] ఖునస్పుండు [illegible] వమరియుగ్మా|ఆనసపుంగ్య్పుందసుగయుసమ

శ్రావనసుండప్పనుపారాదవుతపుండా జు||సి [illegible] సుత్రి [illegible] లాప్రులై [illegible] సంయెంగిందప్పులు [illegible] ను||౫౧|| వామలు చనవినవుముదు వనసహవు|వుక్తిమువు [illegible] సునం బరిత్తధవెం చెలుంగ్స|నప్పదుప్పె [illegible] సంగలుం దంచప్పవం

పలావుంపలభాసవలత్త్రవుండ్యులక్షమాహిం [illegible] సాధుందులసిదళ్లదామమంబకెల్లనాత్త్పు| [illegible] నసవ్వహనుఖావు|చతురత్తి [illegible] వవిజ్ఞనసరనిరి||దామం [illegible] రింయుంప్రినాత్తులంద [illegible]

నప్పబిలిదరాలంప్తలకలింద్వగనచ|పరనవృత్తిహిత్వం బరిల్లా సవంతుతుంబకద [illegible] ప్రావేురసం బ్యునండప్పత్ర వదం బ్యునన్నిత్రిలదన్నవస్తుప్పం|దావుదిలూ హతిం తమహరిదిజిస్పవిహరవిన్నిల్లాత్తం [illegible]

[illegible] సస్మప్రిలనతవిదా [illegible] వమయుంబునండప్పనిబిలు [illegible] జంత్లునం త్రానన్నుదిలుంచు [illegible] వసునసకుందాపవునబాం దప్పు|నివి [illegible] ంత్రయుస్రేశ్రవరచేయు హని యెవృనికరురాచెనెరు గవచ్చు|నత్ర్రయా [illegible]

[illegible] బిలిత్సనవుల దుడ్డింబు నపనయుంచ్చు|రుంథి నా ల్గం ద్విజాంతవిరాభియు రయు||౫౨|| దివమలాంత్రరర [illegible] |వుబునసుప్పు

౧౨

వేమపుడు। యవ్వని మహేశుం బున్నిటి దట్టిద దిరోశనిత క్షేంప్ర తెవుతెదం బున్నైన। నెవృనిసెలింత్తు కెల్లి వారతనుసై మానాధికరపితుండై యులరునెవ్వం తట్టిదెవునిం(ద్రి) ప్రతపం పారశకునిన దిశ్శి ... దరుం ద్య... యనుం దస్తు। భూతి లి ప్తం
మ్మెంతుత్రుపటిత భోంని। పానుం ధనుచునప హేసం త్రువా। రిమతింయు। కకృదరశునకభూ గ్నేవము నునితే। పరదూరము నలతనెవృపంధయమునా। నెరిన్నంమ్మి వస్తవమాల్యా। భరగా మలనలంకరిం ప్రుచూ ...నుం ద్య ... లనూ। కనుశ భూనను ...
నవని యం దితంల్రియకుంగశవప్తదిరిని। త్రిన దితివరలం ప్రలితి నమ। వునశజసాయకవిభంన్నమానన యనగుచునయ్యశకమునను ... ప్పటన ... వ। దనయొప్రు ... రులం ... దూరల। ... నిం ... యతు ... ని ...
ద్దనమునవుంద్ధ ఖిమువియె॥ వళయబ్బు బనిస ... ర్వానిబనయుంద్ధం బ్బు నశృద్దాలంధనరశయ్యాశరదమస్తారం బ్బుగా విం(త్రి)... హాంత్రం బున్న నశి ... ల్లాం త్రాశం కవుం బ్బుది త్రి। సంకృత్రా నంత్ర రం బున్నన ... ప్రు నుస్త్రా నద ... త్రిగ్గా ... యపు మం ద్యుమూ ...
శిరజనం బ్బునచ ... లుతనం బ్బునమై నబ్రుంప్తా ... (త్రి) జపితి తెనంత్రా ... ॥కశ॥ దితియునుని హి ద్దకమ ... త్రిత్రైమదిలోనసిస్లు బి ల్వాదంగనానలవదనయునగుచునా పళు। పతి వలశని ... భయుం బ్బు దక్షీపరమటి తిని॥కశ॥ అభ ... లునిదా ... యనమం ద్యుమ ...
జనాం దుచలనగమలాసనకా। విభ ... త్తమైనంగరము ... భనరపరిలా ... హవాంత ... సా। (॥) అంత్రం నశవపుం ద్దనముబి తసరంధావంద్దనం బ్బు దిత్రిగా॥కశ॥ల ... లు ... విచనపిరిలా ... మ్రు ... నపసపా ... రిచిగనచిభ ... మమిది
రి। బ్యాబిరియకవునమునకా త్ర ... కచుమలిశైనే॥ వృ॥ సత్రనిదిదిగం ... సింద్ధ ... దంద్దని ... తనారాచపరం పురా హతవిశిగాన ... త్రం ... ప్ప సంశ ... లష్పు భా ... ధవనములగా విదిచిదుం ... లుమా లారవి౦ ... టి బ ... మంది తెలద
యా। త్రి ... త్రైవదిని ద్దశశిలత్రిం ... ల ... లతనగ॥ అక్తు బం బ ... తి ... సబ ... ప్రె ... తలైరుద్రాను చరులుపృధుశకీసమనివతులున్ర కవ్యు ... లతిశా కృపవములుచదృానభాద్యులునునావమ ... గనుల ... సూ॥ శ ... పదుని ... నదనుందనెల
... నిశుం బ్బుప్పుదరశశిత్రింగ్రై। నిరతమముచుధ ... పిడా। పరుత్రైవ ... నంత్ర కా ... గవృనవులనగ॥ ఆ॥ అట్టి దు ... వుల కమ పహాల్లలితిత్తి। విశవవిదుంటైనపతి తి శి కేన ... ప్పా।

[illegible]

[illegible] విదళ్ళతను [illegible]

[illegible] దవం [illegible] దా [illegible] ఖల [illegible]

[illegible] ధ్యాం [illegible] ఖుర [illegible]

[illegible]

[illegible]

[illegible] దమయంతి [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] వులవల్లనసప్త సంస్థలు దైవయోనులు బహుం దత్తనని వెం

[illegible] ద భూమి [illegible]
[illegible] వంత్రుం [illegible]
[illegible]
[illegible] నంబ్రు రవుదరల [illegible]
[illegible] త్రలూరం [illegible] వములవి [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ఉంటినవాం ధుపతిశం ప్రగాంపత్తి [illegible] విజయ [illegible] పదాంయూ పతినొనిధి. సన్నహా జ। తెలిసియుత్రమబుద్ధి తెలియని [illegible] లనెవనని [illegible] లలా [illegible] నదకాంజి [illegible] యుకములు। వితతకరు [illegible]

తరంగితవము [illegible] నిరత [illegible] ంబు [illegible] రయవనం [illegible]॥ క॥ [illegible] నిబ్రుంప్తావాదులగుణ [illegible] నవరుచులు భక్తి యొంగవమునవిన విందు త్రైవనవ [illegible] దవ్వు చు. [illegible]। గావ [illegible] నదరి [illegible] విదళిత గాత్రుం [illegible]

అంతటలిలహా [illegible] దగదా [illegible] వ. శాం. హ వయాం త్రి [illegible] వను [illegible] యు చరుయుంబ్బులగ। [illegible] రా [illegible] ంత్రవము చేసి [illegible] రధరాతల వప్పుల [illegible] ంధనిల్పి [illegible] తుండ [illegible] దసన [illegible] మంద

[illegible] నయుా [illegible] మ [illegible] బి [illegible] వింన్హా రిం [illegible] రు [illegible] ధు. [illegible] ంగనిశ్రీహరి చాలాం బ్రసంన్నం [illegible] నసి। [illegible] ంగ [illegible] నసునై నివారికి। [illegible] వము [illegible] నవము [illegible] దదిగాంకమెంద్రి యునవ॥ [illegible] హరిని [illegible]

[illegible] యుంద [illegible] యుతగ్గ [illegible] పరిమాం [illegible] వమనారదసబ్రి [illegible] రవముగ [illegible] చెలా [illegible] వరచె [illegible] దియెన్రె [illegible] లాహా రుననన [illegible] రతుప వస్తు వులు [illegible] రుల [illegible] వరిత్రె [illegible]

[illegible] ధారగ। [illegible] నయ [illegible] లవ [illegible] దశ [illegible] బ్బులర [illegible] నెన [illegible] యుసా [illegible] దసనెగను వనవము షి ఉవరంధ [illegible] నయుశాలి [illegible] నవధుప ప్రభుం. [illegible] ంగనె వెంప్త [illegible] నగు॥ [illegible] సర్ [illegible]

[illegible] మయగ్గ [illegible] నునగ [illegible] లాం [illegible] రు [illegible] విని [illegible] దునామ [illegible] విజపు [illegible] రిత్రా [illegible] వవనవ రాంషవమూంతి [illegible] వమునదరుపు వింప్రెం [illegible] యుక। విహారకము [illegible] విసం [illegible] నవము [illegible] రుంతరుంలు

[illegible] నగనస్ప [illegible] మాన [illegible] సంత్ర త్రికేశ [illegible] తాపవె దన యు॥ శాం [illegible] హరియుజ్ఞ వరాహరూపము దా [illegible] వింతుహిరం [illegible] దునెనను [illegible] నప్పు దు [illegible] ని [illegible] ధవగు [illegible] తస [illegible]

[illegible] రగ [illegible] తై రవము [illegible] గారణాపమసు రనెనతిసం [illegible] యునెరింనింప్తు విద్ధచెరితా। [illegible] నమైత్రేయు ముని విదురున కునని యెు। [illegible] దనవ [illegible] ంబ్బుదం [illegible] వముననె।

[illegible] బూనరింద్రద నారదుడు [illegible]

[illegible]

[illegible]

[illegible] నహా చెలనెంభం [illegible]

[illegible] రతున నసుంతు [illegible]

[illegible]

శాంతుల వంత్ర వ్యా వృతియు నవ్వ వాంగ దిము ... లనెద లుంత్రు వరిత్యునె తనిపాత్రద యహాశాంబు వలన ప్రాణంబునను। రోమంబుల లనుక్షిత ప్రాంతంబులను। త్వగింద్రియంబు వలనాయుత్రి మృదంబును। వుంగ సంబులు వలన
త్రిష్టు ష్ఠంబంబున్ను నను। శ్రోయవు వదిల ననను ఉత్తమృదంబును। నక్షి వలన జగతిఛ్ఛందంబునను। మజ్ఞంబు వలన పంక్తి ఛ్ఛందంబును। ప్రాణంబు వలన బృహతిఛ్ఛందంబును। జీవ్నవలన కరాంది సంప్రదిం ష త్రిష్టుబా ద ంబునను। వుంగ ... సంబున్న వలన
శాదిస్వరావళియును। నాసింత్రియంబుల వల నత్పష్టహవనగవత్సహతాయంబుగరాంపంబులశిగ। నఖంబులను। బలంబు వలననలత్సలగయరల వవణాంబులున్నువిహాశంబువలనషడ్జది షప్పస్వరంబులు ... ంబు వలన నహ
... తీర్థంబులు ... శిరణ్యంబులను వంబుల ... త్రావా తిప్తం పంటులు తుంబ్ధనుపరిపూర్ణంబున్న నసునారాయణుంబున్నగ ... నంబున్నదుంనయన్న ... ంబునను ... సుబునంధ్ర్నకలం
... వినీ ... శ్రీ అధికృత ... హా నసుషత్రంబై యాదాటి తెకార్వకరణసమర్ధంబైనరూపద్వయంబు ధరించినవలతు మునంబునిరూపద్వయవిస్తారంబున్న వలల ... వుచున్న ... రుక్షల
... శ్రీ ... వస్తా నసాదులను పుత్రద్వయంబునను। నాకూలితి ... తిప్పను ... తులను కన్యకాత్రయం బున్నునంగలిగె। నంధనాంకు తిని రుచికలి వమతిని కలదనమునకునంత్రుమూలు
... వలనంబులు ... నంతతితెలియ ... ంబులు పరిపూర్ణంబులయ్యెను ... డు॥ కగ॥ త్రిపి ... ంబుచెప్పిన। వినివున వనుభహ ... వదవతి దురుంధమునినాం। భునిం ఘాంచిచ్ఛెరెంత్రుంతృరావన ... దరపాదభక్తిచవిచవారా నన్నుడు॥ గగ॥ షనయమునుండు
... త్ర్ర ... తనయుడదు ... యుంబున్నదైతె యుం ... దనవదృ ... వారుత్తరుక్షుం ... లనపినుతుంజ్యాదిరాజసత్వముండ్రో బనన్న॥ కగ॥ అతని చెరిత్రంబున్వా। హాత్మనా బదయునిబిలవంసక్తాద వహమనీ సద్వంధుంత్రిచమునునంగాచునబుధ
... శ్వర ... వమునితిలకా॥ కగ॥ అదియునంగాగకవమ్మ కం దృష్టని। పదకవ్వుల ... దరిష్ఠగానవత్తవన్సులైపెం। బాదకన్న నారిచరిత్రము। సదమలమతివినిన భవవర్షఫలము గాదె॥ వృ॥

౨౨

ద్వారమునను ... సులియగు ... నస్తోత్రమును [illegible] ... ఇత్తనిచ్చినియె। రూపమున ... ధర్మంబులను। పాత్రకమున ... ంబులను। ... ధర్మశాస్త్ర ... న యజ్ఞమునను।

... వేదంబులను ... తిపసపురాణంబులు। సపురాణముగ్గం ... త్రంబులనని ... యజ్ఞవేదంబును। ధనుర్వేదంబును। గాంధర్వవేదంబును। విశ్వకర్మశాస్త్రం ... ంబులును।

... పుత్రంబులును। ... శాస్త్రంబులు ... యమునునియు ... మంత్రంబులైన ... శాస్త్రంబులు ... నానాతంత్రంబులను। ... మంత్రరాత్రంబులును। ... ంబులు ... ంబులు నసత్యంబులంటే।

... ంబులను। వినిర్మించి ... దెలిసి ... వివిధంబులైన ... లంగలిగి ... యుండు। నందుబ్రంహ్మచర్యంబైన ... ంబులును। ... నంబులును। ధర్మాధర్మంబులైన విద్యా

... నరియాదికర్మంబులన ... దనంబులుగ సంచయము ... వత్సరపర్వంబు ... గానాచరింపుచుండు యుగ। బ్రహ్మంబున। వేదాంగ్రహణాంతంబులగు ... ంబు ... నననుబ్రహ్మచర్యంబు ... యుగంబునను। ... యుండగు యందు

... సంబిలుపదాధర ... గలవాలలియన్నలు సాత్ర ... ంబు ... నదిత ... బిలుసెం ... యుండుట యుగమునకు నునంబు ... నను నవపంచ ... యలుగను। ... పారలు ... బులు నదిస్సులును। ... లలభంబులు నసుప

... లునస ... వివిధపుణ్యత్ర్తంలంగలవా ... లు వ। సత్ప ... నరుల్... ంబుల ... నుడుపుదాధర్మంబులు నదంబిపులు ... రులు ... త్రమంత్ర ... ంబులనుత్తరపులంబును ... న్నసాధి

... మ్ర ... ంపైనసరభాంపక్షాత్మంబు నలయిక్కె ... దుసు। ననుసన్యసనేటు ... వి ధర్మపుత్రులును। ... త్రయాచారాధంక్షి ... లును। మోక్షధర్మాపద్ధర్మంబులైన సర్వాయవిధాచార ... యంబులను।

ఘ్నకదమందక్షమునముల్లిరం తా।నల్పదూం దాంత్ర దప్ప మునదని ంత్రినభారతం జూంచి విభ్రం త్రిం బూరసి। పంచబాణా వినిహానన్న హా వ్ర డసుచూ హుం తు రసు పంపు మునె కస్సం కన్న
పద్దఘకపుద ఖరులునకయిమగూరినపవసునిం గనిమునిధి మెుదలుగాం సల్ప నం మన్న ని తమమ్ముల రిదిగయిం క్షని రి॥ వృచూలుంబునెసగా జచవసప్ప దగ్గత్రి దూరంబి హా త్రని। బాలలరి పైరబిం ప్ర పూద యుంబున్నన ం గూరు టధ మసన సంక్ష్మ తా। బెలరి
గలనపుం చిత్తతనంబు బిలంబులు హులుగా।క్షలముంబూవం దక్షిర్గులు చెసిన వారలు ము ంమ్మకలి రెగ వృగ నివు మహ సుభావు ంత్ర దనిం ద్రు చరిత్ర ంత్రిం జె పిత్ర గుట రా। జెవభవ్రం ద్ధ దా విధిన్గిధ ములాంత్ర సురుంగ్ర డ యెన్న ని। భూవ
గ్రస్సన సకుర బాం తి లయం త్రితసమూం లయబూం ద్రిం బూ। వా నిదలం ప్రతెకసుచువారకలారులు వృవ్రం తిశ్లరె॥ కగ పొపముదలంపకనిమిషముల। లాపలం జెడుసా బ్బ ముననతులాని తెరుం లత్రి దారు దూం గాముం ।నద్దిచిసద
లలనంకదూ యుగ్జినమె। వృగ్గనియుం గంగ్రి మునిం దప్పలాడిన రతాలా పము నిసలు। నిద్దిలజాల వనతాం నసుంద్ర సుచ నానిరెజ నభ్రమంజ్ఞన। యన్న నదిహం బువిసజగనియన్న మసనంజయ ంబిత్ర లతింత్రి లలపుశ్రు చిత్రి
గ్గెలిజ్జిబిత్రత్రబ్బం బి త్రిం సరవజలుగలంత్రగజదుసకప ం దాతభవ్రం డూం డద్దక దెహ ము దాత్రిదిక్రుముం।విడువసవ్రత్రి వృవస్సము వెతమున న్నజియుంబ్రము నివున లూం।బూదము బిశా త్ర జ్ఞనం దలజయుచ సనుంద్ర ద బలయముస
ంబ్బంతిసూ। వెదతసనూం నలలబూ వృ వెదవముంలం చెత ధమున యుక్ర మ్మె। శగమరియుముబమలు విహిత కమనములు దంత్ర। ములసు నడువళ్ళ సాత్రవ మలుంం దదియుబ్బ। ముబచ ళ్ళ సుంద కుశ్రా నకనిన నసని। విని ముం ం దు
ంయపిదుడు దనియెగకగ ముల ళ్ళ సంభవ్రుంద త్రరి। నెరెమెముబ మంక్షలము నసెయెసృష్టి గి ధియ। తుంక్షి స్ప జెయుంబ్రెం। బాసయుకయ ద్రకుంగ్గు దెలియుం బ శ్రశ్రు సుసా నసా ॥ వ॥

భావంబు గలిగి [illegible] సమస్త జలగల్గిరి ॥ వ్య॥ రుద్రుని చేత నేను [illegible] పతి [illegible] ష్టబిద్ధయా। రుద్రాక్షంబు లూలిన నిరుద్ధ [illegible] పత్ర [illegible]
తంబూచి రసంబు రులారవిా। శారు [illegible] నలభరంబు నంత్రాంగ నవస్థలూ రవములు॥ శగవిా స్పష్టి చాలు నింక నస [illegible] లారవినం దుచ్ఛతి విారు త జా। వ్యాసం దిచ తన్లి నినం। [illegible] నిపు దను [illegible]
రమ్రుత్రము [illegible] రిపృపాం [illegible] రుం [illegible] నగురాం [illegible] దిలుసప్ప [illegible] రుపరంజు [illegible] భక్త [illegible] సుదర్శన [illegible] సున ధృత్యు [illegible] సనలా [illegible] సురపా రాంయాం [illegible] ంబు నగ విాభు [illegible]
విన॥ [illegible] పంక [illegible] రుభాన [illegible] నపుత్రి [illegible] రుద్రులు [illegible] ద్రకవుదర్శనా నలకుధిరయు తు [illegible] తపవాంపురింపు న। [illegible] కబెరితప్ప నెందిరి చేతువు [illegible] దంత [illegible] గా దాత్రం దను [illegible] లు [illegible] భగవంతు [illegible]
౪౨ లనున్నగావిననుభగవద్భలా న్నిత వినుగుణులు। భువనసం [illegible] ప్రాన [illegible] లు విస్తు కణాకరులు। పద్మసంభవ తత్వ ద్రు భావంబు తొలు। పదురు కొడుకు లువు పంపుకల్పనా। లానసం [illegible] ధరమ్ర [illegible]
నదక్షుం దూరుపులవలననుసారదుందు [illegible] సాభిబుల [illegible] ద్రక [illegible] మలంబుల నృదు [illegible] న [illegible] హస్తమునస్త తుపు। నాస్యంబువలన యస్య [illegible] రసుం [illegible] రిభద్రయు [illegible] రబు సింగ [illegible] రది [illegible] సంభవ [illegible] నగ [illegible]
గాబు [illegible] దశరంబు గలిగె సువెండ్రియు నలిన [illegible] నములవలనధవునమౌదవె। వెన్నవలిననునుదయించ్రి విశ్వయుద। వెన్ననప్పు త్స్పవధమునుబు నం [illegible] దుం [illegible] ను నవసిష్ఠుం [illegible] మున మున వురిబి। కంసు [illegible] యుం
ధరలలమునంగ్రోధంబు నధరంబునందు [illegible] మునా [illegible] మున సువాణి। రసునమె [illegible] దృవయోధుల పానంబునందు నవ [illegible] యు [illegible] ననిరృతి। లాలి తప్ప యవలెన దెవహూతి విభుం [illegible] నం దృగ [illegible] తాం [illegible] గాము దుజననంబునం [illegible] మరి [illegible] గభూపు

ఘనంబాదస్తుత్తి శత్రుం భనుట కవలి ఖశిలా జీవను నందదా బిన్నం బునను [illegible] ద్ధం [illegible] శం బు నే షవసంఘా తావరిం బుత్తిం చి రసాత్రియ చిత్రం
రిక్షులనను ధిరజి [illegible] త్రములనను। నాంద్యులను [illegible] నంభక్ష వధ్యా నామ్మల వృత వహానసుంధ్రై యహాధ్వరతపులు ననుపరమవవిత్తులు [illegible] నకగసనంక్షన సనాలన। సనత్వమారులను మునులంబు న్నవతన నులను। నతిసత్వసు నాన
లి మోక్షధమునులు నన్నా నారాయణా వరాయ [illegible] ఉగా। దివ్వస్తుత్తిం గత్వించ్రి వారలం జూచి మోమీయ శం బులారుల ఘులమొత్తిం వ్రపంచంబు వృద్ధి బొంద్ధిం వ్రుదనిన। వారు ననందద్వచనం బులుపానిం వ్రుచరం బద్ధఘం వ్రు
జుత్తి [illegible] ఘం [illegible] ద్ధి [illegible] వంత్రునవహాన్నాం బునసుంప్రతిశత్రుల వ్రస్థం బుల్లు వలికినం గనలూం ద్దనర వింద్ధ ధవుత్రా మధ్యాబు నత్రుదస్వరహా వం బునని లలూపిత సుంద్ధ నిఖిల సురాత్ర
ద్దల [illegible] నం దయ్యం ప్రిల్లు [illegible] నిలలూ [illegible] ద్ద కం జూ తాసనుం జూచి యుత్సనున్నెదె వమదాఖ్యయెత్తి దిమది యన్నవాస వెయ్య ఘనా। కనవధ్యా యెరుగ్గింపతిం వసుం ద్దంనయ్యం ఖ్యా జునభునం
నిపుత్ర వర్ణి యుమ నన్న [illegible] వ్రు [illegible] ద్ద లను॥ని॥ రుద్ర నా। మం బునికునిరూ దమయ్యె। చంద్ర సూర్యానలానిల సలిల గగన। వృధివి ప్రా తపాహ్వదింద్రి యములనం గంగలు గుసె కొండె శ్వాసములన
సాసే [illegible] ధ్ధి [illegible] త్రం బుద్వైనోసాంపసం బులం దత్రని వాసం బుల వశి యుం చిత్రుజలం గవ్రుకవ్రు మనినిదె [illegible] ధ। దర్శనాను [illegible] బుల నగలిగి। ధి। ధృతి। రసనా। ఆహా। నియుల్। సమీనాలకు ఆంచి రాత్రా వతి। సత్ర్య। చిత్తాసన
[illegible] ధవసంత్ర్య ద్దగు। నిలలూపితుం డు। విశ్వగు రుం ద్రై సపి తాం మ [illegible] ని యసు త్రం ద్రై స ల [illegible] తి సవ

౮౭ వీ నను సు వర్ణ దివరి యసునగశీగ్ర దిపిం ఫ్రం [illegible] నిం గతివి నవష్ట కల్పింబు చెప్పితి నింక ద్భుతి యవు [illegible] ంబు మెుదల [illegible] డెని హరిసూం కరాకారంబు దా ల్పిన దివ్య [illegible] హ కల్ప [illegible] నక్షి వరాహ కల్పంబు యుప్పుడు వత్స
ప్పలే మిలంకవ వనం ద్భు గా [illegible] వెరు నకవ [illegible] ంల [illegible] రంపు [illegible] నక్షి పద్మా క్ష [illegible] తుండ నాది ప్రురుషుం గ బుజిల [illegible] ప్ర కుండ్ర సు నిశ వనకుం బరమా నాభ్య ది యసు గవ [illegible] క్షా నంత్ర వసు [illegible] గ [illegible] ంబు పరిం [illegible] నవ త
గా [illegible] గా దుంగవగ వరి యష్ణ క్షత [illegible] రయసు [illegible] ల ది శ్రా లను బు వినవ వది గాక దెహ। వెం ద్రిరా భ్రాది కవతా నభి వహ నశలు త్రైన వా రికి నా శ్రుంయం బగు లం [illegible]। యవర యహ రి త [illegible] వత ర్రు దిపరుం డు హా న కాం ల [illegible] ల [illegible] వ న్నం ద్ర
ద్ద [illegible] ంత్ర దివ [illegible] వతా నం డైప రి వెల [illegible] ం దక్ష [illegible] ంత్రు ది వ దిపం చ భూ తపరి తృ తం బు నసు। దక్షా నరగం బు లు నా। గ లి గవం చాళ [illegible] లి విప్పి [illegible] నంద్రైల్పం కం క్ష గా ర బు దన చ [illegible] వం ద్దగ్రా హరి పర వహ న రుం పవల విరం
రలం [illegible] హాలల తెలి స్పర గాం చవ [illegible] ప్రావుల్లితె వ్రుహం క్ష గావయుల న। నెరి దన రుం దక్ష డి। క్షనవ నిరజ నె త్పు ద నంత్ర ం క్ష ద్దం దక్ష [illegible] రుం దు పరా పరుం దక్ష బిల కారణా కారణుం బు త్రు వెం యయుం త్రైగాకా
త్రే త్ర నశిన హరి సు హి మెల్లి గాం। వి ను పిం త్రి తి ప్ప [illegible] వి ను వెం రుదిం త్తు నా। వణ పరమెష్టి యూష్ణ క్ష్మ దివి స్ఫురా వ్ప్ర కాళ బు నశు హెత్తు వగు త్తదుంబు న। దెహా దుల యం క్ష హ వ బి న వి న బు [illegible] పా విం ప్రుమా వెంా హా ంబు నసు। నంన
నా సం క వసు [illegible] ం ద్దనా దిత్రా వృవా ష్ఠ లం గల పు మొా హా ంబు నం। దత్రు తి హా తి జా తం [illegible] త్రోధం బు నం గల తా మిశ్రం బు [illegible]। దద్రి నా స్యం బు నం కృహ మి ద నష్టా [illegible] యసు నచి త్రి

యం॥ శ్రీ హరి వరకన్యాని తనువు పుణ్యక్షేత్ర విశేష ... లిఖితోత్తమ యోని తామర యాంతటనెన వృక్షములకుశేరం గొప్పనైతిత విశేషము। పురుషోత్తమదేవమందు బుట్టు మహేరునకు। విరతిలుబ్బంధమున నందనము। శరణ ...
తస్మా వితాలవములం ధర్మనా॥నని శ్రీరామ బుద్ధి ఉన్నగణం బున్నెలాంబునా ప్రభవ నగణంబు లు వుట్టదు నను ప్రతికిన సగణములు బొందిన యమంగా విశ్వ విధంబు ఉత్పత్తిని కే గాలిద్రవ్య నుండు బలబెలతం ప్రమంబు ననిలజయిలాతిశ ఆనంబు భూ
శ్రీ విధప్రళయం బు నుబుద్ధినంబు ... గనణంబున్నారా రాయణ గాం ... పంబు నగుగాలి పవ్వంబు నెం ఛిద్ర ద్రవ్య జ్ఞానప్రియాంధంబై నయుహం కారతత్వంబు బ్రీతిచ్చున నంబు ...
రశ ... గంధ ప్రభవ నేయటుంగ ధర్మ వృద్ధి భూ నగణం ... మా దవప్పగా ప్రియుంబధ్య। తేజ్ఞానయు త్వంబు లైన ... లు వప్పిం పమం బు లున॥ రమునా లాంపంబున్నలైన ...
రం దశే విధి యయు దననంబుమ దశ నగణంబు॥ స్తా॥ ... దాం రా రజనితంబై వనంబు నిజ మయుం బు నవరు నధిదేవ నగణంబు నవన గణంబై యెయుష్పు। జివలోకంబుల ...
వం త్రం బు లైన వసుబులబులమనలపడు దళవంబ ధర యుం॥ ... యారు నుని శ్వరు నశ్వతిలాంధర యు ... రుద్ర గుణంబుల యేవ్రైపుల సగణంబు తెద వది వెయు దలు గానల యవిధి నిపిం త్రి విధ ...
బు లైశ్వ ల ప్రాం బులసు। వృత్తంబు లునుని వన స్సాగు దేవంబు లైయ ... ధులుసు నాగాణ్యం త్రినలతలు సూర్య ... సారంబుల్లైన ... దులునా। లతలు వమువిధికారి న్నంబు సుం ద్వియయు రా మనాన ... నిరుధంబున్నలు ...
... కంబుల యుగా ... రుద్ర ... రంబుల। నంత్ర ... శ్వర్యంబులు తమున్నా యయంబులులైన॥ యూ స్తోత్ర వరంబుల ... సప్త ధనశ్వ గనం జ్ఞానం ...

ణ్యసంపన్న పదం బున్నన్ స్థలంబు నుప్రౌఢరము కాలశైలవిర్యం బైన వాంఛయు వృద్ధి తం తదుష్ట [illegible] గ్గాని ఆత్తిరిష్ట తపశ్శక్తి చె తన ఖివృద్ధి బొంద్దిన విద్యాబలం బున్నన వాంఛయు వృబరదింప [illegible] యం బున వసుపం బు నుం గ్గాలి నవం బు
సనుం నష్టర్దం బులకరి జగం బున్న [illegible] గాని॥ వృగ్యవా రిజ షం ఖప్పుం దష్టబుధవం దష్టాం ధుచిత్ర వనుసం ధ్యలం త్రైద్రైతూరింబు యోం విషాదనము దంచి తిషారిన తాం బిలా వృత్తా। ప్రేరిరమాపతి కృపదయారుశారిష్టతారి విధూరభూ
సిదంగ్గారి భవర్భువ చ్చిలకన్నె తసూరిక్షూరిన యెప్ప దను॥౧౪॥ అఖ్య దలంచిష్ట జ ఘుండరి బు వృలను।నగనవాగంబు సాంచితత్త్వములకౌశ తిన్నవ్వె యఘుం న్నట్టాకవితాం నములనం। నైంయప్పాం బూదగ్నరిణ్యరిబయు బినాయ గాంచగ౫ద౧లా
౨ ష్వష్ట నం బు నందం లంచి యప్పనరుషాం బు। లూషటితిలొయుపుం న్నం ధ్రులానసన్నముబ నం బు అంజాంచి యుం మ్మూతప్టచిం ప్రై। మరిచతుర్దశభువనములవుశి వుం డశ్చి॥౯॥ మరియు సభూనకత్త౧ చనుపుం రణరవిదప్రాపర్వాదినాం
ష్టర్గ్రేష్టా। స్థకులా నం ఖుండనరింప్రైను।వరువట్టిని షత్ర వం దవున్ శ్రీలదూపషుం తా౧౫౧వే౧బు ఋ్ణుఖువర్ధంబు లంబు ధ్ధఖుం ధర్మనప్రైంప్రైన నష్ట్రైయుం ధర్మవిదు రునకరుం నిం ప్రైన౧౪౧ విదుం ధుం దుధురి తాంవనష్ట్రాలాం।థ్రి దు
గదుప్పటరు నిం జూచిప్రైయము వంన పలునం। స్కదురం। శ్రీనల్లనిపలికెను। విదురం తరం ప్రైన్నవిన్షుదె వృనిమహామను॥౧౧॥ అవురజవనంబు ల తనికాలాఖవ్వతంయుమ। నా గ్గుటిష్టయుం దది యెం లత్తంనెా।త్రిరు
ఆతిసాశ్వ సురు రుంబిం పవ యప్పవివేకభూరి తపోనిప్టైయుం దవిద్యకురునకునసింతెం౧౫౧౫ ఆధృంత్రా భుష్ణం బు నవ్వంయుంబు నను నగుత్తత్త్వబిం త్రకు నుప్రాధానము గుట।గుణా విశేషములఖ్ను శాంనిశాంలమానువమహాధోచి మలల
లుం దష్షత్రియుం ప్పు। కాలాంను రూపంబుజ్జిత కూనియాం శపుం ధర్మ తనవిలక్రైతనుదాం ప్రత్యక్షంబుతై। కతవెూం ష్పనవిలలోకములం ధర్మ దానుం ధర్మ తనలోనన విలం బు దనరుచుం ధర్మ। గాంభీర్య మోన కరుండు గార్వశౌరజ్ఞా మోలు। భూంత తాంన

దత్రురవా [illegible] దంష్ట్ర [illegible] వినవము విసు [illegible] వసుంధరలం [illegible] శర్య [illegible] నంసు। ంసతిని [illegible] బులు [illegible] నదివమహ
త్రాలవను [illegible] నవసు [illegible] యప్పుం చెరా [illegible] సతె [illegible] వసు। సవినుం [illegible] సుంసు [illegible] ఉపయుక్తం [illegible] సరఉద [illegible] దల్లువయూం
[illegible] పునుసు [illegible] ఖిహత్ర యుసుంబేరా [illegible] సుంబనంబదు। [illegible] నంసు [illegible] యసునందహు। నవ [illegible] ల్లు [illegible] నస్త్రీ [illegible] షంసు [illegible]
[illegible] షుబసాలు [illegible] నప్పి [illegible] దివిదువసుర [illegible] నవనుస [illegible] సదియుసుయసా వబలు [illegible] దెవపరివసా [illegible] యూం
[illegible] నంబాత్రరబియుంబిచలత్తురసా [illegible] సువసు [illegible] నంసుత్తురంసు [illegible] సరసా సశ్రీలా సంబు నవ్రుంత్రిదానందత్త్వాత్రవసా లుంబు [illegible]
[illegible] సుంబుసంతంసా [illegible] దిర యసుగా। నత్త్రి [illegible] దిక లరుసు నుర [illegible] సుసార యసాంవసుంబునంబి [illegible] నత్రీయసా వసుంబులు నా [illegible]
[illegible] నత్రిదిశాసుంబులు [illegible] సుంబ [illegible] వసా సు వృయసుంబన [illegible] తుసు [illegible] సుంబులతిఠిని నమూశ్ర అయునం
[illegible] తిణినసుం శ్రుంవత్రరణి [illegible] దివసుంబసు। నత్త్రిసంవ [illegible] తంబు [illegible] రులల [illegible] సాం [illegible] యుస్సుంధి ఘ్న। రాలా

౨౪

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] వరదయుం. బరమేశానం బయ్యెం

దుగు దవరో [illegible] నరది ప్తో। యెుగ వేము [illegible] లి నిదప్పుది [illegible] ౦ టు। ఘని నవసుకాలము యిస్తు [illegible] లం లి। సుర [illegible]

[illegible] వములు [illegible] వసునాత్ర రవములు నిద [illegible] ౦ జు। జరిపాల [illegible] యు జన [illegible] రుష మెూ ప్రసూ౧౫౨౧। త్ర ము వము న [illegible] నందిన [illegible]

[illegible] రాలు [illegible] నసత్ర రవసుమ౦ దమ౦ [illegible] త్ర మై [illegible] సుచ౦ద్రు ములు విలిసులై న। వాక్యత్తు౦ తగు [illegible] రి శ్రీ సమె తు౦డై శ [illegible]

[illegible] మహాలు [illegible] నలోక వము న [illegible] సుదు రప్పుడు। విలయుసమ యుసు [illegible] ప్పులచ౦ [illegible] వా౦ తధూ [illegible]

[illegible] ౦ రు ప్ర లి [illegible] సా౦ర తుపా౦ర ము రా౦ [illegible] ౦ద్రి రా। పూ౦రచ రూ౦ర పూర ప్రరి పుణ్యా౦ సు దాకర కాశ మల్లి రా౦ [illegible]

[illegible] నలోకని వాసులు। నక్షి నిచిము [illegible] ౦ప్తు ౦గ న లదిశ [illegible] ప్ర భ వె౦దనరుచు సునిమి లి తలూ। చను౦డై వసి౦యు౦చు [illegible]

[illegible]

[illegible] ం [illegible] సుంరక్ష [illegible] హ నక్షత్ర తార [illegible] రె [illegible] తాం త్రం బైన కాలంబున నం [illegible] దాప్య [illegible] తాం శ [illegible] నక్ష [illegible] రచి [illegible] తపసావవ బాంధ్ర
[illegible] ంవస్త్ర రపరి వస్త్ర ర [illegible] వస్త్ర ర గ్గ డాబ్యత్ర ర తత్స ర నామ [illegible] న బిభి [illegible] రంభుల నక్షత్రి నికాల రూపం బైన నక్ష [illegible] త్రి దేవతా న [illegible] గు [illegible] పురుషుల యాయు రాదివ్య యంబు
[illegible] ంభుల [illegible] ములం [illegible] మ యం బైన శ్రీగాణది [illegible] విశ్వ పం [illegible] యు చు। గణనం బునం బ్రరు వు వెఖ్య వస్త్ర రప్రవత్తసను ం [illegible] మాంత్రాం నం [illegible] ం బూళగావింబు। మనివైత్ర యుం
[illegible] గా మ [illegible] తి కె తివి మునిశ్వర। యె [illegible] త్ర లోకి। పరిలోక విలోక నైక పరుల్ర గువారిని ॥ [illegible] పూనినయొం [illegible] దగ బూంచ్చిన నేత్రం యుగంబు నగబహి। జిహ్వ నముగల
[illegible] తి యు [illegible] నింప్పు మునింద్ర నా వుడు నా [illegible] యు శాలి యన్నిడు రు నా దర మొప్పం గజూచి యుల్లడు సుగుణ॥ జనసుత కృతయు [illegible] సంఖ్య నాలుడు వెలు దివ్య వర్షములు తదియు సంధి యె
[illegible] యూరు నాంకరి [illegible] నగద్వాషర యు రెండు వెలు వత్సర ము లు వెల యు సంధి। యు ర యు [illegible] ల గు ం న తి యు [illegible] వ [illegible] లు సం ధ్యం శ మ ర యు। త్రేగాగి ఛత ద్వయం
[illegible] ం చు న [illegible] ం ధ్యాం శ లం దు దమ [illegible] మ ల్ల [illegible] కాం న ం బ డు చు [illegible] తె రి తా ॥ మ రి యు సూద మ న దె త [illegible] యు [illegible] ం బు న నా లు గు [illegible] ం బు ల న। త్రే త [illegible] ం [illegible] వ మూ [illegible] ద్వా పా ద
[illegible] వ్రాం బున [illegible] ంచినదు నె ల్లు [illegible] ॥ కె [illegible] దవి భెదంబు [illegible] । రూ ప లు. దల [illegible] ం గం గ న ద మ [illegible] లాం [illegible] యు। త్ర దిల [illegible] ది [illegible] ల [illegible] ద [illegible]
[illegible] త్వ లా [illegible] ం [illegible] దన్న। నుం డ్లు బ్రం [illegible] ం గ [illegible] మొ కలగు న ధాత్రి యు [illegible] బ సు ధా త్ర ని ద్ర [illegible] మ [illegible] ని ద స్త్రా. ద మ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ఋషుల్ గా నట్టి వన్ను గ్గ పఁదాంతుండనె। వ్యనెమున ఛష్ణ గారిబ్రైన నను ఖృ త్రైత్రై యువంచా।వమునిఘ నుండదగు విదురున నకున గ్గె వినయుండును నటిరుణ్ణ జెప్పి వెండి యుం బల్కెవగా॥ వనజాత్రు భక్తుండన్కైవల త్తుభ్రూసంష్టుండై పర్ల లుపన్ను గాచిందన్న
త్తరి గా దన్నుండన నాహృకృతి నను లిం పన్ను నుద్దాం దన్ను ద్దన్న(ద్రు) సన్న సంవ్వైనఖిల విశేషాం పనాజ్ఞు రనన్నను నంబ్జూ చాలిల యుద్ర భూతాత్మ బహు॥ వాక్పూరంబులు (వ) ళ్లిదినె॥ గల్గ గుల్లద్యుల్లు దరనని యుతు తనుండై నక్షిపద భవన్ని హింసా త్తవాంత్త దిక్షుం గ దలం
త్తి యత్తి మాహ దిపాం దశ్నై న యుబ్రై యువృత్తి రసతుల్యమ దూరవా రవముల్దని యుగ్గి తలరాచి నింతోనను నపనిదప్పి దింపల వాయదు॥ వ్యుమం। ప్పల గునను నాడు వి.లకుం(బ్రు)దాన గునుం ఇప్రగ భృష్టిర త్రింనం। బలవద దియుబు
ల్లి వృదయం బ్జునం బ్జూప్రితవృదు వహాధ్రి। పృలనుతి భక్తులిన నః ం ప్రసంన్ననిం జయుమువెంద్వా గాదిక తృగకగని వానరింపుం దటు వివ్యాంవిఛవవిలూకనియుమనుప్రక్షిం। గావింప్రుములూకంబుల। లూమౌర్నై దినన్న నంద్దలూకన్న త్తాగ్గకగనా
లూనిత్తితి వరాహుఁలు। వాలాంయమున రుం గానవ ద్రుసిప్తుదు ।వాలూకింప్రు వుదాం రువి। లూలటూంతా సనునికరు నిలూకశరం గాపగసెగనలు వాప్పునబిలజి పులయండ్దంగలనం న్నత్తలిఖి శవింప్రువుఘలినగభద్రాద్రవది
యుడ్డుములపాం యునుభూ తం(బ్రి) యహూ(గ్రు) యువిరహత్రుం వినుద్దుం। ద్రైనతెవునివిమూలాం త్రరా త్త్రుండ్డన్నైనను నైకవము గంబ్జూచునరుం ద్దమాం। త్తపృదరూ గవ తిరమ్యై ప్రాసిల్లు(బ్రు) ంత్తు దమంద్దల విద్దరమూ గణ రూ భూ। పద
త్తలంబిల్లి॥ ప్పదగా నవులరంబాం ద్దు। శివవిల్లపతచింయత్రి త్తమిపుడు। మతృదాం బుజయు మగంబు మరిగి యుం న్నకతనరా జసగుణముం నంగబు వదఘువు॥ కగవిఘమది యుంగా గ్రై ప్రా నాలు। కనయుమనుమైరు గం శ్రరా న యువఖంం
దంద్దలిఖ్యు॥ ప్పనం దలకెద్దుం దదనిచి। తనన్ను గానెంబ్జు ది ఆనిచెపి హమహ వింత్తు॥ వగవురి యుయు న గ్గూంతెకెత్తి దప్పుగనూ త్త్రుండనిం యుయు నూ। నన్ను నిచిత్రంబునం దలంప్పుముబాం దుర సనా ఛవిత రతధం బు వెం ప్పుం జనిల్ల లకంబు లూనా

ತಲ ಲೂಗಸ್ಥಲ ಲು ಸ್ವ ಖ್ಯು। ಶ್ರೀದಿ ಸಂಬು ಸ ಳ್ಳೆ ಗ್ರೆ ದಸ ಸ್ತೆ ಪುಸ ಸು
ಷ್ಟ್ರಿ। ಷೂ ಲಿಂಲ್ಪರ ಸ್ವ ಲಜಿಸವಟು ಗಕಗ ಪಿದಿಬಿ ಲ್ಲ್ಯ ಸ್ವರ್ರ ಗ್ಯ। ಜ್ಞರ
ಭೈ ಸ ಂ ದವ ೬ ಪಿ ಪ ಲ್ರ ಪೆ ಕಾ ತ್ರು ವಟುಂ ದ್ವಿ ಪ್ಲ ಯಸ ಂ ಸ್ಯ ಶಿ ಪ್ರು ಸ್ತೆಲು
ಖ ದಷಿ ಂ ಪ ಸಯು ಸ ಲ ಕ ಲ ಲಂಬಾ ದ್ಯ ಖಿನ ಮಹಿ ಸ್ಥ। ಲ ಲ ಲ ಖಿ ಸ
ಛ ಷ ವ ಸ ವ ಲ ಸ। ದ ತ್ಸ್ರ ಟು ರಾ ಶ್ವ ಖಿಂ ಕ ಲ ದ ಾ ಭಾರು ಹ
ಲಿಂ ಪದರ ಂ ಶ ಷ ತ ರ ಜ್ಜ ಟು ಮೂ ಬಂ ಸ ದ ದಿ ಲೂ ವ ಂ
ಕಾಂ ಲ ಲ್ತ್ಸ್ರ ಪ ಲ ತ್ರ ವಟು ಲ್ಕು ನ್ರಿ ಯ ಬ ರಾ ತ್ರೈ ವಟು ಲು ಸ್ಯ
ಪಾಪ ಸ ಲ್ರೆ ಸ ಂ ಬು ಸ ಧ್ವ ಲ ದಂ ಜ ಜ್ಜಿ ಲ್ರೆ ಲಿಂ ರು ಪ ರಂ ಧ ಸ ಂ
ಕಲ್ಪ ಂ ಟು ವ್ಯ ಗ ಕ ಗ ವಿ ಪ ಷ್ವ ರ

నేత్ర ప్రవ [illegible] ంబులు [illegible] డు చు ంన వా

లం శ్రీ విష్ణు [illegible] ని వలెనం పంచ్చి [illegible] ము [illegible] రి శం గ లె

ప్పు [illegible] లి శ న [illegible] ము ంక్తి ళ్ళని రె [illegible] న [illegible] వు రా గ న్త

[illegible] గ న [illegible] కు ంద [illegible] ంగ । వూం న గ

న మ న గాం కె [illegible] ని ఆ త్రి లవ త్త ర [illegible] హ [illegible] వు ఆ నలత ది

ద్దం బు త్రైరి [illegible] ద్దం ఝ ప్పై । యుళ [illegible] ంద్య ంన [illegible] ం [illegible]

బు లు నశ్ళ దాశి పర ం బునం బాద ద్ర ం [illegible] ం బు నను [illegible] రి ఠ ను ఠం

దూరి [illegible] గ్రా। ఘ్నూం భు [illegible]

నని బలరాంబుకప్రకటబాహ వి ఖం ద్రన వంశ వర్ద్ధనా
శిలనద్రిస్త్రమదన్నవెల నాగతుత్తి దివిజరిపుశరనిర్భిది
గ్నకత్రతత్వవిలాస విచిత్రకేసన కుంత్రి పుత్ర సహదేవ పాండు ద్రి
ద్యానందనుఁ నగు గంగా దారదంబునవిదురులం ద్రు
రులంచ ఘనారాయుధుని గోత్రం నెయుచు యుధు
ర్థం బలగుణవంతుడు బ్రంహ్మాస్త్రసకృవరుని గోత్రం
బన్నన యుంబున నాయుచు పరిమానంబున

[illegible]

మహనవిధంబునహెచ్చుతంబుతెన। రమణీయతరదా శరధి వసుదేవ [illegible] రాదిదివ్య[illegible] మంబు [illegible] ప్పమనుజులు వి[illegible] యవహానకాలం [illegible] సంప్రతిం [illegible] దప్పం తరసంచిత దురితంబుల్లం
మత్తు[illegible] ల్యపోసం[illegible] ప్పలకుడే దృష్టి। రత్నిదివ్యప్రారంభులవదరిం [illegible] నగుండ తవనగు నికు।మెల్లైద నకు తెరితు।చిరాశుభాకారనిత్యల[illegible] విహరణ[illegible] త్యమ్మా[illegible] రదుగ [illegible] దర్ప [illegible] రగతరల్యజనన[illegible] చిన్నం
మొ[illegible] సంగతింగనిలుకు నిమ్మసహరం తుంబ్రియూ [illegible] తు మదికమ బావరులు।మైత్రేనరన[illegible] ప్రశాంతిలై చెలుమైందర్య[illegible] రత్నకృమూల్ల [illegible] ంరుపంయం[illegible] యనదుర్ష[illegible] ప్రత్యల[illegible] దప్పం
౫౩ ప్ప[illegible] ల రప్పాదిశబ్దవద్భ దంద్భయ[illegible] ప్పాపాదికవ [illegible] రంయు।పరతంతుంద్యని మూంద [illegible] తుని ంబకుప్రా లయ[illegible] మనసుపాదమునిశి రంయున్నం త్రవు [illegible] ంద్యంజెంయునల [illegible] రాలంబులు।ద్య రుకాంగ్రాల్య
దిమ్మచెనికు మదిసం త్రుష్ణంబు నన్నెన్న్యూకృదము॥౯౫ సో॥ [illegible] లుయశంకల్యాంత్రసంపోంనవ[illegible] ఘలజాతవునదేను సంజననమోంబ్రిచవదింపప్ప సుస్వరూపవపుమూదన [illegible] రవసుల [illegible]
ముమ్మకునిత్రులకవునవులులుకు కు[illegible] గాలింప్రి యమను [illegible] పుబదగావంగాతెకులుద్బిఛితి౧౦బూంది నవాంకునిపుడు నియమెతు[illegible] నగుంబెసతి లలూకైకాంవందాబు।వరానవ[illegible] సంత [illegible] వులములు
మ్మికలితుపవదిదుదివ్వవుంతనకవిలాప।వులు[illegible] ప్ర [illegible] గనిసెభకృతివారణాకేరగాతునపూంనమోంవిశ్వభరణాదెవంగశి౧లమరతిర[illegible] నపావదిచేశ [illegible] యసునలంద[illegible] సాం [illegible] కవసు
[illegible] మూతిసగలప్రాం[illegible] రుసు[illegible] వనం[illegible] చ్యుతినొంది।విష్ణయసు[illegible] బుసి।దిబిసంతృతని[illegible] నందాను[illegible] వసవసు[illegible] లింద నతుస్వ[illegible] రులు [illegible] సాంంద్య చవ

...త్రాగు నిష్ఠావ ధర్మ... పైవేరం చుట్ట ధజియం చున్న సత్స... నావరాఖ్యజనం బ్రహ్మతెల్లంబ్రు భవ... యు భక్తి యోగం సపరి ... [illegible] ... జకనారకోపిత యున వణి యుంత్తు వదియు
లు యోగవరాఖ్యములు భావం బుండత్తి యెవి వమైనా। వరరూపంబు దరించి తద్దునా నానా ధ్యానంబు గావించు ... రుపత్రిజ్ఞ పరిగ్రహంబు ... మైనపోల్పరాదధనా... ।చరవహు ఆిగనా ధరి
వహాధవా ... అరంయున ... ధమునరి నల్లి భక్తు। లుండు నివృత్తసంసద్ధవైనరితి। హృదయము ములబుద్ధ ... నెంచుడె వ।హనా వముండంచు బ్రహ్మనతంగలుగదివృ।వృత్తి రంయునవ మస్త చూ
చియెకమ్మైవరగునున ... యుగా గునాధిషిత ధముడృ వృతపరాపర। శ్వరుం తవృత్తైతనచు చే సత్యనదుల్లభ ... మైనయుత్తిసు సిరమసు సవణ భూ లదయు చెంబుధంగానరిక
... లకరొంపవానజప ... సిద్ధమానారిప్రహెత్రా ఖిలప్రవచరాభుష్పల నాందరింప్రవ ఖిలవ్వాపార పారాయణా। స్త్రీ తి ... సోపార్రకెడు నివేదాంభుచ్చుయు ... నొకివాంఛిత్రాజనసమ।సినరత
... నుగూరిదవచణాడావునరి। ... తమిత్వాచారూపవైత్తాస్పభూరి। వహాపచెతనపాస్తసమస్తభేద। ప్రాపహు। ధవృసవనవిజ్ఞానమునకునా ... ।యంత్రవగునిసు వైమ్యా
... విభయుంబులు। కనయుంబు నపాతు ... యాంది। ఆనుంచంద్రి నట నసరిపిలి। వస్మూలకనిహోనత ... నభి ... నముబు ... అనఘా ... మురిభవదవతారగునా క

గాంపుచుండుడురు। వారలు [illegible] ద రుతమునకుబులు దుష్టు [illegible] హరతంత్రంబున [illegible] హిత పాదార విందంబులు నవిధి [illegible] శం [illegible] వదియునారా [illegible] గాలుల [illegible] రిరసు [illegible] నింత్రం బెన
మిత్ర [illegible] నలు శంబును ద్రవ్యాదిస్పృష్టయు [illegible] తంబైన పరిగ్రహంబున్నను దియవ్వంబును వృథా గృహంబున్నను [illegible] దారశిం విందెంబులయుండును [illegible] ముఖ్యంబెంత్ర గాలంబు గలుగును [illegible]
నివహానదు। ఆత్మనాయకుండైన [illegible] శ్రయుం [illegible] నిపుత్రపౌత్రులైన మోక్షంబు గలుగును మరియును [illegible] జ్ఞానులైరు సకల ప్రతిష్ఠ [illegible] నప్పుడియును [illegible] నక్షర [illegible] బుల
[illegible] బున నంచులు [illegible] ఉండియు [illegible] తులైయమంగళంబులైన కార్యంబులు చెం [illegible] డుదురు। దా [illegible] నం జెలివాతాదిత్రిదాతు మూలంబైన దుః [illegible] చెత్తనని
లచెతనను తిదిషణం [illegible] నకామంబులచెతను తప్పుమానులగుదురు వారలు ఆనివాచిత్రంబున కలం [illegible] దుజీవం [illegible] త్రిదియమూ యాపరితాంత్రరజ్జె [illegible] వెరనియప్ర
సంసారసాగరంబున తరియుం పుం జాలకుండ దుష్కృతునిందుప్రైనను భవదియనామ స్మరణంబు [illegible] వెరచియుత్తర విషయాసక్తులై [illegible] యు వారలు దివ్యంబులయుండ దుష్కృతా ప్ర
ప్రులయుంబు విద్యా పక్షులై [illegible] గోచరంబులైన బహుళ [illegible] పద [illegible] సానందింపు [illegible] శరీర పరిణామాదిపెదలకు దుఃఖిం [illegible] ప్రమ [illegible] దైవప్రతిమా [illegible] తంబులైన యు దాసగంబుల

ఠ [illegible] స్తు నిం చర వఘు న నంత్ర వ భ వు । న ధ్యు న [illegible] యు న వెంరిమ ని ట్ల నిసం [illegible] వర్తి నాత్ర [illegible] యం గు నా వ్రతి కర వఘు నం [illegible] కార్య [illegible] న స్ప ష్టి రూ త్ర । వ న ప్ర శా [illegible] వ [illegible] నే రూ ప వి భ వం బు రూ పిం
ప్ర [illegible] శ ల గం దు వి శా ప్రం యు ద ల [illegible] భ గ వం త్ర ం ద వ్రు న ప ధా శ ని స్వ రూ ప [illegible] కం ట్లు । న [illegible] ఠ ప్లు స శృ వె బూ ధ కం [illegible] ది తె దు [illegible] న నిం చే లు తు ల ది [illegible] । [illegible] న రూ పం [illegible] నం శ [illegible] త న్న వ ం [illegible] న ది యం ం
[illegible] వె [illegible] ద యు ము నం జే శి । వ ర ద ని రూ ప ము బ్ర న గు రు [illegible] వి శ్వా శ నం బ యు [illegible] శ్రు క లు శ వ. [illegible] న సు త్రు రు [illegible] ప రి [illegible] న శ్శి యు మి తో వ తా ర ము [illegible] గు భ ము ం । ద న శ ది [illegible] రూ ప ము [illegible] । ధ న ము గు భ వ
[illegible] స్వా ధి ప ధ ము వ ల న నూ గ శ గ్ర ధ న నం భూ ం ది న సు [illegible] న యు యు వె ం ద [illegible] ని స్ప హి త వు ర్థి [illegible] తా । [illegible] ని ధు ను స్వ రూ వ వు । ఘ న [illegible] శ రా జే స్వ యు [illegible] క స్వా ం క వు గు [illegible] । వ గ వ రి యు [illegible] ం ద [illegible] రూ ప
[illegible] లం బు న యొ ద రి [illegible] తం బు న ం [illegible] ం ప్ర ం ప్ర వ స నం [illegible] నే గా ం బు పం ప్ర వి లి [illegible] గా ం భ్యు న గ । భూ తెం ది యు [illegible] నం బు న్మ నె కం [illegible] రూ పం భ్యు [illegible] ధ గ ని [illegible] ని స్ప నా [illegible] ం [illegible] ది [illegible] ధ న స్థం
[illegible] రూ ప ధ రం [illegible] న ని వు [illegible] న వు [illegible] వెం స్వ శ్రీ ం బ్లు ల [illegible] ర కు [illegible] ని రం త్ర ర [illegible] నం బు [illegible] ది వ్య రూ పం [illegible] నం గా న ఖా ది త్తి వి శ్రీ ని [illegible] రి యు నా స్వ [illegible] ని రి శ వ ర [illegible] ం బు నం [illegible] ర నం బు
[illegible] ం [illegible] భా స్వ [illegible] తు ల చె త నా ప్ర తు [illegible] వు [illegible] ము ం గా । స్థ ర [illegible] ధు [illegible] నే ము హ ల్మ బు భ ది యు [illegible] చ ర నా ర వి ధ గం ధ యు న ను । వి చ వ గు లా ం. ని లం బు గు బం. [illegible] తు మె త వ [illegible] నా న స్వ

గళం బున్ను । నవరసప్తాం శ్రమీశ తాం కళం. క్రాస్తుద బాల ఫలం కంబు నే నిల [illegible] త్రాన సం [illegible] బాల వరం త్రా [illegible] పలవిధం [illegible] రాన మనే ఖబిత తాం
శ్రీనక్షి రిజ బున్ను నే । బా [illegible] రసూర్యం ద్యవవనౌం వ లిప్తకా శం బులకౌ నవ కాశం బున్ను బూ హత త్రిలోక వ్యాప నే వధం బ్బ [illegible] త్త జావి శేషం బుం [illegible] తి ని సం [illegible] రం క్ష రబ్బు త్త దాన మా నే కం బుల హరిం పర [illegible] లు సుద శా నా ఖదిద్వ సాం ద
రం బున్ను [illegible] రాప ద రంభూరత ద వృర రాపం బు గలిని మరి యను నే । శ్రీ హరకళా పపుష్ప వేయు । బున్ను లం బం దేద న ఘూ రే త్తకె । యు కకరాం గు లి యు [illegible] పాకర్ష్య లబా పాం [illegible] ఖల । స్త్ర రయ [illegible] ల నే స్ప్రు భువ నా త్తకరి [illegible] నద్ర
శ్రమల విస్తారి తఖ్యా [illegible] ప్ప న విఖ్యాతి తంద్ర న భూ రుప [illegible] తి ని శ్రీ విలప్త త్తు కలి శా జన ఖ్య వేమనన వ్వి [illegible] త్ర మా బ్రన్న వము । [illegible] తి [illegible] దా కళి [illegible] వ్వి [illegible] న [illegible] న ని [illegible] । [illegible] లిల వా [illegible] భూ రద
శాస్త్ర భ విరా [illegible] ద్రులత రభరం బు చే న లి నా క్షు । ద్రుకన [illegible] శ్లోకం స్క దశ శ్రీ నా కౌ వ ని బ్బ ద ద్ధ ల తి ని కగ వి త్త తా ధ [illegible] న జన । సు తి [illegible] కరం దే పుష్ప [illegible] వ్పు లి జా త వ ధ్రు త్వ తన [illegible] రి వృత భూ బా । గ ఖ [illegible] వ
మా తి కలు కల బా ని నిగ కష్ట౦ గు నిచ తు రం న సుం ద్ద గ లి గ అ న ఘు ని స ర్వ శు నా ద్యం త్త కర సృని ద న [illegible] జ న వె కవా నృ చెరి త్త । ద నా [illegible] దన ము ద్ద వ ప ర జం బు నే [illegible] సు నే న లు ని నం బుర వ [illegible] ద రా ని త దు వ న ని రా [illegible] ద్ర
శ్రీ నం బూ ద న నే రా ని యు తర వు నా న తె క । యా ల్లి యు క వ [illegible] చి జాం కు రం బు గే రు ర జా [illegible] మ తు [illegible] ధి యు కు ం రి త ద్రు । జా [illegible] న గా న ఖి వ బ ల త న వ్య క్త వ [illegible] సు నం । త్రైన హ రి యు [illegible] దన హృ దం యు [illegible] ఖ ద గ

...దాలంకృతంబును ౹ నైవిలక్షిత్కకష నుం... ...కాగార వాసిని జలావతరంబు ... దుర్గ నాల...రంబును ౹ జలత స్థ నిఖిల ప్రపంచ ... మహా... ధృవత్రి ... తంబనందన ... గంబు ... హిత
సుశ్రీ పలమాలికా విర చితరంగవల్లి ... తంబును ౹ నవ తులసీ దామ కలయి తల్పంబునవంగను... మాలికాలంకృతంబును ౹ ఘన ... కస్తూరికా చందన లిప్తంబును ౹ ... కాస్తుభ రత్న దిప్త దిగంబును ౹ శ్రీవత్సలక్షితంబు
సహస్రలంబును ౹ సుబకెలిసమాకంభ ... ఖరం ... రాజ్యసామ్రాజ్య కెలిత కనక ... లంబుల ... సంబులు పాకు ... యంబున విరాజమానం ... బు
... తనియూరక ... వమ్రికాలంకృతంబులు నైవ బాహువులను ౹ సకలలోకా ... కధర ... సచంద్రికా ధవళ ... తంబున్న ... కుండల ...
బుసు ౹ పరిపక్వ ... పల్లవారుణాధరయుగలంబును ౹ నిఖిల భువనపరిపాల ... నంబున సకు నైనచాలు ... వింపొదిరియు ... న
... కరుబివిలాసంబును ౹ ... నవలకుమదంబుల కుం... దింపు ... నగరుకా ... తరంగిత ... బులక ... త్రిభి
... కృత్రిం ... కారంబుల ... నక్షత్రంబును ౹ ... భాసం ... యంబును ... వచ్చయరుచంబున ... హాయము

జాలిత నక్షేనా ద్దు। శ్రీజ్ఞన పారితప్త్ర జనక తృ విత్తు వి[illegible] ద్ధా కళ్ళ త్రి[illegible] ధా। శనము ఖ్యస్తతో [illegible] దానవచ[illegible] ద్రుణ దళ వృ ధ ను త్రీ నవినే [illegible] ద్రాగా త్యం చు [illegible]

అలఘు న గాత్ర పత్ర నిచంచు [illegible] ంచితను [illegible] ని। వశరు చివెయు గాంత రతి విరంబున దంచి యు కల్ప [illegible] లమలం జధిం యుం దనవ స్థాం రవ [illegible] నిహాగా త్యం చు

సంన్నత్రాని యు న్నమ హత్మను [illegible] నిసినిచ శ్రీ త్తా [illegible] యిషు పరిధా న గాంత్ర సం ధ్యాం బుదరు విని సయుం బుగాంగ। నమ నిం యున [illegible] మ కలితకి రిటం [illegible] రమణా గాంచ న శి ఖరం బు గాంగ। మారి తమె [illegible] నవి

సుపటితో [illegible] సరవరం పరలు గాంచ। జి లు హా రునవ తు లని దా మ శమ లు లా [illegible] త [illegible] జ్యో షధిల తులుగాంగ। వరఘు జం బులు నిక లప్తవం శ ము లు న। పదము లం గ ణా పా ద ప్ర [illegible] య మ లు న। లలి తగతి నెప్పు రు వి

రత్నా వల విదంచ మల రుదె షంబు నలు గు మహత్వ [illegible] ని గవ గ మరి యు న పరి [illegible] ంబు న। ని రుడ వ గా నం బు న। నిఖిల లోక సం గ్రహం బు న। [illegible] విస్తారా యూ మం బు న। నైవి విధ వి [illegible] ద [illegible] వి భ [illegible] ంబు నె వ్యరవ

దేల యున్న నిర్వేల ప్తుతి చె తంత్ర్రకాంశంబు నెంద్వం [illegible] యు। విప్ర [illegible] షం బు దనర వివి ధం బు ల న కా మ [illegible] బు ఖి లషిం చి వి శుద్ధం [illegible] నవ [illegible] మా గ నం బు న భ జి ం ప్రు పు రు ష [illegible] ం గా వ ది న వ సం ద ని న వ

దరప్ర యుగం బు న న లి క ష ల క ల తి త రు ని నియం బుల [illegible] మొ లు పది కృ పా [illegible] యుం దై చం ద్రుం డు [illegible] రూ పం బు ల ప ద స [illegible] జం బు ల సా త్ర యుం త్రై నా నెం పు పు ద స ఖ ం బు లు న। క మ లం భూ కాం త ల క న న ద ధా న చే

రదరం బు ల నం ద ని తె నిలక చ లి [illegible] ం భ ం బు ల వి ద ం బిం చ్రు నా ర [illegible] న। క న క మ ణి మ య మె ఖ లా క లా పా ఖి రా మం బు న। గ దిం బ కిం జ ల్క [illegible] ట పి లా

యుష్ప యోరు పాముక ళ్ళంబు గ మగ్యా [illegible]
లిపిఠ్ఠని । వలన నావహా యు మంయుం డ్ర్వమ వరగునాం డ్ర [illegible]
ఘతురా జనవములు ల్లాం గిల యుం బరి కిం [illegible]
గళి నలు తత్వము [illegible]
కి జనసం బ్బునం దులజ కునై యె్వది పె తమ [illegible]
ద్రా [illegible]
[illegible]
[illegible]
[illegible]

౨౨

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౦ నాల్ప్రాదుసం।మదమునం౦గారునదనివులమా [illegible]

[illegible]

[illegible]

[illegible] ౦ ౧ ॥ ౦

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ఛందస్సు ... [illegible]

... [illegible]

శ్రీ... చరణారవిందమ్ము మహి ... యుయు ... రయుం బున్నేశ్వర విషయంబులైన మదిఁ జింతిత నిష్ఠల తత్పరమైన ... కరణజ నేత్ర కీలత ... వెఱుప్రాలు విప్రవర్గ లన్ ... ంపుం ... ॥ హరి చారణారవింద ధ్యాయంగ భాగవత
స్నత ... యో గ భూలన్। నిరత ... గల్గు ... వనిరవ గభూలకు ... రాని బా। సురపద మెందుం దుర్లంజెందు దురుసూరి దినత్తవ నియ్యంయుల్పి సత్తు రుషుల ప్రావర్య ... పులము నే ... పు దరంబె యెరిక్రిని ॥ అని చెప్పి మేఁదు
రుం దృ... ంయు నళి ... నం ... త్తుం ... వినఖిత వస్త్ర ... వినయవచన రచనుండై యుల్లనింతెలుము నిండా భవదిధ్యానావాక్యం బులచేత నాడు మనంబున నా రాయణుం డున్న లాతిక నాధుండ జెల్లె యే ... నని యుపన్న
సంరధారుండైన ... నకు ... వుంబు ... లరి ... సంభవిం ... ప్పైన నియుసం। బాలవిన సంశయంబు నెండునివృత్తి బొందె పూర్వంబున నైనసామనం ... బునలూ ... ంబుల కెక్కెరుం ... హరియనియనుజీవం ద
పరతంత్రుం డనియును। దలంప్రుదునా ... ను ... కారం ... బున్న గ్నరంబైన యనుభవమధిష్ఠానవమున్ దనరుచుం ... నా। ధారంబు వెలసె వస్త్రం ... బునసుం దాన యూధారభూతంబై విష్ణుంబు సొంది దివి విష్ణుం
బు... దానుం ... రంప్పెనవాయ్తి రాభి మెూనం బున్నం బున్నం ది ... యెప్పుండుసంసారప్రవర్తనుండగు। నీవుండుపరమాత్ముండైన ప్రుండరికాక్షునింజెందవిర ... విశ్వరయుండునుసుబానర్దపరిపూర్ణుండైయుండు భ...
రిఖి యుండై నను సందర్శనం ... నంబునంబుంధుమానస్వుం దుమారుం ... గునారాయణుల ... సంబు స... పుస్త ... బునివారణాలు ... ననుభవదియ్యవరణ సేవానిమతవంబున్నననుప్రవేశంబున్నప్రుల ... భాత్రం బున్నగ
... నియని తెరసంబున్న సెలసినవాడై యడినిచతిరంత్తం తెంద్రియు ॥ లలినా వుదిదలంప్రుదు ... మాతులు ... నిలయండు ... గతదినల ... రాజ ... భూ। ...వడనల్పుత ... ల తల ... ంత్రం ...
గులదుల్లన ... ను ... ॥ యు ... యోంబులు ... డ నెలమినెప్పె ... దాదుల నితరెత రానుషక్తి। వులు ... ని యుండ ... విరాజిపం బు

ఘుళశవ్రపేనుంచ శత్రుధా లవ ... దాంత్రి లుచే। వరవుండా రవురంధవాన కలుశకాంత ద్రిరభ్యంయు సత్యరవృషాన్నదైవతివైవ ... సుంద ధ్రుంధానవైనాదా ష ద్వె॥౧౫॥ పౌరి తపమిమను లక్ష్మాచి। సరసి ... సంభా త్రం

చలదరానసుంధు౦౧ బ్బరికెంప్రి౦చెలరునరదని నని। లర. వునసుఘులచి ప్రైల తత్రచాన్ని ధి॥ ౧౫॥ నప్రితులుతమలూనవివరింప్రి చూచి వుండె। ౧౪ ... సుత్రవు శోకచరిత్రే। నవరసంచెవ్వ వరంనచాదా వ్వ లయుగత్రు

చచళ ర్రసూనతెవంప్త్రి విమలవులకులు ౹౹౬౹౹ ల్లదిదిచాళి ప్రచెం ... దులు ... లుచెంకచాసనుంధునకాలిదయులుంధక్కిదనంచాలరి। (శ్రీ) దయులత్రనిపదయునగంబ్బుబింత్రింత్రువధినిశ౧౫ అని వ్వైత్రి యుచం ధ్వ

ధ। రచను కరుణా ప్రినవిధంబ్బురచిరవుగానె భూంగనక్షె ... ఉనుశంబరాశర్మ। వునివుంనవుంద్రురుంక్షే జెప్పివుదవుడ్డ విపునవా। దెంద్రియుని క్షె ... ని౦తెు౧౫౫కభూవిం క్షరాత్రిత్రి ౦యు ... వపవుణానిఅశ్చి

ధరు నవనన్ను ష ఉగవభసంతే। లావుంషలుజువు ... చునా। నాత్ప్రిత్రి ౦యునకవి ధిందురుంధ నింయెంన్నరల నె౧౫॥౧౫ అగునుంంధ్వకుని క్షెరు ... న కు। జనవ వనెుండ్వ విసాళ సల్లె వునవు లం। ధ్వగలిల

... దుప్వనగసురా ప్రెడుుంత్రు యెు ల్లు కూడునశి ... నిసభవకునగత్రి సునత్రుంధ్వ వ్మైత్రి ౦యువుష్ణని చూచి విదురుంధిష్ణినింయె వసరలు। చూ లుంధవ్విత్రి దా విలాలవుంనసవుద

... దసుకుంధదనుకకాంకనని కు ఎనున్నునంధర ... నుందధినవప్రవంత్రరవునననభశాంబ్బరవుజైననుబాంతతె లిప్యంగుం ద్వాసు

... లబ్బులుబ్బిదనంధెబ్బుప్పలంత్రవిత్రి।వెల ... వజ్జనంతెనై।రితివిత్రు మ్మైత్రి। వరి యుదిగునా ... త్రే కంధైనవూయుంగహూ దె।

లౢ

రణంబులనను మతిరయము నాభియం ధ్వజ నగ నం బు నంగ లిగె । సత్వా[illegible] బులననువ రసత్రైరిత ధ్వజాంబునే దేవతలు త్రిదివంబుం
బొంద్విరిర ఘ్న నగనంబున్న నభలుజ లనన నను సుజల [illegible] ప్రులనుజ రణి[illegible]ంద్విరి । [illegible] సంబున్న నక్షత్రఘాంత్రాదిపారిషాదలు । తాపసాదులు నవింరుత్రలం
ఛంద్విరి । మణంబులన [illegible] ధ్వాం యుదంబులు త్ర్యంన్నం [illegible] లంత్రై [illegible] కద ధ [illegible] విజులు కృష్ణ తంలు నానరవరంరుం । వెలక్షి వులు ఖ మునంబా ధరు ల్లభూం । సురుంధుం బిలవన్న వల
కరుంధ్వనరు ఖ్యంద్వనయుంత్ర గారల్ల ని ధి ॥ శక ధరణి దర [illegible] లంత్ర । రపదల తెలుంధరుంధ్వ కకని కావ । పృరు ఘ త్రము బాహువుల నను । నరనాథ కషుల [illegible] నయుతల్ప నిధి ॥ శక [illegible] లంప్రం గ [illegible]
కర్కకలిలలనను చలవాం । గనుంనిధి యుంరుం పృలంధుల [illegible] లంప్రగ [illegible] శంనజాం లెత్తి [illegible] మువారంద్వి నను ॥ ॥ లివిరి శెత్తైకధర్మ వ్మె దేవదెవ్రు । వదచులల [illegible] రురుస [illegible] లతి యుధయు వుంయుద్ధం గని ఘ్నం [illegible] ది
ఘ్ని యుబు మద నసుంద్వ నాత్ర నరుందు శ కశ ఆగునే [illegible] ంబరాం [illegible] రు । జగదినే నరింప్రియుత నిచర నాప్పంబులక । లని లిక్షెంత్ర రుష్టత [illegible] నిగమె [illegible] భక్తి యెంగని ఘ్నం [illegible] శపట [illegible] ర్ప్రం [illegible] ఛల
మ్మాప్పాను ఘ్నిరంయుల్ల ఘ్నం [illegible] రి శవరుసబూరి । యలెంగవరం యు [illegible] ప్పం ఘ [illegible] దానిగమెప్పాంద్విరింది నుతియు లిఘ్నంగానెం పు [illegible] తాం ॥ [illegible] వారి న్నప కథాం కలం । సుముల హానిన [illegible] యుంప్పుబాలవరాం । లినృవరు నాంరులు
ఘాసునలిలలనమున్తైనే ననుదియుని దన్మాం న నన తంబుంద్వనె డు హరిశ దన్ను నా ఖి వృక్ష కథాం వృతంబున్న హ । న్నాం ననుబెరి తప్పంద్రైనె గడుమ దన్నరుచాక్షతి [illegible] ంత్ర [illegible] నగ్ర ॥ వృ ॥ హరి నామాంకె తనన్నధాం । వృతరన వృల్లులుంరైన ఘ్న

లు నంది యను౦ద్రై కాంచీర [illegible] చెన విరాజిల్లు [illegible] ము నంది నకృరు పుండ్ద [illegible] సమెత్తుండై యుండ్రై నంత్తా॥ కే॥ జలములలూపలనింమ్ములు। జలరు [illegible] జాలం
దేవలమున తరశవక్ష [illegible] బులు విలిచెంగా శ్రీరూపకలిలెంచై విశ్వేశ్వరులకు [illegible] వరను॥ క॥ దేవకమూర్త్తుల కేవిదానమూలనే। తనరవిభజించె దనుదానదేవశక్తి। యను మవెలుగొందు చుండ్ల యురాపరుండె। దను వృవిలతం
బుగాని దైత్యవేయుండై॥ క॥ కూపసంస్తి [illegible] నిరూపకమున। శక్తిరియును [illegible] యను శక్తి దశవిధములలో [illegible] నప్రాకారూపమున [illegible] సుశక్తింగలిగి॥ క॥ త్రివిధంబు గుచుచునె ద్వా। త్రివిదదంబు
౭౩ ననమె రశివరియను నయం బాళు పాండ్య విరాల్లయ గభణ। చైవివిధ [illegible] లకునాప్తవిభూ రూపంచై॥ క॥ జీవలమ్మైపరమాత్ములు। దావలమ్మై [illegible] కూడి వహా వల్లా కరంబగుసు। దైవునికప్పంబున హూ। తావలి తూదం [illegible] ప్రవదిన
దాభునసు॥ వ॥ యుట్ల దాంచిన [illegible] శాదిదె విశాది చాలిశర [illegible] బ్బుల నసుతాపత్రంయం [illegible] బున నఖిలంబు నవెలుగొం ద్వ ననుచు విడురు [illegible] యను దైరుం [illegible] వెంక యను నిల నియె॥ హరి పరమా
త్తుండిశుండ దద్యుండాదద్యుండ [illegible] సారు [illegible] దుడు [illegible] కరుండు [illegible] యొనిధి యుకల్ల [illegible] దు సప్తశక్తిత్రా। మరసవిలాసు నందు బుధవందు [illegible] పవిత్ర చరిత్రుదిమ్మ
లెసు॥ వ॥ యుత్తరంభున [illegible] దివ్యతేం బులవనం బులఘనంబగు తలంట్పు మునంబున నెరింగ్గి నిజకల్లాకలితంబగు విరాజిల్లు హంబునందు [illegible] నివాసంబ్బు గుచు నానంద [illegible] రూప పురుషుని యచాతరంబు
లకునం [illegible] త్ర చత్రావ ధారసంక్షైవినమ॥ కి॥ నరకసుత్తయహాదివ్య [illegible] రుషుని రుజు [illegible] దృథబగ్గ వంబు జెంద్దె మ్మబంబు కది. వి। భువన [illegible] లకుండై నపవమానస బుదంత రాత్ము [illegible] సంతమై నిచాతి। కననయంబును [illegible] లుం

[illegible] పృథ్వీపతి [illegible] వేదాలం బున్నసొనైనా పృథ్వీ [illegible] యూగము [illegible] నన్ను తత్వ [illegible] విన్నపము చెప్పెను [illegible] విచిత్రకము గారణంబు చేయకాయు గాలంబుల
[illegible] గారణంబున [illegible] తత్వము [illegible] వతి [illegible] మెనల్ల దేనిల్లు [illegible] సకలంబు [illegible] గారణంబున [illegible] నేరితి [illegible] ధాతలైన [illegible] కాలంబుల
[illegible] పరబ్రహ్మ [illegible] దేవాదిదేవా నమస్తే నమస్తే ॥ శ్రీ ॥ అని సంప్రశ్న [illegible] హరి మునదా [illegible]
[illegible] మహా [illegible] నిత్యము [illegible] ప్రకృతి [illegible] బల [illegible] మిత్ర
[illegible] పలమున [illegible] పలంబున [illegible] యుండె [illegible] విశ్వరూప [illegible] విచిత్ర
[illegible] తత్వము [illegible] కార్యము [illegible] నమస్కరించె ॥ [illegible]
[illegible] యుండె [illegible] తత్వ [illegible]
[illegible]

బాంలిప్తదూంలింప్తంగా ంఘేశ్వది ప్రా. వతరంబున్నలుం బున్రిదున్న నిపాద పత్రికరుహ న పాండి త స్వాంత్రయెత్రెయో పుష్పభక్తాలికెం వెూ శ్రదం జైన వాపాదరంజాత్రమ లగాలు బింశాకవయంధిశ పద్రం
దాన సంపదం బున్నలుం ఖండ్రిసహం మ్మమిత్రి యూ లాఖల్లి దెపానె హంబులుం ద్రాపలివత్రిసంభ్యుదుకూ త్రి గాలుదంతరాత్మంధ్మ యయుంద్రి యయుంసదుకమ్మె లాబు బూపాదపద్ధ బులబనం త్త్యెూదె పబా స్వద్రిం
నాబి సంపు ఖ్యజ్ఞమూడా త్తు అధ తత్వప్ర భావ ధృల్లై బూపదావ్న వస్పా సలక్ష్మె వూపెలప్పా సముం ద్రమ్మలత్రమ గ్రుకులం గ్రానగా జాలరపుష్పగ్ళులాదుప దుష్ట మయ్లులం దంగానెూం ల్లరంబూధి రా.
యపు త్రిసనప్పి యెూపాస త్రా. దా రచంచతప్పధా పూరమ సుం రో లిక్షాఖ్యన తింసక్షాలి యయు కప్తైర్యాలి లా క్షంబులుం దాలి మెూ దంబున్న గాదెలి సం ప్రలన్నా తైవపనతి త్వప్ర హంస్తులసమూం క్షిత్రం తక్ష
నచా కాం లవదాం త్ర సదాం లత్యూపయెూ ప్తలికాంత్రరదిషప సంప్రక్షింగారుచయనా దెవ. వై రాంగ్యవిజ్ఞాన చూదాత్ర యెూగ త్రి యారుపదెవంత్రుబ ప్రసన్నప్పబాలించి నైదాం త్రరం క్షంబున్న పుధ్ధంబున్న గాం విం ప్రి పృ
౭ ప్రత్రిమైసంతథామంచ్చనల్ల త్రియ చుల్ప్తె గం యెసన్నతా త్త జూవిలా గ్నోలు సప్తూలి త్తంబున్న సంస్థ్రె త్తి యూ నంత్తలూలాం త్తంబూల్పుం యెూ నిశ్శ రత్రిని నైం దావరె యూన్న సరంపాసల ల్పు లృ గా నవుం స్వాం
పత్ర త్తబాసుం దు బిస్తాం యూ కారుటత్తి యప్పని యెూ పాలచారు త్తి సదానంక్ష వయాం త్తి బచద్ధి తెక త్తి గాబుబావలిన దాం ప్తై త్రిమ్మం వప్పుం బాద తల్పా సకల చిత్తం ప్తైవుం పృత్రి పవిస్తూం త్రిసం బుత్రి పుర్ల లత్రం చూన్నబుల్లెకా నిని
కపటం బుపెయూంయూ సవూలసోదుభూ తాలాచత్రుపు లెం రద్ప్పవపుత్రి లయుత్రి పవత్తూ జనాంవిం త్రి వుల్లుం త్తెవికల్లా ప్తెనే త్తపనసధవాత్మ తత్వం ప్రపంచుంబులున్న జనఘొన్నధి
భప్తాలిలా సపారంబున్న గా ప్తుని వూ

శ్రీ లిఖిత ముద్ర మాద్య ఛివమానంబు నెంద్ది నద్దైవతలు విశ్వకళ్ళా యితులగు [illegible] రక్షి వమహ దాధి భూతంబులకై క్యంబు జాలిమి ంబ్రుపంచ్రంబు హనత్రింద్రు సమదన
డైనసరాయణు నిల్లనిస్తుతియించిరి ౧౫౪ దడకమ ౧౫౧౫ సాధన [illegible] ధన [illegible] రత్నా విపక్షవ [illegible] క్షనిరెడపత్ర క్షణా దెవదెవా భవదార్ష
పృథివా తక్షత్రంబు నంబొప్పుల్లుంతయు షత్రదా [illegible] మూలంబుప్పు [illegible] లంబు [illegible] సంసార [illegible] బులంబొవంగా విాటి వతిసంత్తయు రాతంత్రి
షహూదత్రు దుషహారతా [illegible] యహాఖిల దావాద్ని చెంగ్రాణి దుష్కిఖ్యా [illegible] దొంని యెశమున వముంబొంధ్నగాతెరసంసారచక్రంబున నంత్తెప [illegible] భ్రా వచ్చమా
దెవవి జ్ఞానదిపాంకురరంబుందక్షిమాపాదపంన్లె రుహాపా షయుంబొపింత్తి వతిచాప్రత్న సన్నాని వరుపలస్నద్రి కాం [illegible] కస్పుంత్లంజ [illegible] దాసంత్త
ంబున నానెపుష్పు [illegible] పాదం యుగ్నంబు యుష్మ పుభాం [illegible] నిదొద్ధతంబైనవెదాండజత్రి గాత్రి చెలన నవెక్షింబ్రిసంప్రాప్త లైంయుంద్దరా నాథ త్రైరా స్వనత్రి స్నహ
స్తల్లభవాంత్ర [illegible] బుల్లంత్లె పరంజ్యోతి పాదాప్ష [illegible] రంబుని క్లింబ్రితైవత్సుసంప్రాప్త త్రైరక్షినివాసనా మూలిసంబ్రుశం సింత్తమింద్రా ది వం ద్వాపా వపు కర్షం

బుద్ధ్యుక్తత్తయను నవి ... శ్రీరదర్వస్వరూపమైలిన మహత్తత్త్వము లవి యంబు బ్రింద్రియ మాయా శక్తిలక్షణను నాత్మకంబున్నైన మహత్తత్త్వము చున్న త్రిద్రుగ్నుచరంబు యవిశ్వనిమాయ
మహత్తత్త్వమాదన్న నెంత్తి। కార్యకారణకర్తృత్వ కల్పనాకృతి తా। వాను చుభూతేంద్రియ మనస్సామయ యంబాసంగ్రందన్న నహంకారత త్త్వమత్రిం స్వ స్వ యత్న్వా। కాగ్ని సత్త్వరజస్తమో
గుణ నస్నత్త్వత్రి కాలకారంబువలన మన స్సునకు ప్రతికర్తృత్వభావంబున్నైన దేవతా గుణంబులు ప్రభవించెయుం ద్రియా ధిష్ఠాలలైన దేవతలవలన శబ్దాదుల కుత్పత్తి
గుణంబులు నుంగమినద్రియంబుల్నైన వాక్పాణి పాదపాయూపస్థలును రాజసాహంకారంబున నుల్పన్నంబులైయున్నవి। దాని నాకాశాదులంకారంబువలన తన్మాత్రాదుల
ప్రియంబుల వలన లుస్తన రక్షణంబుల్నైన ఉచ్చరింపబడియున్న వి। గనస్సునకు గాలమాయ శక్తి ... లంబున్న నంబు నిర్ధారిత కనిరికగుణంబున్న సులు శబ్దంబుల వలన శబ్దంబు దయింది
ఘటనము వలన లోకాలనసంబైనతెరంబున్నవి ... దేవ ... నగాలమాయాశక్తి యోగంబున్న నేనుత్పన్న ... శబ్దాంబు లవలన వాయుం
నవిలి నారంబున నుంగాలమాయా శక్తి యోగంబున్న తరవేశ్వకన్ర మహంబున్న కలిగినతెజ్జు యుత్పన్నంబైనగంధగుణంబు వలన ఒప్పది విగలిగినత్రి। నందస్స గనం
నమ। దెశంబున్న కు శబ్దస్పర్శ రూప ... బున్న కు శబ్దస్పర్శరూప రసంబుల నమ। పృథివి కి శబ్దస్పర్శరూపరసగంధంబులు।

కృతి దండమును గశగ ఉ విదిపలరు. డంబిల్లె మెయము॥ శ్రవ ము ని [illegible]
యతిశ్రీ ఉ వు దు వ భుజ వ వ వ ర వ సం. డే॥ యుల్లి నిం యె. వన [illegible]
పలంబై నే స్తో శ్రవ తీ [illegible] నా [illegible] యోం ని ం యు బ్బి న బ్బి వ ర. [illegible]
లిం శ్రీ. [illegible] వ లి మూ టం [illegible] యు వ న్నా ౦ యు ని కు నై నె రు.
రు వు [illegible] లకెల్లిం బ్రు ర ట దె హ ము నా
[illegible] ర వ మా త్మం దె భ వ్వం [illegible] దు
[illegible] ని [illegible] యు ది [illegible] వ సం మ్మ వ వు రు
న లి [illegible] నిలిపెం [illegible] రు [illegible]

శ్రీరుండున్న నన్నెనప్పుండ ధికాన్త్రుని చరిత్రం బున్నసంస్తా గి శ్రేవమండ్ణం ... లు శేనవనిమెంది యునిల్చి నిందు యుగతరలగ్రస్థితవమున్ పరశి రుషెదరసత్వం దా వస్తుల తస్వా వమునుగ్రస్తు లిపు లుం పు
లి ఒతనింపృలంబూత్రీయయుండ్రనా దులబా। రతరధా వచ్చి తనూనిపిషు లులరాంశరత్రీయనూతిసిస్మృతినుతింబునిసాలు విసలినాదనామదినేబున్న దుర్గరగ్యుత్తరకధాకనన నేమల। నతిదాంయు వుమైందున్న జిత్ర వనునన్నురమూ। పతిచరితావృ
తతిఅసంపృత్రి పెదనన్నల్లంబా యు యువమంత్రా గిగిన్నరిపి త్నా నవిదలసుసాతదాది। విశ్వలంత్సు లక్నైనవనిం వరా। హరికధా వృతపానంబున్నసందృష్టి విండు మొల్లనను వాండె నుచిత్తో గోల్లండనను గలిదియెనుం గొన్న గరింగరవిం ధ్నా ధు
యుపరావతారధౌ జనవనను ద్విసపరాశరపు తుంతత్తు। చతురవ నా గ్రిశ్రదచాచారధమునేమలు నుతగరింపలూర్ణ దం ఋషినం బున్నలఘుగ్రామ్య కధలు పెక్కధిం నల్పింపుచు హరినామ కీర్తనమందున్న లూత్రనుసుం దృల్లన్ నుం నుం శాంతి నిశ్లెమనదం బు
ఠ ప్రజానంత్రి తవిచ్చినే వృతలు వ। సుంన్నతింటుం విపరిసా ర దావదిష్ఠుం శ్రకుచు హరికీతనా వృతమాంత్రం త్రతి। విమలజ్ఞానవిధియన వినుతికెక్కి। ధన్యుండె యెన్నన లూక్కె వస్తుం ననుండ దకుచు గ్రహాపృనగరగరసిదు
ఘోదరువంపకళి। చెలి సుపూర్ణం గ్నులు జనుందితరక స్తావనరళ్వచు గ్నులునె హరిసంస్మరణాముజచేలసనసుజలక్ష్మి డవనఘూ తగ్గ్రివనితాది పనామకరా విముఖలకే చేసు వచుంబరముద ప్పమంబిదపలు బా
చదరునరక హసనసునా ని ఁంబా చివరగ తను నింద్రా।కగ యొనరుండనెకనిమిసం। త్రైనవృధాహదకతినిహరిపదకమల। ధ్యానసంధృం దృర్గాండె। సాసరునకునాయువల్ప మనవు మునినా దాగ పుగ వ్రుదుశతిం బూ వృద
నియర మింపు చుంబానవ హరిశేయస బారు దృష్టు దవి భుపోలి నాతదానబ్బాంధపు త్రీ శ్రద్ధవక్తి తిక్రిం యూ। పదమునహి తావతారుండగుపంక్కేరుహదరుని త్య్రమంపగకళ। ప్రుదగుసాకితన నావృతవ బుం బూ యు నత్తు లెదం బు

బుద్ధిని తత్త్వము నందు [illegible] సస్వలు [illegible] రండు లుగలదుదరు [illegible] రథ్యులు సుదుష్మ [illegible] తుప్పలు [illegible] దాంచయశంబున్న తై పౌషనిష్ఠ త్రిపంచయ పదపదియు [illegible] భూషరిదు [illegible] సారథ్యంబైన సంహారపత్రి [illegible] బన్న [illegible]
బహుళ [illegible] పౌతములై పుణ్యవన [illegible] గల [illegible] కరిరంబులు దాల్ప్రవసుల [illegible] చవమ [illegible] లబులు వహు నెంత [illegible] బున్న నరుడై పనిశ్రి [illegible] నకపూత్రు యెతావన కుతా [illegible] నియుంత్రివత్తి [illegible] మహాదాత్మపలం [illegible] యుతకత్రి [illegible] కరుణా
దిశారాయణ నారదా [illegible] త్రువులు [illegible] జరియుంపుం [illegible] యదవియ నుంగాక [illegible] ఆ [illegible] గత [illegible] పూలకార [illegible] పుత్రుజలత్రహి [illegible] యుతమై [illegible] దురుత [illegible] దశిం
ప్రవాదే [illegible] రింగు [illegible] తవల్లాసత్రిహసావతినియుధ వమల [illegible] కరుం [illegible] ధారుణి [illegible] వమునినాథ చంద్ర [illegible] కాచుతలం పులు బుధినేదినయెన [illegible] వసనవలు పడిచ్ఛిత [illegible] దినా [illegible] వను [illegible] నాల
[illegible] త్రి [illegible] యుదియరదస్త [illegible] యనిం [illegible] నిండ్రి త్రిపురుషా [illegible] శవరం [illegible] భగవంతుం [illegible] త్రుత్రి [illegible] యున్న [illegible] నవతశింప్రినయుదిలా [illegible] రంబున్నలం [illegible] నెంతయ [illegible] రంబున్న [illegible] నంబుతా [illegible] విమధు
[illegible] శాసనం [illegible] నవపిధం [illegible] నగబి [illegible] రిత్రి బాలింప్రైనాటక [illegible] దయారాశం [illegible] రతోయనవహాం [illegible] యుం దున్న నెన్ను వసించిన దన్న [illegible] దిరూపం బులంబు [illegible] బహు [illegible] రంబున్న [illegible] దిం
[illegible] నరలం బదిరత్తిం [illegible] తైమ [illegible] శవతా [illegible] రంబున్న లు దార్ప్రి [illegible] యనులు దివే [illegible] రుహాగ భాస్కర [illegible] హంత్రగనతం బున్న తైనలుకాం [illegible] త్రరంబున్న లు నవ [illegible] కపర్యత్రం [illegible] కదా [illegible] దిత్రి
[illegible] నెత్రిరంగ్గ నం బుట్టింప్రి నందు లచినకులి యవ్వ [illegible] ద్రుదుకు [illegible] లకు బూతకవ [illegible] మరూప [illegible] బున్న [illegible] నింత్రయుసవిస్తరంబున్న [illegible] నెరిం [illegible] పువమత్రవ [illegible] మం [illegible] దున్న [illegible]

[illegible] రు [illegible] దశరథ [illegible] హాదృష్టాన్య లతా ఋషి రక్షురనం [illegible] నాం చిత్ర [illegible] లం దుర్వాంత్ర [illegible] దృశము॥ వృ॥ జన సేవమల నిని పృథివసంగతి నైనం దుష్ట [illegible]
రంబ [illegible] యసను శాల [illegible] రు దృష్టి [illegible] వములు [illegible] రంనిరి పుత్ర [illegible] రిదుందం బ్రితదంగ [illegible] [illegible] దేవనాం వున నమునం [illegible] త లంత్ర సనా [illegible] నాం॥ అది దివయసు నంకారం [illegible] రాం వు [illegible]
[illegible] రం దవయ [illegible] రు [illegible] [illegible] రకరం యెందలం తుచ్ఛ [illegible] శత్రుల కృష్ణా॥ పరత [illegible] లుం గరుణా। శరని నుసంషాం [illegible] వనుచులం [illegible] శం [illegible] లం షం కా। నరనినం గాం [illegible] పెట్టది। కరవ [illegible] దుదలం [illegible]
[illegible] రాం [illegible] నివఖండం తవి [illegible] రం [illegible] రుగాం [illegible] వయస్సన్నౌ వలగ [illegible] వం [illegible] నం బ్రమత [illegible] చందల [illegible] విలెం [illegible] వదిం [illegible] వ [illegible] చుచు [illegible] నెం [illegible] యు నెటి దిం యుం దుష్ట [illegible] యుం దలబినాం [illegible]
[illegible] లాధి [illegible] నపురం [illegible] రవం [illegible] తమ [illegible] యుం [illegible] [illegible] రం దరిరవ [illegible] రసై తవరుకనుం [illegible] రు [illegible] బ్రియు [illegible] నసు [illegible] నం [illegible] ధరిం [illegible] సం [illegible] నాకుంగలదె నియుం [illegible] ప [illegible] యుమ [illegible] వదిం [illegible]
[illegible] దుష్ట నరిం [illegible] రాం [illegible] [illegible] దిం [illegible] లం [illegible] లిం [illegible] వ [illegible] నుం [illegible] పాం [illegible] తుం దుర్గను [illegible] కృష్ణరి దుష్ట పరత [illegible] యుం చెరుగుం [illegible] నగర [illegible] సరసి [illegible]
[illegible] రు [illegible] భాశుం [illegible] [illegible] రవ [illegible] రసి [illegible] శకరవి [illegible] త [illegible] నశా॥ హారి పడది జలరుపా విరహా। తురఘనడు దాహంత [illegible] ల [illegible] యుధి గడవసా। తెరవెది విరుగ [illegible] నసు। సరసి [illegible]
[illegible] విలయల [illegible] నిర నారాయ [illegible] త్రమపధా [illegible] రంగ్యనం [illegible] మ్రుఘా। సురవుం దారరసాల సాలవ శలు [illegible] త్ర ప్రేం న్నా [illegible] రచుం చారకదం బనిం బకులబ [illegible] సరం వుం [illegible]

క గా౯నవగఅయ్యనె రంబున్నాంనవసుగాగవ ... వసుండెన్నను। వసు ... యుం దన్నస ... యునసఘురన్నసె। వరతష్టదసుం ... సులజ। వసునొన్నం దన్ననొఘు ధననిధియుం డె ... సె వత్రయుం దన్న తిథా। చరణం ... సెయుచె
జశ్రీశృంగనియుం దన్నవసప్పుం ... ఖిల ... ఖనరాత్రపరిపూర్ణ ... యవసకళాం ... దుం ద్రుపద్ ... క్షనదాత్రికసరిష్టనశాంస్తుభవమున్న ద్దుదప్పిపన్నాం లాం శరిష్టనిలిం పాం ... విష్ణుం ప్రభవిష్టుం ... టుబిష్ణని
నిగాగాతన్న త్రరంబుమూలిద ... దయాం ... మను ... ళ్లతే ... లస। వృదయుం ... నసనె। వదనుండై యుండై ... వయువరలం గననఘూం పరి అంత్రదగరనెతె ఇంసినమైత్రియుసంజ్ఞాబిదరపనవంద్రికాసుం దరవదపారవిందుం
దృష్టసనాంనందుస్సుధాని ... కందృ ... యుం ... రకసదయుంపకృవిలోకనం డ్పను। నసుపుం ద్రరికాష్ఠ। ద్రుదస్సాకాశ్చేం బియుల్లనియూన ... మూర్ఛ బవంబున్నెపస ... లుసెయుపత్రయుం ... బున్నవసువబెబవది
... దలపేంబుననితరపదార్థంబులుగొరకమదిం ... రబిందెసవంగా ... తివిశా ... త్తన్నిధిత్తంబున్న ... నిష్టదయుంబున్నందృవసియుంబునవుం ... సుగనుసుందు ... వరనింయు ...
దియు ... రలకుసెనుస ... రుండ్రైతె ... దుమ ... రిత్రహంబుగ ... నికుని జన్మంత్రికాలిపునభ ... బున్న ... కరం ... ఘుబవదియన్నపూ ... కృష్ణ ... లం బున్నతనని యు ... వుంబున ... పర బింద్రుపనంద ... బు ...
... కపక్షశ ... నందనం ... పక్షమ ... పక్షసంభవునకు వమ్మావక్ష ... బుదెలియుం జయుసదిత్రి ... దిప్పా ... నంబున్న నికెరుం ... త్ర ... నివహానిద ... తెజానిధియూనతిబ్రినసుధాపవ ... ససరపాలం ... రావం
... బులం ... నదమాం ... రం ... తశర ... దప్ప నన్నా ... దత్తాన్న ధారసిత్రకజలుం దృష్ణుం బరి ... తేసరాం ... తేనసెవసనమానసుం ... సు ... యుంజలిపులంబున్నలలతెజంబున్న సూటి యుంచిసియూ ... శ్రీ ౯ ౯ ౯

[illegible] రంపుళ్ళ [illegible] నరసపాన [illegible] కలి [illegible]

[illegible] చంద్రుం [illegible] ఖలిశిరంత్రయము ఘనము [illegible]

[illegible] మూలిత లవము [illegible] రామముం [illegible] లయు కుటిలవుత [illegible]

[illegible] హిమ [illegible] హరి [illegible] రంభయు [illegible]

[illegible] సుర [illegible] ద్వార [illegible]

[illegible] సుందర [illegible] లతెంత [illegible]

[illegible] గనరాని [illegible]

మలిపిన తీర్థ దిష్టమొలె సుచెక్కమ [illegible] లు [illegible] నబ్బంచు [illegible] మ్మ నెం బ్బిం ష్ట [illegible] ద త్య [illegible] బెక్క నథ రత్న వం [illegible] ంపు ష్ణ హరిం ప్రసి త్త లం ప్ర [illegible] దల న స త్రం స భ్య నం బ్యు నిలిపి [illegible] రత్న నయ రు
క తన చి త్త లిం [illegible] రం ప్రన వితత్తం [illegible] [illegible] గతి ప్ర [illegible] లుస వృత్తిం [illegible] బు యా ం దు [illegible] బెం [illegible] చల [illegible] ష్ట
తీర్థ మ దీ వ ధి [illegible] న ద్భా వు విజ యం రయ [illegible] దారి విం దవ [illegible] [illegible] గదీ । చెం ద్బి కా వు [illegible] లు [illegible] వి మొ హి [illegible] ం దె [illegible] ష్ట మ వు వ [illegible] తా [illegible] ం ద్వ [illegible] నం వి [illegible] త్రా వ
స ష్ట [illegible] చెం ద్ధింయు సుం శా రవ పాం [illegible] [illegible] రు ప్ర భా [illegible] వు [illegible] యు [illegible] ష్ట కర వుల న । తిల గ రు [illegible] వుల యుం [illegible] ప్రు చుం ద్రై [illegible] సా రాం యు [illegible] ం ద్భు [illegible] ం ష్ణ [illegible]
వ దు రం స వ రి భా స వ యు దూ త దు [illegible] లం దు । న లి త [illegible] దూ ప రి చం ద్ర కాం త్రా [illegible] ల వు లిం ద్వ । వు షి త్ర కరె [illegible] కా వు ద్వ ది [illegible] వు [illegible] [illegible] ది వు నె [illegible] త లని ది బి । నిల వెం [illegible] వు ల [illegible] త వు [illegible]
వు [illegible] ంత్రం బ్బున నిరతం బ్బు [illegible] దర్తి [illegible] రుచు త వి ష [illegible] రు ద [illegible] తు వెం [illegible] రెం ష్ట ర ర [illegible] । వుల న శ్రీ [illegible] వె శ్ర ష్ట వుల చెలం ద్రి । నంద నం దసుం డ [illegible] స [illegible] సం [illegible] ష్ట [illegible] మ్ము సి వ [illegible] లె [illegible] దర యు [illegible]
శ్రా [illegible] [illegible] దు [illegible] సం గ న [illegible] [illegible] వు [illegible] వుల [illegible] యా గ వున [illegible] త ర [illegible] స [illegible] క త్రి వెదు కలిగ । వున వున ద [illegible] ం ప్ర గరి వు [illegible] ద [illegible] రయ [illegible] వరాం ద వు ల [illegible]
పు లన మొ నా [illegible] [illegible] లదా రత నం ద్వి దె [illegible] వు లన [illegible] ం ద్వ లు । వారిన భ క్తి [illegible] లం చూలు [illegible] లం । చుప్పు రి త [illegible] వు గ భూ సు ర తె [illegible] ం [illegible]

[illegible] మునఁ దరించి చెన్నలరం గరఁగానను నెకసిల [illegible] ంబులనందు [illegible] కలసి సుఖిష్టి తిం [illegible] పెగాంత్ర లచక్కి నితాంత ప్రచింత [illegible] లసు [illegible] తతానం [illegible] (యత్రివ వంబదు [illegible]
[illegible] దిశ వి సుతికి [illegible] ధురాపు [illegible] చతు విధ [illegible] వరించ్రిన కాలంబ [illegible] వనసౌల్ప సుగదధు పాలా [illegible] మానుడె [illegible] ంబున్నైన [illegible] ముగాంగ సంహరించ్రి [illegible]
[illegible] మెఱసం బి [illegible] ంగ ం గప్పం [illegible] శంబర వ [illegible] పెల [illegible] దను జనా యస [illegible] తాన వులిసు । హలధరాదిష మెత్తం [illegible] జెన్ని । [illegible] దై త్యులు దన్న [illegible] దుర [illegible]
[illegible] ప్రుల భం [illegible] సం [illegible] సు ం దా ప్పద్దరా [illegible] నృలన్నా [illegible] నిరపాం దషుల్ప నంబున్న నధరా వత్రంబున్న [illegible] ప్రసన [illegible]
[illegible] ఘటల పరిష్కృతా నవ [illegible] వం [illegible] ంబు గాం బసుదెం [illegible] ంబు [illegible] న మొహ హరించిన యుచ్ఛయ పక్షంబులం దున మా [illegible] నిఖిల రా [illegible] వ దు [illegible] త్తం [illegible]
[illegible] త్రి నం తన ల [illegible] ంబు [illegible] రంర [illegible] నవ్వి వుక గదాప్పా తంబున సందాడలు విరిదిపుద వించ్చదిగ తా [illegible] యత్ప్రవిభ [illegible] యుం [illegible] పరి [illegible]
[illegible] ఘన [illegible] పతుల [illegible] నిబల [illegible] బుల [illegible] వ త్రవ [illegible] వెనయుదు [illegible] రులజయుంపు [illegible] త్రవా కలక్షై నంది [illegible] వ ధు పా న వ దధు [illegible]
[illegible] తం బుల నెలం గ్గలవి [illegible] దుషిగదవి త్రెరాయున్న నందలం చ్రెనం త్ర దవున నం [illegible] లం బసు రాయన [illegible] బు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ధనో। త్రికములలిలం గాంచిభు జ[illegible]వదున్వేదలం న్గదాలిత। త్రిరదవలాలంబ్బుపానవమునసంతతమంద్ధగెజెన గొతతినిప్రు॥ దివిజాద్ధిభు గసంబ్రిహానకొరక్కెదిపింపనంద్యాదివల్లిపున్నెంజనగానన్న పదలనల[illegible]నంజ్జంయునా। త్రివమంన్న
ధమాన్నెదివననావములనన్ప్రితెంబాం ధ్వనిధపునవృనంబ్రిదప్పునధన వ్ణంయమునాందాంజ్జెనెగొంచహాంగవేమునా॥ప్రు॥ హరిహదయుంధంత్రరాష్ట్రవిహాకావిలమానసద్దెసరారుపెదరువసంచనంబ్రైదంగ్గరమదంబ్రిద్దరంగ్గవలాంహకాదిభి। కరేషునపజ్ఞెంబంప్రినన్యాం
తబలాడుంచపభూద్దివన్నవహుంగా। గురిశెననహాంనశ్ఘనాసెలగొశలమాంశలిమాంద్దివష్రాంద్దగానును॥ప్రు॥ తతమంద్దగొంద్దలవమునంద్దంగవల్లిపులల్లంశ్రష్టకుశ్రత్రివిఖితవార్శములజింద్దరవంద్దరత్రైకలంశ్రుచలం। గ్రాతరుత్రిపుపుంగ్గరునాగాంపుచుక్తపుపునాధనాం
ధని। ధ్రూనతరలంకృష్ణత్రిపరిలాశ్మాంభూంప్నాహింపన్నాంశ్నా॥ప్రు॥ అనిశ్చభంగ్గివిపన్నపలుకంగుయంగ్రింశ్రష్టంద్దునేజ్జనవధినష్టంద్దుగొపగొనివపరక్షాదక్షుండైదెవతా। జనులంగ్గి పుంగరాంబున్రిజాతమునన్నవత్రుంయునాదాత్రిబాగరన [illegible] వధనవ్రలముం
దడచరద్రుమ్హామరిజాలిమునను॥ వెంక్రింయు॥ని॥ శరదానవహారం ధనంప్రాన్నపానివహావరిద్రుసాంద్రాతపుజ్జలితవమగుచు। వెలంయుబ్రుందాలవివిధింయుండద్దుల వరాసకైసెహాలాసుండగుచు। రుచిరహాభాస్త్రాంనంన్నవసహారవ
ప్పాతననెన్నాంద్దినమూత్రిదనర। సలలితవమ ఖచంద్రుచంద్రికల[illegible] పికానసలుసూత్రలములకానందమొసంగ। భవ్యహాతురభ్ఛంగ్గిభంగ్గిరయుకష్టుచు। నెజ్జనాభుండు మోదమతి[illegible]యుల్లలిలంబూరించునరమురళినినాద। వధినవిత్రెరవి
సహకాహితాత్రతిసుచు॥ప్రు॥ షత్రులుమరంద్దులఖగుత్రలుబావలున్నత్రలుపవ్నాములున్నవము న్నతివలద్దన్నహానరమునంబ్బులంశ్రష్టంపదాచ్చునవన్నా। శ్రితకలిగొరకామినులమెవసుండెకంప్రపాతంగాంఘిశా। ఖితగతిరాంసకెలిసతిపెంబ్దరుగానివనవపుష్ట్యు
బాపుత్రిరానుడుదానునంక్రా జి. వు ధురాంపురికిం బ్బునిం యన్నక్రిస్తపద్మా మస్రవాంసనంబ్బునవమదంబ్బునననుడురాత్రుంద్దనుడు। ప్రోమరశేతప్రిద్దుంబ్రిము దయారంగందల్లిచింద౦త్రినంబ్రిత। త్రిమహిత త్రుబ్రితనరం జెశెకరు

౨౯

యుమడ్లను భుక్తకాలు ఘుడు౦। గమ పుంకవుం డెదినిపల్లంగా యుదుచగా। త్తములచెరితృలుం దత్తృశాల వుతెమని చెప్పుదుం గ్గలంక్తె డువలవమునను। నిరివమునిజనములుపద్దనులు ... ముక్తుశిం ప్ర ... జనజాచన్నెల ... వులలలర। జాం రజూరవలశా కన్నెనలతలుం ద్ధం

గధానవశవాంగ్ర దతవనవమదశ। వరంయొంనిఘునవత్ర వారంయు లడలంగ్గ కలుష జనానురాగంబువవర। వ్యూరి దాషాంనమస్నతిఁ వాటిల్లింగనలిత ధవస్త్రీయులు రిలిపధంగ్గ। మానుషాకారరు చిక్కెలెం ధృపరచి। యునఘం ... వనైతుగం స్నెస్నా ఖిద్రాన। లుఁకరణాంధ

లం౦దుత్రమశ్మరవుత్తి మిం ప్రెతెజంబున్లు ఆనేస్త్ర మింప్పైనం యప్పు। మురియు నునుకగిషాలకలిశజల జరెఖా। లలితత్రి స్తుష్టాదలక్కీత ... స్నె। వ్యూలనతినెలాప్పి దుధరణి। లలనావునిరెంద భావులక్కెలయు ... నవుగిశగ। యుందు వులకవని రాజ్యా। త్రిదారం నెనుగ్గ ... నతినవిం

ద్ద్రుమ్మభువి। వంతొబదలు దప్పినధర్మ। తాపిదనవము నద్రైత్పాభె దివప్పినపిద ప్రను। వగలలితనికషనికషణావునినగాం కిరణానుష్ఠవూం వినైష విదంబి వివులసలిలంబులం దల్ల ప్రతిష్ఠితె సంపూర్ణచంద్రవుండలరు ... ల్లింపుజలత్రర యుద్దింపెశిలత్తల్లల విలాల

... నా ముల్లనవాన్నై షంబులం దప్పం ప్రభచం ధ్వంబున నం వృష్టాను చరాత్తైన యుందు వృష్టెకువూరులం వ్వహని తుల్యవయా త్రి తమక్కనన త్రిసరుండ్డనికానిలిలావు ... నుష వి శ్రపహుశ్రైనపర ... ద్దని యెరుం గ్గరహరి వాంయూజనితంబుగు నస ... దం యున నం జెత్తి

... నానుగ్ర నా నెనగ వి నంబులం ద్వైరి నపెచరాదిభావంబులం గ్గా ... బిచరియుంత్తరద్దెవువాయూపయెూ చినిసుస్తులుగాత్రంగ్గ న జభ ... లక్షన ద్దిరదు। సత్రీగుణ నరిష్టయును ... ప్తురుపత్రి త్తులునగు పర ... నాక త్రాత్రవుల స్పష్ట దక్షన వారలకుం జె

ప్రనెల। ... దియుసుం గ్గార ... జనవి ద్వాంధనబులన వ్వనము ద్రాంధి భూంత చెత స్నాత్తైన నిశెలు ఘాలాంబి భూం ... రులమ్మహా త్రం ... రలత్తం ద్రుని యెరంగ్గకని ంద్దింప్రు చుభూన్హులు దలంచె వూనస్తా పంబుం ... ధ్వచు ద్యతులనని వెవక్తిం యు ... అవి త్రుష్పత్తల తక్క నవూ

షితతజ వ్వా సంస్లు త్రైనత్రి ... లుల కాత్త్రవుత్ర నిఖిలైక ... పిలా। కవిలాం కంబుల్లలు విదగ్ధ ... లుశింత్తుం దృష్టాం త్రుం దా ... వూ। నవరూపంబుగు దెవ ... నవదలియుం త్రధాననుబూదం జూం విలాం। నిగమ త్వనలిఁ ... వ ... త నె ... నన

సుచిష్మయు జన్నో పెట్టి వెలంతుకట్టి [illegible]

నిజ శక్తింజనకధరింత్రి। యు [illegible]

నుతెల్లను॥ వ॥ వరింయు [illegible]

[illegible]

భూజు వి ప్రమద్దర ధరుబి త్రీవుం దస్స వేశసు ... నై తెం డస్స నా ... అదియుం నుం సకల హా ... పలం స్సదస జూతగ ధవస సుతి పెం। పుష్పదవిన రాజ్య స్తూం యసు సవ సేనా రత ... ద్దన ... మా దినా। పెడ పడియె ...
పాలుద్దరి హా నిని నం బ్బు లిట్టిద। ట్టిదని యెరుం స్సు నైకా పకని దిం ప్రపందం బ్బునుబూం ద్దనైకదా॥ వృ॥ శురుత్రి పపాం దస్స నం ద్ద నసుల శుం తి తకె తిం ... నమె తుత్రైం యురదిరనా స్సి నై వృనివు బూం ... హ పస్స తపం ... చనా। త్రర వులం గ్రితి పంధ ...
తవ్రు తనా త్పుత్రై। సురత్తర స్త్రోత్ర ధామ వము ... శుం బిగిషా స్తువు నై ం త్రికెంత్రయు నుః॥ శ్రీ॥ అట్టిసరా ... డా ద్వం త్ర శహా సృం డస్సు ... సుం డస్త త్రై లా స్సు సుం ద్వరుం డస్సా కవుని యస్సు నా గర కన్న కా కుచ కుం కుపుం కె తవి పుల బూ హం త్ర రుం డస్సు। స ... ది ... భూ ... రర ...
... స్సు పథరా గారుగ ... పాద కరె॥ దట్టుం డనం త్రాం డు సమ ... నాదికవిర ... పా ... దిర్ఘ వమూతి ... ధి శవరుం డస్ను। శైనహరి యుత్రనే నునిసగిల రా జా। రుచిరసింహ సనవు ... హుం ... పు ... ద్ద చిత్రి। భృత్యభూ వం బ్బు ... ద్ది సు ... లి నత్రసి ... నురు ... ఖ ...
... రుసా వు నవుగం డస్సు ... ప్రయు నిట్టని యెనర ఘూ ... ం డస్సుభ ... ద్ద ... ం డస్సను పరవుభాగవ తూ త్రవుం డస్సను। శైనరియుత్రసే నుసి నైవిం పులయూత్త ర్పుం బు గాదు। తస్స హరిం ... పుచలం ... సు చం బులవి షం బు చరి యుం ... స్సు హం నం బు శై యుం ... నము ...
లనం త్రై నపుం తనరు। తనరు పు స్సె పెం త్రి న యు శూదదె వి శై న నం డ ... రా నిని ... కార్యుంగా బిత్తుం డై యెుసం స్తై నసన నిఖవద ధ్వాన పరాయ ... లగు వారలననుచరిం త్రిసె విం పు లచే ... పు నెల రా నినస్సు ద్ద చు నికె వి దురుం దిట్టని యె। భక్త వత్సలుం డస్సను రాఘవా ...
స్సు జలధి యుత్సై న వుం శ్వరి కా ... గవత ... సెం గా ... దాస ... పరవు పదం బ్బు త్రకవుని త్రైన రా త్త్రస సుశి కెల్లు సంస్తై। నత్రి రత్తై రిం గిం పువు దనిన ... దురున కు స్థ వుం డ్డి జ్ఞని యెం॥ వృ॥ దను జానికమ నై ... రవుల దా దనవుం బుస్సం ధి ... నా। విన లాసూ నుచ స్త ...
జాధిరూ ధు। డగు న శ్రి స్సు ... ధా రూ ధు ... అ నిల ... రా తి రి తుం చ్రు త ... సనవు ... వుం ... కిం త్ర రత త్పు స్సలె నిగి॥ శ॥ ధిర జ నైత్ర వన్న వ ... త। హా రసలాచ నునం డ ... స్సు ద ... నం డ।

చారిత్రవ[illegible]రిగింత్రనగు దారత [illegible]ప్పడు వినువము తద్రిక మెల్లినను॥ [illegible] రఘు వా ప్రట కు తాం మరు [illegible] ॥ వరుం డలి [illegible] ంపు [illegible] వ్రైవాసన [illegible] యం వసుదేవ దెవకి। త్రరగ్నాలు లకు ద్రపం త్రినయము దారుని కం సుండు పింపు [illegible] య న। వైరప్రనన
గ నరాత్రిసుతు సింహ్లనియ వృ[illegible]దె వృద్ధి వ్యులనా॥ క॥ నరడు [illegible] ని వం [illegible] కుం డ [illegible] ందరి తల్ప ము [illegible] ం ఖురులు చూడక యుం త్త న। నం ద్ద ను నను ని దియం న క। దుందుభి మరలం [illegible] తల్లి టి పురి [illegible] ॥ క॥ హరి యె కాద శసంపు। త్ర రము న నం ద్ద త్ర ఆ ము న క
సు [illegible] హరి యని యెం। వ్రరు నై రుం గ శుం ద్ద నా పాలధరు [illegible] ం గూ డె ఆద్ద [illegible] ం [illegible] ద ర్ల ఆరుం త్రి త్రి న॥ క॥ గోపాలవరులకైన నను। నాపె వం గరదె నెన తం త్రిత్రాం రాత్రి వెము థిం। యూ [illegible] త్రి పతి వెడు క। గోపాలు రంగూ డి కాం చె గాత్రము లను। వగ అ యవ్వ సం రం బ్బు
సంప్రష్టుం డ్లు విలా వినోదం బున్నాలు తెగా డి గోపాలురకు [illegible] పం ద్ద [illegible] ॥ వృ॥ వరయము నా న దిం సలిల వర్ధి తసార ధ యుక్త పుష్ప మై। దురము శరం ద్ద పాన పరి తుష్ట [illegible] మధు వ్ర [illegible] యా ధ మా ధవి। కు రవ ర కుం ద్ద చం ద్ద న ని కర్జు ము లం ద్దమ
యు రశా రికాం పరభ్ర తరాజ కిరవ్ర ద్ధు భా [illegible] లభ [illegible] లం [illegible] చు ను॥ మరి [illegible] ॥ వృ॥ త్రిక్రమణి వినోది ఘుండు సింహా కి శోరముం బొ లి లిలం శౌ। వే ర ద శర రవ హా వి పుల వుం ద్ది రము ం ఖురు దిం మ్రు [illegible] తి [illegible] ర కమె త్ర
యుం ద్ద రళ వంశ ర వ [illegible] తె వ హా ఘు రి సు ధా। సా రవు [illegible] త గోప జన సంఘము ల [illegible] వు ద వుం ద్దు [illegible] యు చు ను॥ మరి యు ను॥ వృ॥ విర కెలి రతి బా ల కు ల [illegible] నృ [illegible] ము ల [illegible] సింహ [illegible] రు పం బ్బు లం। కర మొ ప్పం [illegible] విర చిం చ్చి వా ని మ రల [illegible] ం ద్ది [illegible] మ్ర చం ద్ద ం
బున్నం। స్వరు గా తి తప లాం నా మ రూ పు ల సు న క్క ం స ప్ర [illegible] యు కృ త్త హా। చ రు లం న్పష్టుం డు సం న ర స్త [illegible] ము న [illegible] జ్ల క్కా డె వి లా గతి ని॥ వృ॥ వర [illegible] యు ము నా న ది జల నివాస మ హె [illegible] వి స్త్ర లతాం [illegible] వి। [illegible] వి స్తా ఫల ప్ర [illegible] ఫల [illegible] న త్రాం [illegible] న [illegible]

శూరుండద్వ దాశిష్టింపట్ట టల్ల విరాధు నాంసొద్ధరుచి తరవన్నుంద్వ నునదె వుండద్వ రవుప్రవతనుం జె టెల్లం జరా గరప్ర కల ద్వాంతర్లో గ్నులం న్ల వునవ తన్ను లాజరుయండలంప్రి కారకలవె ద్రుతాం కెంన్ల మనవుమయి॥ శ॥ హరిన రలు బర్ల్లం యూం జ్జ్వంద్వ హరి యం లఘను శ్పుం దశ
సనాంతి తుండ్లి। వరదినభవరవచ్చ స్సులు। జూరయుండటెవ్వరి కెరవునములు విలలనన్న॥ శ॥ వుదిలదన శాసన విడితె నివడవుబులు సెవిం ప్రులూర పాలాందులపె। ప్పెద విం ప్రంగనంవదు కులవునె। నుదయం ప్రినయంక్ట్రిబల్రసె హిదర ండెలవిని॥ గ్న॥ భలనవుం త్నర రాం రిసంపరణా తరణా। ద్వ
ననత్ర తీర దిర్ఘల నలశయుల్లి। రల్లిన వుమతి యెల్లలయుంన్న వ్రాండె కృష్ణ॥ ంద్వ షు చూ వి దేరుండశ యెప్పుద్ధ పునడునులయుయు॥ జద్ధ వుండ్ను॥ శ॥ యడు కసన కృష్ణుని। పదజలజవియో లా పఘ్రరవునవహంటల ప్రిదు ంన హృదయుం యాంన। పె దవుబు
దడు పృచునసు వనలచెరి పురిలయుండ్వ నసు॥ శ॥ అనన్నె ప్రిబాదరాంయు నారి। వునుజెందు నివలననుసాంచి వరి యుజ్ఞనింయుత వినుమెరనాండయుద్ధవుం। దెనయు వుమునైదెండ్ల బాలుం తరిని॥ వ॥ వమున్న కృష్ణుం సూదియూ దుబాలుర నైర్ణ బాలు
సింప్రిష్ట నింగాభా విం ప్రివరిచర్య శైంయు యుంద్వసు గాం వత్తివుతల్లింయ సుతల్లి చను దెంప్రియాంకొంప్రి విదిలియాంలరాశ్యైతి వన్నయునిపిలిచ్చిన జనని వాత్స్యంబ్బులు క్రైకొనక యుఖంద్వ తెజని యెల్లనవుంద్వరి కార్యా దారవిం ద్వసెవా। సురక్ష్మిం యు న్నయు
దపుండద్వ నెంచూ కృష్ణవియొగతాపంబ్బునవిదు ర్నునకు హరివాత నెవ్పం జాలకుంప్పు యెవుచిత్రంచె నివెంక్షి యుని ల్లె నెంచె నంత రాద్ధవుండద్వ నరంజాత్రపాదారవిందవుకరంద్వసు ధాజలధి మగ్నమానసుండై సవు త్రం త్రింత్రి యెగ్గవు తన వూజ్రం
ఘనరుంబాష్పజలపూరితలోచనుండై గద్గదకంఠుండగుచున్న॥ శ॥ షనవుననెన్నున యునవుం। ప్పునకృష్ణ వంతోంగ జనిక శ్రీని దరి లుపప్పుజ్ఞకునవపెడచెనెం ర్తుచు। పెసి పూండ్లిన దురి కి ఖరి ఘ దుకర్మ దు రునును॥ శనుం నో నయుజ్ఞనింయు॥ శ॥

గాన్క్రమం సోదుసులన్ ధర్మాత్మతేయు ధర్మా॥౧౭॥ పెండ్డ్ల భూమి పురుం డ్డ సప్రోక్త వత [illegible] త్రైన త్రిశు వులం బ్రూమ చక్రనె జెస్తు। నహొ ధి చనన్మం న్నయాత్సుం హాకుం త్రిభోజ। తన యు జి వింప్రు నై నెండు వు [illegible] అనిసెంట్రి యు॥ శ్లో॥ అనుసం భూతాత్ర ఉండ్డ పాండ్ల

భూమివిధుండు నిక్షేపం బున్నసం బుసెందన్నా। తని పుత్రులన్ దను జైరవత్రి నను మాద్రప్రుల [illegible] ప్రయు। శ్లా నరింప్రెం జన్న ది పాల [illegible] భూపతి కిందానాహిం ప్పంగా నై ప్లు తె। శ్రీ నవాండె యు హుండా కవె లు కల దె [illegible] ప్పంగా నుధవా॥ క॥ అనుం జుండ్డ త [illegible] క ధ క తన త్ర

న యులు న నుతెలన ధువతానేరక యులజ్జిన ధృతరాష్ట్రుండు నరక। బున్నం టడు శాద్రైన దుఃఖ వేమనన ఘాత్రా [illegible] వా॥ [illegible] నుం గ్రాకప రవుశాంత్రంజ్జ వైన నివునం బున్న నదు. ఖం ప్పు [illegible] ట గర్జప్పు బుండా దంత్రై ని॥ క॥ నరలూ కాదం బనమున. హరి పరము పరుండ్డ

౮ మోన [illegible] త్రోని। ధరం బుల్ట్రి యాత్రమాయా। ఎప్పురగా నై స్నా హింప్రం జె [illegible] ఱసుభూజనర్పైని॥ వృ॥ కా వునన [illegible] త్రపని వికారశలా వహసవ నోంపి చూ। యాలి లమా న్నుం ధ్రన గున [illegible] ప్రుడు [illegible] ంప్రతి దుఃఖినాదు। శ్రెవునిశత్రు పా వుపి వుండెరి [illegible] కులం తక్క

నై నె కా। ఠావిధ రుద్రవుబున్నలకు నష్టిధు వమాయం దరింప్రవచు నె॥ వ॥ ల [illegible] ననునంవ్వ హత్సు కరుణా తరంబిలా [illegible] ంన్న [illegible] రిలఘ విజ్ఞాన దిషాం కరని రక్షస పుత్ర దోషాం ధరా ర్రులున్నన గుల [illegible] ధు [illegible] విన్న విత్రం బున్న హరిపరా యుత్రం జైలక్ష [illegible] ఖం బు [illegible]

ప్రుభుండ్డు। మరియును॥ శి॥ అటన్నపరో జాత్రుండా ల్తి యున్న పదభక్తల దెవులు [illegible] మూలి గూడు బుచుండ్డ। హాత్రుం బున్న శై యుంగ్ [illegible] ద్ద [illegible] రు వి ర్గు ధు [illegible] ల్ట్రి బద్ధ నిజా యుసన్న దృష్టైన। బల హీ ను మా ర్థి వేమ ఫ్పర ధ తెంత యుషవు ధృశం ధని త్రుం పైరదవెని యుంచ్చు తుండ్డు। పరులు [illegible]

యుం కృష్ణో పక్ష గాదు విద్యాభి జనధనవంత్రులై జగతిం జెక్క। బాధ [illegible] నలంపు దుష్ట భూపతులనెల్ల స్రైన్వయము క్రుం బున్నగా నిసెం హరింప్రు। కారకు సభలో న నప్పుడా కురు కుమారు। లాడు దుర్భాష [illegible] వుల కు [illegible] లుం కృడ యెన్న॥ వృ॥ జనసం బుండ్డ [illegible] తెని యా

బునిలుపవర్షమ్మ॥శ॥అనియుట్లుదనమిచ్చిపైనఁ। విని ధుర్యోధనుండు [illegible] వశుండగుచునఁ। యట్లనంతన [illegible] ధుర్యాఘ్నేనములని రిక్తించి తామనుజుంబులు [illegible] ॥శ॥ దానిపుత్రుని మారలు। దానినుండి [illegible] కూటస్థుండు వసరశ్మనంగా। నాశ్మనుండు ప్రెడిడు॥ శ్రీ
చెడిపొవవెడల [illegible] నడువరనా॥వ॥ అనియుట్లు దుర్యోధనుండాడిన దుష్టా [illegible] పంబులు వినఁ నాస్తాపంబు [illegible] ంబు విప్రారి [illegible] దర్శనంబు వలంబు [illegible] యొండ్ల వలుకనైల్లర శర శరాసనంబులు విడిచి [illegible] డంబు [illegible] నరసింహనిర్వయండ్లు॥ శ్రీ
విష్ణుంప్రయుక్త [illegible] విమలభువముల నుపవిత్రంబులగు హరిక్షేత్రములను। నైల [illegible] నిధి దత్తానిమిత్త హరి దివ్యభూములు [illegible] ది పుణ్యస్థానములు। సిద్ధపురాణ ప్రసిద్ధ పుణ్య [illegible] స్థలములు [illegible] పవనస్థలములు [illegible] ంధవముల ధనముల [illegible] బులు లా వరా
విప్రులగిరికులు [illegible] ప్రుంబవములను। విక్రమైర [illegible] కవరం [illegible]। [illegible] న [illegible] మంత్రమధుకరగానబుద్ధి। రాజహంసవిలాసవిరాజమాన। మధుమదభజబాహుదండంబు [illegible] రవ [illegible] రమణీయ [illegible] మవన। సరిద్ద్వీపవనదపులిందశఁ
నపదగిరినగ [illegible] యుద్ధ [illegible]। పురదివాయుల నప్రు [illegible] లయుండ్లును॥ తిరుగుచు॥శ॥శూరలు గా [illegible] లు నిశా। పరవ [illegible] నుచునియుడుపులవ [illegible] గనెప [illegible] ర శిరయుండ్ల గనుచు నను। దారతనవధరాతమె [illegible] రుండ్లైవరు
ననుఁ॥శాపష్టవేమగదురంగధారత। వష్టవేమనంగ [illegible] వరత [illegible] లు। త్రష్టవేమగండూవుచు [illegible] ॥ వెపష్టయుండ్లై సంప్రరించ్రైవానను [illegible] వరెన్నా॥వ॥ యుట్లునే [illegible] దరించ్రుచు [illegible] భాసతి [illegible] నరునవ [illegible] నప్పు [illegible]॥ శ్రీ॥ అరుగుచు [illegible] దనదండం [illegible] పరి
లలినవమశ్మెదిన్నాభరగాధురంధరుండ్లైనుచుంబాండ్లనుతాత్ర [illegible] దోషుచుండ్లనేత్రరివిడురుండ్లుత [illegible] రిదుదంబ్రితసాలకసాలమూథవి। శురురవకవమూల [illegible] వకపుల [illegible] జ్జులసత్తటభూమిను [illegible] న్య॥వృ॥నరవరవేను [illegible] నలదిని [illegible] హ [illegible] బాంధు
[illegible]। వరధృతరాష్ట్ర [illegible] నులనివారణంబాలవిరధమెత్ర [illegible] రులజయుండ్ల [illegible] రికదనోవ్విణంగురుక్షేత్ర [illegible] లవుబుల్లో। ధ్రదు [illegible] తా [illegible] నినుస్తుచి త్రుండ్లై॥ వృ॥ అంచెదంగాలుద [illegible] నన [illegible] ంబి [illegible] ర [illegible] న

౭౦

సుధయుండును నౌగకగా అరిధర్మ [illegible] కినపాండులు చవులనిర అకృష్ణు [illegible] విదురుని హీనసత్తి పుంత్ర దిలుకం। ప్రనిచినవరను దిక్కుం [illegible] సుగ। వగ। చనుదెల ప్రియప్రతి జనంబుల చెత్తను పక్షితం [illegible] ర్థం బున్నదెవ్విసి నపా [illegible]
త్రిశరాష్ట్రను సుద్దెసింప్రియుత్తునయెను। ష్టర్ధరణి నాం [illegible] ఘుండు నిత్తం వ్యుం స్మృతత్తు తల్లులనే పత్రిరక్షిం ప్రినే ధమున పుంనే దేగపునను బాంటిల్లు వం [illegible] రశారాజ్ఞతి చెంద్ర శత్రుజయుమునుం జెరూం రుణాపాండు [illegible] బింత్రం బున్నను [illegible]
సుజయునకౌం రవ్వవంశాం గ్రణి।గని।వారి తంత్రిపెల్లువారి [illegible] నంది నిపెం లుసుతుల కెల్ల [illegible] ప్రియుప్రి।చలము విడిచినిధర్మునములవదని బుద్ధి। జూను పువయస్కరుల వెము [illegible] నుపవయస్స।వృ। వినుము న్వపాలనాపలుకు వెంచయున్న [illegible] లన బూ తసుగాంతి ని।తన [illegible]
బింన్నంబుఅదత్తాదితదుష్ట ధుజంగనుంబున్న చాల్మున నంగన [illegible] ద్దనిం త్రయునను మునున్న నుజె ప్రీతింగాదె [illegible] నిచిత్ర [illegible] వదింవ్పు తల్లుల కుంద ప్పుడు వ్పుతల్లుప్పు నర [illegible] ల। అది రియు నుం [illegible] నిపుత్ర్రుల శౌర్యం బున్నను।హా।పా।హా ర్థాపగాం [illegible] త్రపరు
[illegible] ఊపంబును నగను దురా।లాపంబులు నిచవుగాదిలం తె చిత్ర [illegible] యునవను।అశ్లేనివినుము।వృ। యెపరతేమ [illegible] గమున్నిచరాదిర కౌర్తి [illegible] మ।ద్విపి [illegible] ఘుని దివ్వరల్లాం [illegible] భాగా రిపతివను ఖ్యదేవ వ [illegible] త్రపుభూ
[illegible] న్నందనంద [illegible] దచ్చతుం।డ్డాపురుషోత్తమునంతు కరునాంబు [illegible] న్నదు [illegible] నె కృరాష్ట్ర అట్టి జ [illegible] పానుంతు వెమరా సురష్టె దివెరా పరుండన్న చె।వృ ట్టిన [illegible] ఘను బూరదె [illegible] దు। విభుండత్తునై [illegible] ఇల బెప్పెనప్రి వెమ
[illegible] సుప్రుంచు [illegible] దుచుంతు వారల [illegible] మల్లన త్రిల నెవృరికింబు [illegible] గచట్టు నె పాండు [illegible] త్ర వు। వృ। కాపునబుం ద్దునదర్శనలంగా [illegible] యంచెల్లకరాజ్యభాగముస్యావిం నిప్పరాజ్యము నతుంక [illegible] తల్లుల [illegible] వగన వేసుం।కావు ముకోరలు ఖ బల క
[illegible] సు తిర [illegible] లవింత్ని చె।భూవర నిందయుపిన్న నకుంబుకున్నల నాశమం బుధ స్వార్ధముసు।వి। వృ। నిశై రిచుల్లునలమల్లనుకదంప్పు।నె త్రి కౌనర్జూచెచదనితొని చెన్నపాలి। వినుము [illegible] పాంలు [illegible] రసె [illegible] ధనని విడి చి। కులము రాజ్యం బున్న త్రి [illegible]

దానాశ॥ పరిపద సేవకుండ దశము। శరుండ ధర్మునను వల[illegible]గుల కాతుర శద్ధ్యల। నశరచి నఖ తిరియను [illegible] త్పాశి[illegible] దర తినేను బలిలనున్న ప్రాండె ధారిత్రినే॥ శ్రు॥ జలజా[illegible] సుతి[illegible] క్షత్రాదికె[illegible] త్రాశ్యల [illegible] తిండ్ల [illegible]
ష్ట్రాశ ఘుల్పుకృట। శతితాంశ్నుండుద్ధ విధూతకల్ల షలండద్ధ నిష్ఠా వై[illegible] ధర్మున్నండద్దశ। తక్కల జాలతసుండ్నననే క్షునక్షిపుమనుండద్ధ[illegible] దేశం దద్ధుతిచిరం షును నె॥ శ॥ వస్తుతిరుతు కూపౌధ్ర వట సత్యాత్తం దాక్షినే ధవలుల్లు దెవ వహాత నత్రి[illegible] ధన [illegible] నరతు[illegible]
దరిత్రాదె వక్షేసు భాన్యతరియా॥ వగ॥ వరిరచయుసుపసహాత్మా ఘుషి[illegible] శుశాశలకోర్కల నిర్ణింపుం జలినభవ వంత్తు[illegible] త్రంబ్బునసుంగాంరనాంబ్బు నైతన్న నఖిలదె వతాజనంబ్బులు న్నిం ప్పుంస్తలమెతేచాత్రు విధానం[illegible] కర నాం [illegible] నచిత్రు హంశా రెబు[illegible]
చెప్పులశపం[illegible] వుంబ్బు నవాసుడె వసంశర్ష నాస్రుద్ధు వ్యూహాని రూఢల ధిక్షా వ [illegible] గుదురుగానననష్టు చేతు విరధ[illegible] త్రంబ్బులశలం దుర్భరప్ర నతత్రంబ్బు వునస్సుత్తన్నె నెూ వయుండై నయ నిర[illegible] తసువూరుండ్ధు సంల్త్రా[illegible] త్రంబ్బుత గసు [illegible] నప్ర[illegible] ధన[illegible]
నితృష్టం[illegible] లాధిశుశపంయో[illegible] నాబిలతుభక్తి నిజప్రాధుంగా [illegible] నతతవు నివింప్రపుంబ్బులోజన। [illegible] లధ్వాత్ర విదుల మహాఘుబులు పూన్నల ధవన్నమూల్పేలన సవు[illegible] తిసత్యూత్రల బారుచె క్షనమ లాంనందాత్మ తెంయు [illegible] వా॥ ని॥ శ్రీ ధమ
త్రృత్వ ధనుండద్దసుంయో ధనుండద్ధ। పాలుచునె వృశిసత్వ చూచి కలుష మెూ చవి। వునవములానే ననసూయ ఆ నివుస్తూ [illegible] యు వుసూంతిసు కరిరియెయునఘ చరితగ॥ని॥ షనేస దా[illegible] సచిత్రసతి[illegible] మెరశి। సురుసు వహూరులభూరిశంకర చె[illegible] హాతుల
[illegible] వెలశినయుల్లి తెల్ల్బు॥ నాయు తనయుండద్ధ శుశలింతెల్లవరులు సంవల్ప॥ వ్రు॥ హరిశరునాంతరంబితక్క డా శనిరిక్షనా[illegible] ర్యవి। స్ఫురణాంచనచేశ తన్నన నిబూయుకతిశ దిరిశుండ్దె దిమ్మెనని॥ చ। వృష్ణు [illegible] సాశె తిబపాశుపతాస్త్రవయ [illegible] శరుం
దనం వృయుండద్ధసుం భగ స్త్రీలతి వెూ దవునుసెుండద్ధ నైరదా॥ వృ॥ తెరం[illegible] ప్రజననివింయోగా నవునంగుంత్రింక్ష సపానంబ్బు [illegible] దరక్షయుంనత్రి దెవవిభువత్రి స్థా వష్ట్రతం[illegible]। వృరుండ ధిరంథాసు [illegible] సురు వంశశ్రు నిని రింబ్రి [illegible]

బ

ది। తాదృశవములందున్న స్వాంకీ మునితరుల్భొందుచు వెచని [illegible] దర్శనానమి। త్రాయసు రుష్ట [illegible] భానస వృక్ష [illegible] త్రితసావము సువర్ణ [illegible] రక్తిం నష్టంకృ ప్రమనం। వ్రు॥ వెంట్రియుం బూన్నభూవములం బవిత్రసరిత్తు [illegible]
మంత్ర నుండున్నది వృరుబివన్న నిచారుకవాల వెశాళి మంత్రి [illegible] పురవివరం వములుంన్నతభక్తిం బూచుచున్నంద్ది నవెట్ట [illegible] పదనిరజ చింతనుండెక [illegible] వ్రు॥ చనిచనిల్రాం [illegible] బాంధ్యల ములలతాల్పాలుంట్రచె। [illegible]
స్థల [illegible] నవతు॥ స రా [illegible]। చక్కని [illegible] విశారదు శారత్తునిదెవమంత్రసిప్టనివు పేతప్రసిద్ధబరి [illegible] పుబుద్ధను ధ్రువుసు॥ కనిరుసునెసరాగవిరాసవము తనమున వము నందాం స్థలిం ష్టందనగారా త్రిం। [illegible] చరిత్రబినె ఉరప్పం బుషం సు [illegible]
దవుసంబులిరెను॥ కు॥ పారిభక్తులుంబు [illegible] లుందురితవిదూరులు [illegible] భక్తులుబులు [illegible] రులను [illegible] సుంత్రి వేరసులు నులసి హవురసి నారి నభక్తిని॥ ంబల్లిని రెం॥ వ్రు॥ హరి [illegible] దనసాంభ [illegible] రు త్రమందున్న జనింప్రిన ఉయప్రీభారతి। [illegible] రుం [illegible] ఉత్తెదయ
దువంగవుసనకబల [illegible] వమూత్తత్త [illegible] రగజనింప్ర భూభరవువాపిన [illegible] రులు రెవతింద్రిరా। వరులలశాంరత్తెనుని నివాసవునన సుర [illegible] మంన్నవారలె॥ వ్రు॥ కురుకులుంబాదరింప్రం [illegible] ససుంద్రునసా [illegible] దరతేరు [illegible] నంబులను [illegible] తులు
కదుసారవంబున్న [illegible]। కరునాదలి ప్రసన్నాత్తుల కం [illegible] యొన్నలబ్రా [illegible] ండుసూక్ష్మరవులతనున్న వాడె వచ్చుదె [illegible] ండుష్ట్రష్టకురు [illegible]॥ వ్రు॥ కందపాం [illegible] సంత్వనహంబ్బంబుడియం [illegible] ం ప్రిన్నాడి వ [illegible]। [illegible] బుకచ్చజింపం [illegible] తత [illegible] రుగాం దాపిం [illegible]
ప్రభావనందాం। [illegible] రుక్తి నిగన్న నంద్దనుండుపు ద్యువ్యుంద [illegible] సృవ్వ వమూ। సందే [illegible] బులుత్రంన్నుంగొల్పవు [illegible] తాసుహ [illegible] నె॥ కళ్యా॥ సరసి చలువనకరు [illegible]। పరిలబ్ధ సేవుస్త భ రని పాంలనవుపి చలం [illegible] వుప్రి [illegible] చిత్తవిభూ [illegible] దారుం దుంత్రుశినుదు [illegible]
నిలనిని॥ వృ॥ బిత పతి ప్రతాపమని విలాసవతింత్రిలకంబు పా [illegible] లనకువలూ తుం। నన్నన తిలక్షాంబుచలలలామున్న। వుగలగతిం నన్న [illegible] సుకు పేూరత్తనుండుచ్చె విరోధి బంధనమా। [illegible] కె [illegible] నె గునాకదంబుల్లిండు సాంబ్బ దు వృ [illegible]

పతంగా॥ వృత్త॥ పుడు బాందరాయని ధరాధిపుని ల్లెను పూరు వంశ వృద్ధను విను రక్షుండై నధృతరాష్ట్రున్ పాండు పెంపు తెలా సు యోధన [illegible] వుడు ముదంబున నటె [illegible] రడ్డ్ర రాజు దు [illegible] దాత్త బాలు పెల్చురి న్
స్వని చెరవత్రి నసు॥ వ॥ వారల యెడ ననా యుని మనస్తె సం యెూధనా దులు॥ క॥ పెట్టిరి విషాన్నముం ప్రుంగ ట్టిరి ఘనహాశవములను గంగా నదిం [illegible] ట్టిరి [illegible] వుచ వెడలు॥ గ్గొట్టిరి ధ [illegible] ఘు వి [illegible] లక్క [illegible] ॥క॥ కప్పురోత్తమ ల గను చుల క్కా॥ గా
రంబుల వారు నిద్ర నై సొని యుండ్రగ॥ దారుణాగ్ని దరిగ్గ తి పి [illegible] రవర్ణములు నప్పు [illegible] [illegible] ॥ వ॥ సూరి బన నె యుత్తమ రాజ సూయు [illegible] విలదవ భ్య [illegible] సపది [illegible] ప్రా పది చారు వెని భర్రంబు చత్తి॥
శశిశాలు పే ల పలికి త్రి దికు త్రితమై నే॥ క॥ కాపున వా రల కపన్ . [illegible] ఆం॥ గా వింప్పని దోశ దినంబున గలు గద [illegible] ము జాస్లా వధి ని బనం ధ్ధనలను॥ వా [illegible] నప్పతి వలిద [illegible] నం [illegible] దద బుస [illegible] దవనా నగా
వృత్త॥ బుద మిగ్గా నియుద వులకుం బానదు వనచ౦॥ ది॥ రి వి [illegible] వారలు నవు యుంబు ది బిగి [illegible] వంత్రి తమం యుం శమ్మ ది ని నవం బి [illegible] ॥ [illegible] ని యంత్రం చెల్లనహరి సర్వశ్వం [illegible] దుసు [illegible] ధ వుం దు
వె॥ వక నవకల్ప కంబు భగవంతుండ నం [illegible] నర్గ॥ క్ష కధరుండ బు [illegible] చనుండు ధర్మ్మన [illegible] చేసి నంయుక్తదై యుకుటిల భక్తి యెూ [illegible] వచి తత్వ గుండై ధల తర్ష పా [illegible] ని॥ క॥ [illegible] ల చె [illegible] సురుత [illegible] శ్లో
నారవసి బి లధాంత్రి వతులక [illegible] రింగి ద్రుత [illegible] తెూ దనవే [illegible] ॥ క॥ కౌరవ పాండ్రవులిరు వురు [illegible] శెూ క్షనము వు యు వణ వర శి॥ వె రి తి నైన పాండ్య [illegible] ల॥ పాలుగ నం [illegible] ది తె నను

శ్రీమహితవినతాదిలోకస్తమయనః స్తవ రా[illegible] వసు[illegible] కుణ్న మవిని [illegible] భానుకేశ। రామవదిశా నేన విరాం తురఘనకులరా వారా॥ వ॥ మహని [illegible] నరిష్ఠాలగణనమ్ము నెత్రిస్తులకు[illegible]విల పురా[illegible]ఖ్యా[illegible]నె[illegible] ఘు వెస తెంత స్త్రం ద్రి నే[illegible]
తుం ద్రిల్లనియె। నక్షు బ్రాయెం తవిష్ఠుండ్రైన [illegible] ం ద్రైన కు.శుకంతెం కిందు [illegible] ద్ది [illegible] యెగు॥ హెండ్లనుకం[illegible]ండ్లకులు భూహుబలంబున ధాతేన ష్టులక భుండ్లన భూ[illegible] లొం నెలిచి పొండ్లు రగారదచంద్ర [illegible] ం ద్రి [illegible] బండ్లయు [illegible]
నకళి కాతలింషా రవరా జనలక్ష్మి నెలం దొడిద్ద రంగులంకరిం ప్రుచు జ యొన్నతి రా ష్ణమును కెంయు చుండ్ల నను ॥క॥ మనుజెం ప్రవిదురు డం [illegible] మును వన మును [illegible] లు [illegible] మని జననెంయు[illegible] సుత లట్ట ద్వారెంయును। నను పమ [illegible] ఘునా జన [illegible] యు నే[illegible]
త్రియును॥క॥ కనుం గొని తల్లి దండ్రులు। తన భాలము [illegible] కవి [illegible] సనిత్త నియొనమునవ [illegible] కల జె[illegible] వా। వనచరి తుండు కృష్ణం డవలవం ద్రుండ్లె [illegible] ॥క॥ మండితత జాతిది యొప్ప పాండవ [illegible] త మతి నిదూంత భా వం [illegible] తం
దండ్ల పురె కెరిగి కురుకుల వంద్ల [illegible] సుం తగుదా తరా [illegible] ండ్ల కమన నకున॥గి॥ చనం [illegible] రమ ద్వ హుంబు నకు భ త్ర। తల్లులుండ్ల గుకృష్ణుండ్లు [illegible] బె। ము। కల మన [illegible] రింనింప్ర [illegible] ముకరన [illegible] ధనమ విదుకు
ద్దు మైత్రియు నడిచి నని [illegible]॥ క॥ విని వెరనంద్ది పరిక్షి। కృష్ణు జవర స్వ్యం ద్ల విమల [illegible] మతి నిష్ఠం ద్రుంన। మునికొల జలధి దిపెం ద్రుంన। సు నళి తహరి [illegible] పాండ్రు శుకయెం కిం ద్రు నె॥ క॥ కళ్ళి యజ్ఞను మైత్రియు ని। నన ఘుండ్ల కు విదురుం డెరవహ్న్ మల
దినె[illegible] ముని యెం మి త్రెప్పె నెపని। దిని తిర్థ వముల డెనెచల్లం ది రవ కు చును రెత్తి నగు॥ ది॥ యుష్టిదెలి యుంక్ష నా నలి దియు చి నవృ। నధి కత్త్రిం ప్రు వె విమలాం తరంగ। ఘనదయా పా [illegible] గ హరి పాదకమల భృంగ। మహి తగు నా సంధ పా పతమః

ఉపంనాలసింహ్ముడయుగు। నారాయణ్ణున్నైశ్వ వంటున్న। జిపాం యాగు। శ్రీ పత్రినిల్వ విభూం తమాది వననెనుగుసు। కల్పత్రికొరాది సాగన ఉయు। సు న్నె నకుం ధ్దవిధురవెత్రి యుసం పాదం వెంటుసుం తునదుగు యున నకర్ధం॥
యుష్షుం ధా వమాం సం కుననమా॥ శ్రీ రా మ

౫౪

ఖ్యాతసేనరుధిరంత్రసా గ్రేసా వద్దాంమనుశ్రీవిసుంచు॥ తృ॥ రా... కృష్ణునకు దానమ్మిచ్చుచు ... విరామసురా । గోత్రసుతాత్ము ... బాహు బాహు బలదర్పితవైర్షఃపటుతరా ధామము । ... దుర్జయ...ం పర
కంతనుతనుతశిరము రాజ్యము ... అరుశేరెంద్రసంతీర్ణిదారుణా । ... పతనాశరాజ్యములేరసాభ వసం । తమసదినేశ్వరరాజ్య । ... సార్వభౌమ దశరథరాజా ... మునసప మణకనుసారపుల్లాసినమసల్లానం దగ్గలాల్లా । దురితతృష్ణానవినారం । దుష్టరక్షణః ప్రతాపా । శర
... మదరా... సరసిజదళనేత్రా । సజ్జనస్తోత్రపాత్రా॥ ... ॥ కృష్ణపరమేశ్వరకరుణాకలితకవితావిచిత్రా రెసవుం । త్రిపుత్రసపదిపాంక్తి ... ప్రసిద్ధి తంబైన ... పేశభాగవతపురాణంబునందు । పరిక్షిత్తు ... శ
... శ్రీతులయ । హరివిరచితలుయమలు శంబునసా దలంచు ... ప్ర ... ంబునసత్రుపు ... యు వృదయుంబులందుద్భ త్రి ... హరిధ్యానంబున వెయుప్రసాదంబున । ద ... యోగవైభవంబునను । తల్లిదండ్రప్రకారంబునను । వారు వాం ... ప్రకారం
వేదంబున వెయ... వ్రతరిక్షణాపుణ్యఫలచరిత్రవసాంభ నప్రకారంబునను ... పరియునుదంచుయు । పరిక్షదనవిరచితతులయ ... యుపదప్రాప్తియు । రాష్ట్రవృత్తాంతములు ... శ్రీ హరిస్తోత్రంబునయులయు । వాసుదేవప్రసాదంబునవిశువర్ణనంబుం
... అంతర్భూతత్త్వంబువదయునంయు । మహావిష్ణుప్రధానసప్త ... ప్రసంగములున్ను । హరివిశ్వరూపప్రకారంబునను తత్వ ... యుదంబునను దధ్యానంబున ఫలప్రదత్వంబు ... నను । తన్మహత్త్వంబునను । శ్రీహరి బలసత్త్వరుద్ర ప్రసంగంబు వృత్తులయు
సుప్రసిద్ధం నారాయణునాదిపురిలోవలాంరవలరంప్రకారం ... చక్రవర్తిత్తంబున ... నవతవైభవంబునను ... పరిక్షిత్తుపకరయానాదిసవిదిన ... ప్రశ్నలును । బ్రంద్యుహరిప్రధానకత్వంబును ... తత్త్వత్త్వంబునులయు । చకవర్తి వైభవంబున
బ్రంహ్మ తపప్రకారంబున ... పరిక్షిత్తుం ... నగరంబున ... త్రసంబుల ... స్వర్గంబైన ... తప్తనంబున తన్మహిమవదయు లయు । వాసుదేవుండెట్టెనత్రిప్రినప్రకారం ... బ్రహ్మ నారదునకు ... చెప్పిన ... పురాణ ప్రధాన ... ంబు

౫౨

కలి [illegible] యుండద్చు నింద్ర [illegible] ండాబిడివాతగాకలు చిహ్నల కార్యంబున్న శ్రీదానంబున్న యుమ్ము [illegible] ంతుధిదె [illegible] సాధవ [illegible] దంబులు [illegible] సాపత్రి [illegible] ధి [illegible] కాంక ల [illegible] లకేవం కార్యంబును

రత్న [illegible] సంబు [illegible] ల్పలుము తల్పండ బ్రథి దెవత్రగొం గలభు శ్రీనదిగ్నారసం [illegible] సాధ [illegible] గుదం బునకవి కార్యంబున్న వంల [illegible] నబంధ [illegible] సాంగ్నికి వసరమం బున్నుదా [illegible] ంత్రమా దనత్రు బన్నదంబున్న శ్రింయు విరాబున్న దత్రు [illegible]

నస్తు [illegible] ంద్దనమే [illegible] ధి వృప్తె శో వంయంబున్న లైనసగ్ [illegible] మెహాంబు చా [illegible] లు [illegible] నంబులునవు। గునాత్త్రకం [illegible] త్రింయుంబులునరా [illegible] ప్రాధనా బున్నైనగునెం బున్నలున్న వమనస్తునవు [illegible] ఆవనవుని। కిదిధం బున్నైన యవిందయునద్రవృ శ్రిరు [illegible]

లసిత్రపాం బునసం యబున్న కురిరియునవు॥ వరరుగ్న సృధిస్తాం ధృత్తు। వరనాం వృత్తనె [illegible] ంబం(రరుహధవాండ కలితలనర [illegible] నస్తాలమజిలుహాం [illegible] తిదలిపనను [illegible] ంటలుపగుస్తరలవిలక్షు [illegible]। వములగతితా ద్రుంత్రురవాంన్నవబు [illegible] సరుశ్రు

స్తుల్వుయు వసెలుదా। త్కలశునదల [illegible] రమెలమిని॥౯౪ [illegible] మైనరూపముల కసత్రితినాధనా [illegible] తంజెప్పుంబు [illegible] స। మాంనితస్తూలసూత్ర సృరూపవమ్ముల [illegible] రువాసదెళ్ చుభనవత్రురూప। వమ్మ [illegible] నిహాం యహా బుల [illegible]

తుశ్రి దిన్నవుని ండ్రూలుత్రవింయు తెరు। వనుదెశచే ప్రాప్తిపాచకం ప్రైనాహ [illegible] వములరూ ధిందాత్రి। యుండద్దన [illegible] యాత్రరుం [illegible] నారాయణాం ద్దిలద్రుతజగ్ని యుం [illegible] త్రయిన। చిన [illegible] సుడద్దస [illegible] యుంమృ [illegible] ప్రాపతులరుద్రుల [illegible] నుల

తశ్రువరులను॥ మరియునవు॥౫॥ నరసిధ్ధసాధకకెసృరసురచారగాగరుత [illegible] సంధి [illegible] త్ర్యగాత్రు [illegible] భూతవెతళ కింపుసు [illegible] సుత్నాం డగు [illegible] కడాకినిగాగంయుతుధాన। నపవిధృ [illegible] ధరసా [illegible] లగ్రు [illegible] బునహా త్రిగాం ద్రుకురపృరాది। ధ [illegible] కర్రంద

చపతు వములయానుల వివిధకర్రం బుల వెలయుబు [illegible] సల [illegible] భూతల [illegible] బులసం చేరింపు। లంత్రైరాళ్ళుల ఉస్త్రరజన్రామె నుం। నావములత వృచ్చేరా నరసాకకాది। భావ [illegible] భిత్రతనం ప్రమహాది [illegible] ంద్రు [illegible] ౧౦యుర వాంద్దాత్ర [illegible] వనావ నవు [illegible] ద

రవహాధి [illegible] ండ్దు విశ్వంబునుసుత్రి రతన్ విల్లి [illegible] పాం రజా [illegible] నరత్రం వహా [illegible] ప్రుజ్మ త్రరసం చహా రవముశ యునవృచేహరాం తర్ప్రాంమియ్యె యుంత్ర [illegible] నారిల్యుం [illegible] నవుం ద్రు [illegible] వము ల [illegible] సం [illegible] యుచం ద్దం బున్ననవు॥ ౯౫

౫౭

[illegible] ప్రారతిన [illegible] మదంగ [illegible] దిలత వచుగలయు [illegible] యతిని [illegible]
[illegible] దిహా [illegible] ఫుంణ్యపాపని [illegible]
[illegible] హరిపరతంత్రు [illegible] కల్లతము [illegible] దివ్యవిగ్రు [illegible]
[illegible] నదియం [illegible] ఖవం బ్బునవిది [illegible] నదియల్లె [illegible] రిరియును [illegible]
[illegible] రాదికరణాభిమానిత్వే [illegible] దేవత [illegible]
[illegible] కలుగు [illegible] జ్ఞాతికుండ్దు [illegible] విరాజ [illegible] నవదగు [illegible]
[illegible] పరమాత్మయు [illegible] లాధర్యం [illegible] తలం [illegible]
[illegible] ॥ శ్రీ [illegible] నారా [illegible] ఇతి శ్రీ [illegible] తృతీ [illegible] యశః [illegible]

స్వారాయసూస్మృతేః॥ వ[illegible] అ[illegible] ఙ్తం బడికిన [illegible] రాయ[illegible] గా పునవత్త నింబాగా కవృ[illegible] రయ[illegible] వనిం పృదుల్లన భ్రం ఒక్క పాదా న భూతం బైన ప్రపంచం బన్నా। త్రివిధ [illegible] సనా [illegible] పాద [illegible] సంబ్రైన కాలం బు [illegible] న॥ పు వ్య కాకా
ఇ [illegible] చం బున్న న జీవుండై వ్యని యను నను [illegible]ం బున్ననం జడి విమలీనం వ్రపంచ డన్నన ప్రత్తభావం బున్నగల సర్వేశ్వరుం డన్నతానె కవనం యున్నననె కం బున్నగా దలం [illegible] యెనాగత ప్రం బున్న [illegible] ప్రభు ద్వాదశ యుల విషాద స్వసంకల్పం బున్ననం జడి విహార[illegible]యం బైన విగ్రహ[illegible] బున్నన యు
[illegible] కు నను। న ధ[illegible]ం బు నను న ధ[illegible] తం బున్న నను నగ స్వం జ్ఞాలె త్రివిధం బున్న [illegible] యం బు॥శి॥ అ ప్ర విరాధి గ్రహం బున్నం ధన్న గగనతె[illegible] ప్రాణా వయువు [illegible] కృజం త్సర తనుం డన్న [illegible] న ప్రజి [illegible] ని నను చరింపు చునుండ్న పం బ్జి జీవుండు శరిరం బున్న వలన। వె[illegible] న జివ
[illegible] హన ప్రాణం [illegible] జ నను చం ధన్న [illegible] జనా ధు నను చరింప్త [illegible] [illegible] న [illegible] బా [illegible] ల్లు కు త్తనను ఛనారి త్ప ష్టం యెు వురి యు [illegible] వు వలన। తాలు జింపు [illegible] కం బున్న న [illegible] వ వు [illegible] దన్న। నేం దన్న నుదయుం [illegible] నా నా వి దై కరకు వు। తెన యు [illegible] జింప్త
[illegible] రుం గబుడునా। వెుగ శి వలు క నన [illegible] వు బు వు వలనా [illegible] దేవతయూ వా క్కు మం త్రియం బున్న ను। వ్వా [illegible] రం బున్న ను విషం యం బున్న ను గలిగె। పాం యు [illegible] వు దొ ధు యు వునేనం బైన నా శి క వలన హాంయు దెవతాం [illegible] నాం
[illegible] రూపం బున్న గంధ [illegible] వ ధర్మం బు యెున్న। తె [illegible] వలన నా ది [illegible] వ [illegible] కం [illegible] రూపరా హా కంబై న యెుత్తెయు గళేం బున్న నా। రుపిగనాం బున్న చెత [illegible] వా నుం డై ర [illegible] ం బున్న లు వుబ్లిం బైనం దన్న। దిశలు జనిం బైనం దన్న [illegible] ం త్రియు [illegible] యు
[illegible] [illegible] యెున్న। సుజనం బున్న గెయు పురు [illegible] నిత్త [illegible] ం త్రియం బున్న [illegible] [illegible] [illegible] త్సరాదినం బున్న లు గరు [illegible] [illegible] లు స్త త్రెశిత త్వంలు [illegible] ం జ యెు। నా [illegible] ం త్రియుం బున్న న బహిగత తంబైన చర్మం బు వలన రొమం బున్న లు వు [illegible]।
[illegible] మహారుహం బున్న ల [illegible] దేవతల యెున్న। అన్న [illegible] న ధారణా శున్నం ప్రకు [illegible] [illegible] యుబ్బ గలిగె। వానికె సముద్రం [illegible] నదులు నను। నదిదెవత [illegible] యెున్న। తు [illegible] యు [illegible] దర ఛర్మం బు నను। పు [illegible] యు న రసపరిణా వు నం బు బున్న నం।

ప్రాంతండు వారు పర స్వతి తిరవయునను। పరి పద ధ్యాన పొంది [illegible]
[illegible]
[illegible]
[illegible] ॥ ౧౫ మహ ద [illegible]
[illegible] వర। వర భూత [illegible]
[illegible]
[illegible]
[illegible]

దక్షిణ ... వరం బున్న గా కుండ్య లకు నా ద్రుపదాది కం బున్న ... ప్రభావం బున్న [illegible]

[illegible]

[illegible]

మై బ్రైనవు నత్తు వెడువు నినను। వనరుహనఘుండద్దరిక భవదనుం ద్భుత ... ॥ హరి వచనం బున్ లక్ష్మ రఘు ప్రియులుం బూనరింప ... యోజనఘ ... వు స ... తో దిజనభావన యూ ... ధుపుం దద్దిని। ఒలెంకనని యు ధర్మ ... యో
నిజై నిలయుం గల్లనె ... నా వుదిక ... రకి న ... దేక వినుపింత్తు దయా వుతి ... త్రింప్పవె ॥ వ గదె వాస కృష్ణాత్తాంత్ర కృతి వై ... నవం త్తుం ద్దై నని కల న వుక్తరింప్ప వు దియ్యనాం ... త్రం బున్న విన్నవింప్రైదన వధరింప్పు వు ... రూపం బ్రై వె యుం ... యో
... రూపం బులు నను ... కృత ... ఫలింపి తం బున్న తెన ... ఁష్ట ది రూపం బున్ని యుంత్త్రటని వెధరింప్రజగ దుత్త్రత్తి ... లయు ... తం ... కెటం బున్న నుం బూలె। గా వింప్రు వు న ... సంక ... వి భూతిం ... వు ... యు
సం ... శ్వాసం బు కృ ... కివు వు। భ వదిం ... సం బున్న నె ... గ ... నాం బున్నా వింప్రు నప్పు ... ద్దు బ్రుం ... త్రాపు ... సంబున్న సం ... ।యు ... బున్నను। వు ... రం బున్నా వదిం ... గా పుత తత్త్రరి ... రా ... దెద నన్నం
ప్ర ... దృష్టు నవలూ ... ంచ్చి వునివింన్నవింప్రినం బుం ద్దరిగా త్తుం ద్దె ... కల్లనింతె ... రిజ భ ... వుగ్గుం త్రాగ ... రజ్ఞానవు నను ... సవుధిక నె ... । త్తరవు నను ... నిమా జను। దారతని వునవు నం ద్దధరయుం ... ॥ ... రి కం
... వు ... రూప ... వం బున్న లు వు పుటాచ లాకవు ... వు లుద్దె ... తివు। త ... నం బున్న దలకెూని వు ... ప్రనా ... సంగ ... డునికవుకవుల ... ప్రి ... వుర్యం బున్న జ ... ప్పని ... కరుం ద్దైగలి ... యుం ద్దదు ... కవున నగవు। సవు ... లన్న
... రూపవు లుం దగ్గర ... కృతి యుం దను వుదంశ। వుం ద్దలినమ్మె సనద్భుతి యుం ద్దైప్రియుం ద్దనా కవు నవ మొంక్త త్రైలెదు। ప్రవ్నె కాలవుం ద్దప్ర ... వు। ... గవు వు ... రూ తెస రణివ త్తి॥ కగ॥ అర యుం గం గల్పుప్రళయోం। త్తర వు ... నాధ్యం ... తత్ర ...
... తొం దం। పరిపూ ... తెవ వుపివు నన్న। పరా వహా త్తుం ద్దైనె ... రాజభవనెనుం ద్దనను॥ వగ॥ అదియునుం త్రా కనివు నన్నదినిన యు ... కనివు ... నం బున్నను ... యూ ప్రక్రాం ... రుం ... త్రతెనియు క్షణం బున్న ద్రు ... సాం ప్రగు ... వు నుం ... యు ... బున్న

౩౪

దేవత్వం [illegible] యుః। పతిసాధ్యం [illegible] రదూ కుచరు గాషా ధూ నిధి సౌత్వ తాం। పతివధి [illegible] నిత్య భా దివ్య బి [illegible] ని ని॥ [illegible] త పూరి తా [illegible] విభ భక్త గా పా రి [illegible]

[illegible] లు [illegible] ధరుడు వుం ధిర జోరి ల ష రవు బి సా నా ఘ [illegible] యా గా ది శరీర। శ్వరు లక్ష్మీశుం చరేశు చిత్త యు దం యు సౌందర్యం నీల తయా ఘాన హా [illegible] వు॥ వురి యు నన [illegible] రత్న వు యు సింహ సనా [illegible]

[illegible] తరు హ మ షరఖ ం కార శక్తులు నసు। కర్మ ౦ద్రి యు త్రీ ౦ ద్రియు వు నే ౦ ఖూ తం బ్బులు నసు। షడ శక్తలు నసు। వరి షిప్తం వ్ర [illegible] భా భా ని తుం డై వ్ర భా పీర వి కా వ భా వ వా న ఘా స్వద యు ం [illegible]

యు [illegible] గాం ఙా సా ౦ ప్రా సంధ్ర కంధ్ర లిత ప్పుద యు రా వి ౦ దుం ధ్యనసు। క్రో స్తా ౦ చ క్ర ౦ చు కెత శరి రుం ధ్యనస్సు। నానంధ్ర చా [illegible] ధా రా శి క్త క పాలుం ధ్యనసు నసు చా॥ క॥ వర పర వు [illegible] సగవు। స్పురగాం [illegible]

తుచ [illegible] చతు। శిరవు లు కొం కంఠ నతలు శశిన హరి యుసు [illegible] య బనుచూడు దక్షి తాలు చిత్త వి వెలు ప్పై [illegible] త సం। ప్రియు ము లం బు ల్కం జెం యు ని జ [illegible] సన త్రి త్వ్నస్సు [illegible] దం యుం దలు [illegible]

మహా శ్వారవి ద్వం డ్రె। సెం యు వు సం చా వి పం కద వు వస హరియూ [illegible] హ ౦ మ ౦ త్ర్మాచు నస॥ని॥ [illegible] పటత పకు లెం త్ర గాం లం యు నే సి న। సం త్ర శి ౦ వ్ర నెసు జలజగ భస చి [illegible] రత పస వూ ధి [illegible]

[illegible] వ నుం గా క ని శు నె [illegible] పద న భన। తర వు నికి [illegible] నె రుం [illegible] వాం [illegible] తం [illegible] దేవ దే వుం ధ్య నెన [illegible] ది యు [illegible] దా। పర నం చె యు వధి దిప ధ్వ కల కసహా॥ వృ॥ పరస జగ భస నిం యు ఢ ౦ [illegible] కృతం చాం [illegible] వు ది యు [illegible]

రి వ యు [illegible] క్రవి। స్పురగా [illegible] ని నిదసు త [illegible] విభ వం బ్బు నం గా దు। ని తస॥క్త్ర రగా వు నాదు వా కన వులసం స్త లి గా దేవ యెూ రి హ సనా॥ క॥ త్ర ప వు నం గ వు లృవ రూ ప వు। తపవు నసు తరు వున క సు ఫల వి తన [illegible]

గాం [illegible] సం। [illegible] త సు [illegible] కః। రా వున వు [illegible] త పం। చెరి ధ వు న వ ల ధ న వు లి ది నె వ ది రా। జవ భవ యు తె రింని తప చు ఖ। కా విం ప్రు లు వి గ త వేహా హ క వుసు దివి [illegible] సు॥ అ ని [illegible] న వి ప్ర [illegible] యు [illegible] ప ది యు [illegible] సం ది [illegible]

కేతనధయు[illegible]లు। వి[illegible]చిత్రరవ[illegible]దిరదింద్ధు గత్త[illegible] రంధ్ర రసపాన సేదవే దింద్రిం ద్విరప్ర భూతవ[illegible]లనాదప్రబుద్ధ రాజ। హంసశ్లాఘితవర కమలాకర[illegible]లు॥ సీ॥ వలనై పుష్పం గానదై వ[illegible]వాత్ర రమని పల్లరాజికరా వళియను వనపే మను
ష్పం బి ష్మప[illegible]యుము[illegible]వని[illegible]వెడి శారికాసమూద[illegible]యుం బున్న। నెపారంగా జితేంద్ర ప్రందరికాక్ష యనిలలి బాడుపికావలియను। లలి మీ రంగా మంకళం భ గవాం పిష్టవనె[illegible]డు మయూరకాప చయులు ను। [illegible]
తేము[illegible]వము[illegible]ముల ను। గతి[illegible]యుబిలై లోకైకమంక[illegible]ని వా ను। మమొవం చెనగ్గాం దుష్ట్రైశుం తమందిరంబున్న॥ మరియు ఫయో ధరావళి భూషిత నభంబున్న సుంబాలె। వెలుంగ్గు చుం న్నరుసద్విహ్వధావ సంబున్న నసి నసి[illegible]
బొం[illegible]సనొం[illegible]ద్దితం[illegible]లు నవ్వచిత్రాం బరులను। దరదర వి[illegible] సుందర ప్రనైత్యులు సకమారు త్తనులు భాసుర వినూత్న। కత్త విభూష[illegible]వియ కంకణనూపరకై లయూరవుం జిరధరులు। నిత్యయతా వనులను నిమ్నల చరిత్రల[illegible]
లంబితా రూఢ యవ్వనులు। నగుసునంద్దం దృష్ట నద్ధుం దృష్ట నహానణుం [illegible] ప్రబలుంద్దు నునాది యతగ్గుని జ[illegible]రులత। మరియు వై[illegible]విద్రుమ వరవక్త్రనాల। [illegible]ఘిత్రాం గసులుత సుచక్రి[illegible]
మరర[illegible]కకమల పదార్బ్జం యువాని। నభిలసంప్ర త్కార[illegible] పాంక్లల[illegible]విరాజిత వక్షస్థలంబువాని। పద్మమిత్ర[illegible]భాసిత కరుణాతరంగి[illegible]బారునే త్రములవాని। భువననిర్మా[illegible]
కళ[illegible]మముద్రా[illegible]ని। నహిహి[illegible]తాంపిత శయ నవాహనంబులవాని। [illegible] కాపుర తాంపనే త్రివాని। నఖిల లోకంబులకు గురుండై నవాని। కాంచ్రునైనె[illegible]
చి యి। [illegible]వలంబయు దన వృద్ధ కరకమలంబుల విభవనిపొ దకమలముల త్రనును వెంద్దె యయు॥ వృ॥ త్రికాంతా తిలకంబు రత్న రుచిరాం[illegible]
వ్వనైలం[illegible]లనారదంబున్న లక్ష్మీకా సుస్వరవిలసై ప్రంవనిచి[illegible] శుకం। వెదకతాం బాదంగ గ[illegible] క్షైని[illegible] భూతియయుం దృష్ట॥ వృ॥ సతత[illegible]నరవరాంయ శ్లోకలలవమహై శ్వర్యాదియయు[illegible]

౩౨

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

తత్వరంబులకసంబ [illegible]
[illegible] బులనే [illegible] వెదంబులు [illegible]
[illegible] ంబులు [illegible]
[illegible] శ్రీశార్ఙ [illegible]
[illegible] నాన తింప్పని విష్ణురాతుండై [illegible]
[illegible] ంబు వెదతుల్యం [illegible]
[illegible]
[illegible]

శ్రీ రఘు[illegible] [illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౫౫

[illegible]

[illegible] యావతారంబును నెఱింగించి [illegible] వ్యాసావతారంబును వినవలెను [illegible]
[illegible]
[illegible] వ్యాసావతారంబును [illegible]
[illegible] అవతారంబును [illegible]
[illegible]
[illegible] రామావతారంబును [illegible]
[illegible] రామావతారంబును [illegible]
[illegible]
[illegible]
[illegible]

యులం ప్యానోన రించి తత్పదము నిరంధ్రంబు గాంచి ప్రీతిన్ ॥ రయమొప్ప [illegible] సుగంధము నింబారం దప్పంప్రసూనావలీ నృయతాం గాంచిన కృష్ణ సంభ్రమము [illegible] ప్రాప సం॥ వ॥ దివిజేంద్ర ప్రీతికర వల్లవ జనతజలజ జంపుచు బాలిత సవన హా త్రవము
ఱు హరివాప్తిన [illegible] వరులు గా [illegible] పురసన్నులరి పండలుకసను॥ వ॥ మందహాస ఖల మంద్రనమంద్ర [illegible] త్రుం దప్పకోనుడంబ్రు నిండప్పం దప్ప మం ద్రలింప్రు॥ చంద్ర పవనసముద్భూత చలుల విలసిత [illegible] సంవత్సర కాఖిల జలధర [illegible] సంధిఖాకలాపకుచి మత్తాపిదావనవళి హా
దిజ్ఞ దిశ్రమహత్తేవః పిహితధాత్రీ [illegible] నిరంధ్ర మెట్టిన హా శరఖురదిండప్ప మంద్రలనే భూసుంధా దితా శాంత సవ్వా ప్తం భూధర దిగనిగళితశిలావాః పూరధారాళవృష్టి॥ వ॥ వర్షం ప్రం దండంబిన నట్టి వాన జల్లులు పెల్లున రిప్పలు గొని [illegible] లుపాయు [illegible] లం బాకులం బంధ్రి॥ కృష్ణ [illegible] రక్షిం పుమనియా
ఆనిం గొంద్రిక యయ్యాడనంయ్యాడన [illegible] కరలగా సముదప్పం దప్పను॥ భక్తజన సుర దప్పం దప్పను నకు ప్పం ద్రరి శాఖం దప్ప॥ వ॥ [illegible] బంబులబాలుండై నిజభుజాగ్రం భంబున్నలిల [illegible] పంబ్బులు కెలు॥ వర్షత్రము సర్వత్ర [illegible] నిగాదాప్రి సం గుపప్రాగం వలు [illegible] నవ [illegible] రము
పాలకలై తమున్ సక్రందు దిపరి [illegible] రుచకాత్సర్పం బె ప్రింత్రిం ప్రగను॥ వ॥ సేంద్ర శరత్చంద్ర చంద్రికా ధవళిత వి [illegible] బృందావన విధియుం దప్ప॥ రాసకేలి వహా పెల్లిసుందై యయ త్రుల్ల జలజా క్షుం దొశంగా సమంయమున [illegible] దప్ప॥ త్రన రాగమంద మధ్య [illegible] మ
లసం ప్రదలుకె [illegible] కాగఖేదములం [illegible] తరుషభదాంధారని శా ప్రపంచమష ద్రుమధ్యవస్వరములా లింగలు జాతులు మూర్చనలు సలుగ వెస్యున్నానా విహా కాగ్స్ప నాన లాలల నమున మపితగతిబా [illegible] నవ్యత్రమధురమున [illegible] రము
౬౦ దప్పదారుఫులం గహరింప్రు॥ వ॥ హరివంశ [illegible] తమ [illegible] లపురసినా దోహా [illegible] పసుంద్రరు తెలి ఘనధాను జా [illegible] దగుసంధ వృసం దప్ప [illegible] పండ [illegible] రు సులన్ [illegible] భూ [illegible] భుజాదప్రసం బ్బువగాయుంత్రితుంల రరక్షిం ప్రినయం ప్రకృష్ణుని [illegible] ల్తాం
[illegible] రయరికి నిగ్రశరకము రప్రులం బ్బం యు వనద్విపవము కేవల్లకం సుశంఖ్ర రశిసపాల పం ప్రజసప్రౌంద్ర కపిప్రిలచం త్రవప్రువా నరఖరసాల్ప వత్స బకసా [illegible] ధూరథరుక్షి కేశిచ॥ దుర్గరవృషభేసుకత్ప్ర వయుచుష్టని గా చులం ద్దుంత్రి [illegible] దిని॥ మరియు సు॥ ప్రుల [illegible]
[illegible] సదంభనా ను వలు లంబా పక్షిల [illegible] రులన్॥ బలులన్ దుష్టధరాతలేశ్వరులసంధ్రా శ్రైకపారి [illegible] లకెలింధ్రగు వహాది సర్పధర [illegible] రం బ్బువహాలయుం ప్రిసాధుల రక్షింపి నంయుర్ప కృష్ణుని ననుం లత్తం గొల్లునెల్లపు దునను॥ వ॥ అల్లి [illegible] రకృష్ణుం ప్రై సత్ర

[illegible]

౬౧

సత్రయము ధృష్టకాలుని రాము నిమ్మనియె భూభర్త రఘునందను పుత్రికలను ఇంచిన॥ వృ॥ అరుదుగ లక్ష్మణాగ్రజుండు జనకాత్మజయుండ్ల నెత్తాడకాను గుదె। సరివిరఘూత్తముండ్ల వుదవహారగ జూత్రితరచ్ఛుసింహసారరశరిపుం త్రిరకపిబద్ధ కపు సంక పృరాక్షభల్లరా। సర
మును వసనత్త్రయును దంతతరాటవిదండ్రకాలవిని॥ క॥ త్రావనవనవసింయుం బ్రసూపావనవయుధాలియప్రైనభయుం బ్బుజగ। త్రావనవమునిసంతలక్షిం ప్రా। పావననిధియెప్తైనరాజుభద్రుండ్లైలమౌని॥ క॥ ఖరశర కులజలనిధిహిమ॥ కరుండదగు రఘురామ విభుండు కరరరిత్తాదన। బరుసిర
విత్రసుహృన్నఖా। కరశరవులనచిలచినులు కరమురెదండ్లనుగి॥ క॥ హరిసుతుం ఇరిచరిరుంగాం జ్ఞాని హరిసంతంయిం దునవుం దిహనిచెహరిపురవునకు। హరివిభునకుహరివుధనను। హరిరాజపదంబ్బునిప్రైహరిపిత్రముండ్లై॥ వ॥ అంతట తానిఖిత్రం బునత్రిలగ్గి కపిగం ల్ప్రకుం
క్షుదశకంఠు దానవాదులక్కె। కపిసేనాసమెతుండై చనివుం ద్రుటనల్లు దగవుం త్రినప్తవు దృంబ్బు తెరువుప్రాపకృంన్నసేతిని॥ వృ॥ దికజభ్యాత్ర కుట్టి భాలభాగుండకనుర్చు విరుండ్లు కొల్ప్రధారుణాంబు కుక్షిచూచినయుంత్రమాత్రమునన సప్తాద్రి దిసంతకత్తా। యురకగ్ర హితుండ్ముం
లక్షవధూకీర్పాజ్ఞప్రవాళాంభవృష్ణకారం దవచక్రమునుఖుదలనత్రైని తోనింక్తేననుగి వగ్॥ యుబవసరంబ్బుననను దన్నండ్లు గురామభద్రుశరణంబ్బు చూడ్చినం గసు రు నిండ్రు యెపటిరాయు జ్జనితిపినెలవుభండ్ధిం త్రిచనిశ్ఠఖ్య॥ పురవులనవురతను నృకృచాగావును
శ్రీ రులంబ్బురా దింత్రిశంక్షరుతుండ్లంబ్బుని చెప్పినరాఘవుడులం క్నాపల్లవుం। బిదక్షాపురశాలాంకనాముహవ్యారాజ భవనభైంర్ధ్రుప్రభాలాలితకవాటరధావ్యపక్షాంత్ర మెండ్రిరనిశాటత్రై గిలాన్ప్రెల్లిదినిగి॥ క॥ రాంవగాబనచిలగత్రావణాబురి వరుబిన్నిలవెరక్నా దిభూ
త్రగ్నదననువుప్పుసిపు। రావణాశిరాశితిమెరక్షారాఘవుడెలమిని॥ సీ॥ ధక్షనురత్నగోత తప్రిభావృండ్లయుబ్బుధకృవిధ్యంపు లత్నచునబూదతి। ఖరదండ్లనాదివుఖ్యతబూండ్లకుండ్లి లిరయుఖరదండ్లనాదివుబూతనుమెరశి। పులుజనావనస్కూత్మిచెంతూండ్లి యుయు పుంరచ్చుకోనాం
దకసం దుపనదని। సంత్రవ్రాత్రితవిభకృతనుపృవిని ప్పుదనకితనుచాతపాశింప్పెదిశలుతరమెనుంతియుంపురావునెవ్వరికెన్నెన। బారుతారవుల్తెనవనిశచత్రవత్తిగుంప్రరలగసుంనొంద్బదరరాంధరావుచంద్రుడు॥ వ॥ అత్తరం
వినతారదంబ్బుఖనతాబవనంబ్బునను। నష్టప్రసాదకారణాంబ్బునసు కైప్రైనుతికెకెసింకృప్రష్ణావతారంబ్బువినిపించ్రెదవినువు॥ సీ॥ తాపసాత్త్రమువినుక్షైతానంశవమునందుబ్బునరసాధులతులనెనాసమెత్తు। లగనుచుధన్లైతరళై కొత్రిచెకృబాధల నలంచుబ

తన్న గను ... త్ర రమవమ్మ హరి కి త్రి కి తల్ల లిగి నిత్రి పెవసుంధరా ద్ధ త్రి ... లూ ర ష్టిభవా త్న్యహ కిం। శ్రిఖం శక రవ రత్న హా ఇలకఖం దార శభగా తి వదాన న్నల్లం త్ర్య మరి యమ న క్షర తిమ న వరుం దృ నా ర ద
శ్రీర ఘ హూ షాం వ తార ర్ధ్రి ని రతి శయమ భక్తి యిలాకం బున వం త్వ ష్టాం తరం గ్రహం ద్దసుచ వస్త్ర తత్రి ది పం బున చ భాపవలవు మష్యరాం గం బున హదిశింత్రి। వేస్వవ కారం బు నెం తిక్ష శి యమ్మల ఇ త్రభా వంబున న నదిమ ప త ం బి న ప త్రి ం బు నదిం త్రి దు
చుత్త వద న్న వరాహుల ం దం స్ప మే నుక్షిప్రత్రి పాలనం బున యమ చ నాల్లం వద్యశి త్రి ం త్రి శ లు న త్ర లేశం బున బ రి ర ది ం త్రి। మరి యమ ద న్నం తరి యమ న న వ తరిం త్రి తనా మమ్మ రగం బున భూ ల న ం బు ల శమ న ల దృ క్షి ర గ్ని లె బున్న ం వ చ త్ర నా యమ
పవ దం బున్న వత్రిం త్ర వరి యమ పరశు రామ కా రం బు వినవలయు॥ దర వి ర ం త్రి త్రి మా హ యమన రిం ద్రుత్రా తవమ గా రి విస్తారి తా దార రవ దార ధా రం కల్ల న్నమయ యెప్పుడు వహారుల ఖాం త్రి ం బు త్రి మ వ గ్రి శ ప్ర న మత్ర ష్టు తద్ది విద్య ప్ర ప్ర దం శా సుభ్రి
ర శి త్రి చవ వ ద తా వ ం ద న విం త్రి ద్వా ప సం ద్ర త్ర మా॥ మరి యమ త్రి రామ వ తార ం బు వినవలయు॥ శ్రీ తా యమ జహి తవ శ్రీ దమ న పం రా హా రా కా విహ రక్షన వహి త్రం దృ। శ కమ ని యప్ప హొంస లక్ష్మా భృ తృ కు త్రా న భక్త నుశ్రీ త్రి ం ప్రస ఉ నన్ను త్రి కం బు
సి రి పా దశీ ర్త్ర త్ర ఇ దమ్మ ని బి దాం ధ కార విష్ణు రి త ప ం క రు హ। కి త్రం దమ। దశరధ శ్రీర క్షు తా ధర కవా ఖ కా ప్రాం గ్రహా శ రక్షి వ తా నెహా రహం బున । పద్మాల దా న వ న ప్ర న వై క్షాన రుం దృ। రా ప్ర నా ళ్ళ చ న త్రి ల రం ద్ర రుం దృ న గ చ బ్ర
ప రా రా ద న వ వ త్రిరిం త్రి। రామ త్రి త్రి లూ రా బి రా మ మం ద గ చ॥ శ్రీ॥ దాత్రి మ న ఇర త ల క్ష్మ ల త్రి శుల ల శ ది వనే నా ఇ న్నం ద్ర గ చ మ న। ధా త్రి న రా మం దమ వెల శిం బు। వి త్ర దమ దమ భ వల తాం ల వి త్ర ం ద్ర న గ చ ద న గ రా
ప ద్రౌ త్ర ప ద భా ల ఘ జ రద హా ని నెత్రి। రాహా ల్ల కక్ష భ చ త్ర వియ శుల నశం ఖ జం షా మ శ చ మ ధ్ర ఋ ఘ న క ర్త్రి। మ శుర చం ద్ర న బిం బ్రు ఖ క న జా త్రి కార నం డ న ం ధా త్ర వా క్ష మ న క్ష న। చం పకం దృ స్ప నా న శం హా ధ స ని న ల నా । పా న నాం ద న భ్రి క ఫ ల గా రి యమ బం బ్రి దృ బి న ధా వ త్రి
సుం త్ర ల హ న న ఖా। కలిత జన కం వ ని పా ల క న్నే కా ల। లా వం బ రి నా యమ వ యె ప్పు ల లా జ నెత్రా। కా మ్ము క ద్వం స మం శ్ర వ గా న తం దృ॥ అంత్ర॥ కాం రమ వెం చ ర జల ద శ వా మ న గు గా ఖ రా వ మ స త్రి భ వ

గా ధునకూ। సుష్మ ఖష్ట దవెదమూ హం బ్బుల నుం జ... యురుల బెంత్రి నప్పు యుగాంత్రసవధూ। మందన్న నొక్కటివచ్చి వట ధునువు తొల్లి బుబితా ప్రథి సంగ్రహంబున్నసి సృజి పులకు నాశ్ర యచు తుం డగు నుశ్రా...
రియుం ఖూంషా। వతారంబ్బు వినుము॥ వ॥ అహ్వ... ద్దేశుం డ్వాళా ఖవెత్ప దగజెశ్రి। ది వ్వ్యల ధిం ప్పునాక ధిదెభ్రిగు త్రి। వున ... ంప్రె ంస్నావ వసా ధి దవహం। మున శ్రుగశం ద్ర ంగ్గానర ... ఖిన యుని ఖిప్త ప తార చెరి శిని నతి ... వం జెనలో యుం ఝ్గ
ప్ర తీంఖ శఖియుం ప్పుం ఖ్యెయుంగా శౌరదా॥ వ॥ పరి యుశ్ప ఖూ బుద జ్రెత్థానిక ప్పులి మంద్ర రాశ వుంగ వ్వుం ... శెసి యు ఖింద రువంఙ్గాంగ వృప్పుంగ్లొ శ్రవా ధివు సంద్ర షి రి శూ వుర్కూ పమున — నద్రిం దాత్రి తత్రు ర్ర త ఘ వ బెం త్ర॥ వై
రా జ నన్ఖుంఖ శరభ్యాస్వ ఖ రాతిం జిం త్రిత్రి జ గత్ర ల్ప ... యుశ్పసిం ఘవ తారంబ్బు వినుము॥ వ॥ సురలోకం బ్బుగలం త్రి దెవ సవల తిం కృష్ణం త్రి యుధ్భద్రదా। ధరుం దివచ్చు నిశాంచ రుం గ్గని శనంద్రం ప్తి కరాంక్షా ప్రదిష్ట రిత వ్వూ కశ్రి ... వ్యప్రింద్ర వృత్తిది విం
తెల శుం డ్వ ఖ్యి। హరి నెమె శ్రర ణాం బ్బునాక నివశు యుష్య తాంత్రివెమెనసం। లెకు ంజ్ఞు॥ అ దిమూలాం వతారం బాచ్చెప్రద వినుము॥ వ॥ కరి నాధుం ద్య జలగ్ర హగ్రహ రాజు। ఖాక్షాం ఠ్యందె వెంయువ త్ర్ర వుర్కన యు దుచుం ధ ఖుప్ర ల వృషిం ప్రా గతి కృష్ణ
జెంపు త్రాం దెవుం డయుఖ్యి। పెంపు రగజూ వులపెద్ద యెవా మన। ప్రర వ్వుర్క ందప్పిం త్రి కరిం దప్పిగా చె నువు పెత్తాని హేంబ్బు న తొప్ప హా॥ వ రియువా వు నా వతారం బ్బు వనవ్యా॥ జ॥ యుఖ్య రుం దు విష్ణుం దది తిసం తాంగ నం త్రి త్రి బ్బై
యుద్ధిరూపం బ్బు శ్రె శ్రాని యుదు గవలసె। ద్రాఖి శెల కృష్ణ విని యెాబాల త శ్రులుంగాని। విద ంగుం దనె చెను న నూర క విగ్రుహం బ్రి। చలన మం ద్విం పురా బుని శిం యువు పుత్రా॥ వ॥ బలి శ నిజ వెాళ న ప్పుబు ని పాద సరా జ మను భ ... తి దగ్ దమ బ ని కద ది రశ్రి

౪౨

నెల నన్నత్రిష్ణ స్వదానవి భుజంగమతుధి గానిందయ ప్రారబ్ధ తద్భువవ స్వామ్య జనస్తుతి స్వప్రష్ఠి సారగుండ జన్మనే మును బ్రహ్మ నక్షత్ర మను నారంభింత్సనైవింప్ర గను ఖగపూ నూరు నందరయన్న నను మాంజి భూతపంచకరయెగా గమున నవలు నలనపుర మ్మలు శ్రీ బోధ పుర మలు

త్రిపురుష పూర్వం బున్నన దిలింబ్రు యతె శ్వండబి నవ్య త్రి। పలిపు ఘహా త్రంబున్ను లపద నశ్రొంత్రింద్రి యుంబులప్రకాశింత్ర ప్రభారి మతి పూ। పురకాలత్రనంత్ర శ్రీవత్ర్యసుత్రవినో ధ్యంబున్న నెరుపు ధుండన్న। నక్ష్మి భగవంత్ర దత్త యుండు రభ్యుంత్రం దన్నా। వహా నన్ని పుర మలు

లకలనవ। పనిం బున్న నవరస భుకరం ధ్వవం హీమమన్ను। శీఘ్ర ప్రదాన్య వలిలంల జెంయుగాతగా పూమాంనధ నులన్మ హాత్మ్యలున వమాధి నిరూఢులు యుత్మ్య బాంబుల జన్మన వపరంధ్ర పాంనవుల నజన్మ భయుంబున్నలం బాసి పదురత్నల్లిలం సంధ రత్నబుని లలిత బాతకు తెర్ల లలత్ర ప్రే

లు।జ్యా నత్రమెగా నభూమమ నాశికి స్వాంత పవతెయుగ నకనమెత్న్న్ర దనుగా।వ।అని యులజ్జ హరి కురువంశ్వనం బున్న శికి గాలయెగా నిధ్రుంత్రి జ్ఞనియెగా।వృ।అవబూధంబున్న నవన్ని నిపరగుగనుంరు ధనంబున్న పుగంబ్రహ్మ పాంధవు దుమ్మధి నన్నుగరదశ్య దినగత్రద్రంబున్నగ్గు కుమారు కుమారు

వల్లశులర నారదపంత్వదంపత్తా నారకం త్రసాది।త్రిస్థంత్రవగని యుప్పం బున్నమహా ఘుతంబున్న వినవమా సందె పవిత్రి దినై।।అని ననారదం దృష్ట ప్రశ్న శ్రీజ్ఞని యెం।వృ।చతురాసన్న ధ్రువ వెల్లుపద్మ భుజగలు దినస్మరదండ యెంఖ నిన తద్దర్మం బున్నగ్గనుమ

బుద్ధిమలకా లెళ్లికభ్రాత ధనంధం।యంయుత వెన్నర్వమని కరామలక జ్ఞయుందర్శక దాభారతి।సతియుల్లలలబ నెంగునకయూ సంబె హెవుం జ్జపత గనృగ్రాంరంభిం సుధ వివెక మెంవ్రం జ్ఞనం సుగ నంధరంభనంపు తీరాంద్రారం బె రవు దినక ఉంశి

తపవృయధా ధనం బెస్వరూపం బున్నసం।సారానుత్ర భువమానా నా ఛిపవిదిసనారింత్రి దాకృష్ణు ధుర్యసారం బెన్నడు తెరుని వమన వృదు మ్మాస్సం బున్నప్రా త్రపరాగ్వృగ్ననాశంబు జూడంగని పురాజ వననుచున్నాడనె యుధా ధానేన్ద్ర త్రిశ।నకంబె నెపరం దువ్య నిరంగ

కుసాపారి।ఐకెలాభమహా ధలం త్రిజనమలకా నెమిగం త్రిదిత్రి త్రసా।సకంత్రింద్యనిపింతుపు మంథనద దుగనిర్కం బున్నభాషింప్రు మా।వృ।సదన్ను త్రంకతి నావురూప నగునా దృశనా జ్ఞనవి శివం బున్ననె।హృద దినంబున్నగరాంఘనలుకాను ధులు నిపుత్రమరులకా తెలిం రక్షర్ణ

నపద చుత్తుభక్తవన్యుని పుత తత్ సముని।ప్రవిద్యయుమరుం దక్షత్ర్పై వదినె యూగా పరరుంగారిపరితి విలస్మా సనం బున్నసూభింప్పవె।వృ।అంభాశాసనని కుని శ్రుధుగలం దంత్యని తత్త్వతత్త్వముం।దంబున్న భూపభ వాందమైవి।

భూమి యెలం పొందగ సంభ్రాంతచిత్తుఁడై సంభూతుండును వత్తు వేసనమున ప్రశ్నసంబున కొంత సందేహించె కృంగనీ ముసైతల ప్రసంగ ధర్మంబులు వాండవ త్రిలోకరులౌయు జ్ఞసంభవ వసాని । శ్రీయవము వివరింపు వాల దోషప్రసన్న నారాయణ
యూరికి నవ్వులఁ నయిత్తన ... రుండ్ర ఘండ ధర్మ వెలుగు ... త్ర న ॥ వ ॥ ... తపస్వతపోనవ్య వనతరంబులకు నివతి భూలక్ష్మి ప్రని యెఱుక ... నివసదర్శనం బింపు రంయుల దే । విశ్వప్రకారంబు వినవింపు ... తపములు బాం ... ంబు లు ప్రని యెఱుక
రారయుదులు విరక్తులు । గారావి ... సదుగ ... రరువిష్ణు రాగ వశ వసుష్టు తే । మెఱా ... నాస్త్రవి మర్మూ ... మూడి గితి వత్సా ॥ శ్రీ ॥ నా నా స్త్రీ వరలుండ్ల ... ను త్ర నిమనం ప్ర । జ్ఞానం ప్ర ... యుల ...
మీదాలంబు ... మున్నైన ... యీశ్వరుడు ... ... లు ... త్రంమన ॥ శ్రీ ॥ అనఘా విశ్వేశుమునెల్ల దిక్కుల సంజ్ఞ యుంజ్ఞాన వధ్రు ... దనె । యున వచ్చా నల త్రార కాంత్ర ... నం ... స్త్రీ సంరక్షించ ...
దిక్కి చెఱ నసుదిక్షం గనవ ... యీశ్వరు నిరవ త్ర ... త్ర వమునె చెప్పె ... వ ॥ ... ॥ వినుమి యీశ్వరు భృష్టి ... వమున నా చెప్పింపు శంకించిరి । కృష్ణ సంజ్ఞానవము నేం దర ... యుల వల నం ... ప్ర ... దివిరు వ ... ఖిలప్రాత్రంబు లు
చెప్ప కల్లిడు ... న ... వమం ... వినె । నవిశంబున నవిధి ... క్షరిం త్రమ ... హరిమూయు కృత్తనముఖుంనుతా ॥ శ్రీ ॥ పుత్రియుడె హంబులను కృష్ణంబులైన మహామాతంబులును । జ్ఞాని ... త్రంబులైన ... ని ... తుల । నసులు ... శ్వరలం దం ...
ధిమా నా పెట్టి తెర్లైన స్వభావంబున । భూత్మ యెక్కెనదివుండ్లన । వాసుదె వుండ్లకాన కుంసు భూ । వాసుదేవ ప్రకృతి రిక్తంబులైదు । శ్రీ కృష్ణంబు । దేవతలు నారాయణ సాక్షరిక సంబంధులు । వెవయూగ ... బులు ... నర్థంబులును ... లం బును । కాలవ
స్వ ... దల సర్వక్షణ కుండ్ల న । సర్వద్రష్టయునైన యీశ్వరు నిరవధి విశ్వ ప్రపంచంబులన జివించు ... యుంబడి ప్రతిరుంకైనప్రజంకైన ప్రపంచంబును । సృష్టియుంపు ... ఁనామ ... ననాం క్షైన యీశ్వరు వల సర్వ ... స్థిత ... నామంబులు । పుత్ర ... లం ...
... స ... త్రివిరులం యం బులను ... లు పాందినా ... కారను కల్పనాభావంబులం దర్ప ద్రవ్యంబులైన మహాభూతంబులును । జ్ఞానము నేత్రంబులై దేవతలును శ్రీయూరు పంచబులైన యం ... యంబులు

ముండక్క ప్రక్షిన తనివలన న్వయం [illegible] సుండ్రైన సరాలను సంఖ్య వింపు [illegible] నంద్యు చరాచరర [illegible]
నుంధరితి త్రిమి । యసంపృష్టి జనన చారం [illegible] ఛైవ నదిత్రమును సఖిని వెల నప్రజా పతులు [illegible] రందత్త । [illegible]
యమునివరులు నను । దైత్యదానవ చూంత ప్రేతపిశాచ కుష్మాండ పిశాచ [illegible] ధులు [illegible]
[illegible] బలి షం ఖం సృష్టి నర్తుల సర్ప [illegible] సారా యసా [illegible] వనిశలు సం చేసించ ప్రులం పానె రుం [illegible] వ ప్రుం త్పరి కాళ్ల [illegible] లం వతారం [illegible]
కథానులాప వముల హ [illegible] శవము విన [illegible] యహ । శహ న్స వముల్లైన [illegible] నవముల సూరి జనస్త తసర్వ [illegible] హరి [illegible]
రనగాకృుండక్క [illegible] వము [illegible] చుత్ర [illegible] వము [illegible]
లి యస్య [illegible] సుత వహ ॥ [illegible] సుయసా [illegible] వతా [illegible] విను వ [illegible]
దక్ష [illegible] యము మునా వహ [illegible] వని [illegible] దుం [illegible] వెల [illegible]
[illegible] ను రము [illegible] త్ర వము హరి [illegible] వతా ర [illegible] ॥ [illegible]

రు ష్ఠ్యాదరు దాదివష్ట త్రిగ యు ... ప్రతం దింత్రమ త్రావే యుత్తమే ।। శ్రీ ... [illegible] ... వయ్యు ... పృథ్వి నయ్యు ... నంయ్యు వచ్చనం ప్రథమ ... [illegible]
రుష్ఠ్య ... తీనరుం ... నాసంబడియాల దియ్యర్హ ... [illegible] ... లద్దునను ... మేశంయు ... నెమ్మ ... [illegible] ... చెలయు ... [illegible]
... దేవుంద్ర ... రుంథంన దాలు దుశి విజాన ... యుత్తమ్మలనం ।। అంబా ... [illegible] ... విజానము ... [illegible]
... తలకొంని యుంమహత్త్వకు జడ ... వెలయింను ... [illegible] ... ఇల పంను ... [illegible]
... వంత్త్వం దిజు బిధనం బున్ప్రుల ... పుప్రంభం దృశ ... [illegible] ... వలనను ప్రతియున్న ... [illegible]
రుత్తుని ... దనల గాథ సరసగతింవుని ందప్పు ... పుశకృతి రిరుప్పు ... [illegible] ... కలిగియుండు ... [illegible]
... ప్రాతి వృత్తి ... యనంగా ... రదాగవగ అనిచెండ్రియుండు ... సును ... భూతయుంబు ... [illegible] ... పురుషుం దప్ప ... [illegible]
... త్రివలనము హత్త్వము వహ త్రలవ్యం కారత్రయం బున్నుంబున్నది । నందరాజాది పుం కారంబు వలన ... [illegible]
... బున్నగాత్రి । నందరానైరిం యుంబున్నైన ... [illegible] ... యుబరా ... [illegible] ... ఉండు ... [illegible]

జనించి ప్రసన్నగం నమ్మ నాకర్ణించి యనస్తోం । నత్త నన్నెక్క ॥ వారల [illegible] వవిలాన విషత [illegible] లోను నేనందిరం [illegible] విన వల [illegible] నారాయణులత [illegible] బుగాని ంపం బున్నను [illegible] లంవ్య [illegible] లదా
ప్రకికి రాకత్ర లక్ష్మి నకలం జయనుప కాకరంబు లూంబుత్ర నిష్ఠలంబు త్రినకిస్తు నత్తం దక్కబలి । నంత్య దవకలం వబుభాబ రత్రిగా సైకోం నిత [illegible] నజా దక్షిన రంత్ర ॥ కా ॥ కామనిదాపేంత్రి [illegible] ధవ్యుహ వవి వర్ణ రుద్దు దక్షిద [illegible] ధా । ప వంత్రు [illegible]
లిలి రణి నగా మునిసలు వ్యులల చెప్పంగా నె మిక్షికి నిమ॥ అక్షినరసా రాశి పరు తారం బున్న జన త్రా వనంబై విల్లకిల్లైవెండి యను ధ్వ్యలావల రబున్న వినవలె ॥ సి ॥ వను నిత్య రిత్రుం దక్క లక్షీ నపాదుం ధనవ భూవరెం దల్లనకలనల్లు త్రు దసగ । నసద యుండ్రి వవిపు వరవరె [illegible]
ధి బాల్యం బున్న నద నకు నికదసుంధి సవత్రిలా లి । లనున్నదు పారవ్ర త్రలతిం సుంధి వసి తలపం బున్న గావిం త్రిగా యనుంబు తెలా ద । వనిబా ద ధ్వవవద స్నో యుంత్రె యను ఖి వాం ద నధి సాంత్రిం ప్రభ్లుగ్నాద వను నలు । వలవరగాలిం ఇం ద్రవత్రిగాం ప్పనద దు [illegible]
ని । సి ॥ పుద్రి పం పుత లనన్న నుతిం పుచుండెద్ద । ధ్వు ప్వు భుజనాసై ప్రిం యను విపుతులు దనుబు । నున్నాపుం గాల్లా త్రండి పుడుస నన్నా వాండు ॥ ప్రభు ॥ ని యనపాత్రా రంబు విను మా ॥ [illegible] వెన్నుండు విప్రా భో [illegible] విపుహ రచ్చల బా సృష్ఠారను ంధర [illegible]
నిరయంబున్నం బదం దాల్లి రుజ నవుప్తి పుం ఇప్ర [illegible] జని ంత్రి లత్రుసకుంబుసృతరం బున్న నా బాపి చెపా దిని దెనవుం జెలి వస్త విత తింబ్బి దికెను విన త్రాల్లాం [illegible] తు॥ నర ॥ వరియు ప్రభాంవ త్రారంబు వివరిం [illegible]
త్రం దక్కనుగాధి యనును వాని కిపై రువెవి యునం ఇప్రం భుం ద్ర సం । బు । [illegible] జెజె సౌభ వంబైన యెరాం గంబు దాల్లి ప్రశాం లాంత్ర కరుణాం దన్న ను । పరి వుక్త సం న్ను । ద్వైపరమ హంసాంబి నమ్మం బైన పదం బిజి యను ని మను హాపు [illegible]
లు పలు కనుచుం ధంబ్బరింత్రి భ్రరి యను హ రెడుప్రి వాం వ ల రంబ్బి విను ము ॥ పు ॥ అనఘచరిత్ర ము నన్ను [illegible] ధన్న [illegible] పయాం న నాభ్యలం ఇ విను తన వర్ణ వన్నా ద నవెదము యుం ధిబలాం త్రరాం [illegible] వ్రల యువు [illegible]
భగవంత్రుండు దత్త వుస్తపా । వనవు గు నాం [illegible] నవగ వు [illegible] ంత్రెవెదవు లు ॥ మరియు మత్స్య వతరం బు విను ము ॥ సి ॥ భ న దై వన [illegible] వు [illegible] నన [illegible]

శ్రీ

స్తోత్రము దత్త [illegible] నిగా [illegible] రవెంగు ఎంగ్రిన హరియు నని శె ॥ ననఘ దత్తు డాతెనె నెపలు [illegible] తండు దత్తా [illegible] ప్రేరణ [illegible] ని చర గాంప్ప పరాకు సం దర్శనంబు చె ఫూత్రే దె హలగుచు [illegible] హరియయు దత్తాత్రేయావతారంబు వినుము ॥ శ్రీ ॥ త్రా

సమగుణయోగ బలము [illegible] సంత్రితాంజ్ఞాన బలసంపన్న [illegible] శతకృత్వో ర్వసుల బొందిత వకీర్తిని [illegible] ది వెలుగ ॥ సింధు సెంధవ సాపాకి రక్షిత్వి ప్రమునివిష్ణు మూర్తి నుతింప్ర దర చె ॥ వెంద్రి యసనకాద్య [illegible] బునిచాకె

[illegible] చంబు ల [illegible] బు ని నలు మరు వల్ల [illegible] గల సనంద సనత్కుమార సనత్సుజాతులు నలువురు సంభవింప్ర ॥ మానసపుత్రులై [illegible] కల్ప [illegible]

శ్రీ [illegible] మయం ప్రదల [illegible] యు [illegible] తలునకు శిరియా విష్ణుకళల దనరి ॥ నలుగు రైనయ్యనపు చెరితా ॥ మరియు నరనారాయణావతారంబు వి సనుము ॥ [illegible] ని

యస్కొతి యస్వత త్వంబు పుత్రుడై ॥ సాంప్రదాయక భంగి నిజ గతి నెల్ల ములు పరమపావనమూర్తులై ॥ అనఘులు బదరి వనమున ॥ వినుత తపోవృత్తి నుండ్ర విబుధాదిపుడు మునవమున [illegible]

రి దాక్షా ॥ యునిం యెవమూర్తి వెలసం ॥ బ్రహ్మ తగు స్తోత్ర [illegible] శెడు వెడుక తో ॥ భూవభవశరము లనుగా ॥ నావని తలు చనిరి బదరికాశ్రమమున కనుగా ॥ అందు ॥ నరనారాయణ [illegible] దిదివిజ [illegible]

ల నుక ॥ రావింప్రి త [illegible] మ ॥ [illegible] దుండ్ర బల్ల [illegible] పాటలం జరింప్రం జుచ్చటి నిశింత్రతక ॥ చరిత ధన్వ నతప ప్రభావ సత్రింజపొ [illegible] నిష్ఠా ముత్రై ॥ అయిఖండ ॥ క ॥ క్రోధము [illegible] [illegible]

ప విభ్రమ కళా తు రావె పారంగా ॥ పరి హాస [illegible] సంయత్నమై ॥ క ॥ నారాయణుండు [illegible] దదవ ॥ యము [illegible] నందన కు [illegible] రప్పర్చనా [illegible] వము ॥ నారిజనతోడ్కి దివిజ నా రులు [illegible] ॥ క ॥ చూరు పు [illegible]

మైర ధ నిధులా రయంత్రా యము [illegible] ధవముదెరై రిసత్యగు నా సం [illegible]

భూదే [illegible] ||౭౫|| మం [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ఉభ [illegible] జ్ఞ [illegible]

[illegible] వులుగా వింప్రనగా ||౭౬|| వసు [illegible] వులు దేవ [illegible]

[illegible]

[illegible] పర [illegible] | జన [illegible] ||౭౭|| [illegible]

[illegible]

విశ్వాసము [illegible] నుండ [illegible] | విశ్వాసము [illegible] నుండద్రుపు ||౭౮|| అతని [illegible]

౬౫

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

యసంబున్నను। నశింతెుడి దెశింత్రి యసంబున్న [illegible] ంత్ర కరణం బినే భుత్రియసు [illegible] యుగంబు నరకంత్రి [illegible] నంబున్నసం స్కారినివహ [illegible] వహంస్కాంబున్న నరసు. షె రస్న పదాభిషంబున్న భూసంపాదింత్రి [illegible] చందంబున్న
నభూతెంత్రియసు వసుసైగసుగాంబున్న. వలనన్నహంబున్న కైవది। బ్రంహ్మంబున్న కలిగె। [illegible] సభావప్రరసం బైన చరమైశ్వరంబున్న చివరహా వహ్నిన [illegible] రగాఖిల వేదివ్య [illegible] త్రంజైన బ్రంహ్మదంబున్న తెలిసనుబ్రహ్మ విస్తరంబున్న [illegible] వింత్రికలక్ష్మివనాశ్మ [illegible]
యగాశుదసు। భువనాశ్రుతి త్రేతాదనుండ్యం బ్రంహ్మంత్త్వం బున్న కాలి దరవసు [illegible] బదునాలుగు। వివరంబున్న లుగాసోగానప్రైన విన్యంబున్న గాన్। [illegible] బహుసేవ్దరుభు జ్ఞాననైక్యగా వసు షాలక్ష్య [illegible] యసుకర్తై। విహారింప్ప బహుదేహదేహ గత్రుంటై విద్యాలం [illegible]
శ్రీతభ్రహస రూపాపంచయంబున్నలుగాభువన సంస్కృతి [illegible] విచారింత్ర రంమ్య హరి ంచన్యా బ్రసుతవసు [illegible] యెగా విజనహస్తాన స్పండ వెందానిధి [illegible] వినయవుచ తసుదన [illegible] లెగా కవులయసం చన్దనపెూదప్టిం తెుడ [illegible] రంబున్నలునసు। వసుహ విష్ణునిశింగళ్ళపదెశంబున్న
నసులఢ్రి పిూదప్టిదెహంబ్బునియనునను। కింద్దపింతెుడులారంబున్నలు ఘనంబున్ననసుంచ్చి కింద్దపిదెహంబ్బునియసు నసాంబలు కసుదసు కసుసుఖంబున్న వలన బ్రంహ్మ [illegible] నాంకులంబున్నను। బహువులవ [illegible] కులంబున్నను। పూరువుల వలన [illegible] కులంబున్నను।
పాదంబున్నవలన నశూద్రకులంబున్నను। [illegible] త్రైసా నిచ్చెపుదురు। వరింయసునన్నిభుని క్రైభహా లోకంబున్న కప్రాదెశంబున్న। భువలోకంబున్న [illegible] బున్నప్పదంయసం బున్న। వసు హలోకంబున్న వత్సంబున్న। జనలోకంబున్న [illegible] వంబున్న। త పోలోకం
బున్నలోకంబున్న। సత్యలోకంబున్న సబ్రంహ్మ [illegible] సంబున్నసత్యైనన ఆ [illegible] బున్న వీరంబున్న। ఘనంబున్న తపోలోకంబున్న। త్రోడలు వితలంబున్న। జానువులు సుతలంబున్న। జంఘలు తలాతలంబున్న [illegible] రసాతలంబున్న। పాదన్ను [illegible] రసాతలం
బున్న। ఏందతేలు [illegible] పాతళంబున్న। [illegible] త్రరు। కొంద్దరల వరి [illegible] దతలంబున్నన భహా లోకంబున్న నను। నభివలన భువలోకంబున్న [illegible] రంబున్న। వలనసలోకంబున్న [illegible] త్రయ [illegible] పురుషత్రయని యబంబున్న [illegible]
[illegible] బున్నను। వక్షస్థలమున దయంత్రి। చర్మరక్తావరంం స్నె మెదస్థలగాస్తంబున్న నసు। సప్తధాతులలం దక్క పక్షాంత్రరం బున్న। తాను [illegible]। వహాసన్న స్థాయసు మజ్జ ప్రాణంబులు సప్తధాతువులనియసుంద్దరు। తంత్రి [illegible]

౬౮

ఆను | సత్త్వత్రయంబుగా నిత్యమును స్థిరబైయున్న పుయమాసమున్న త్రితంబైన జీవు బంధించు | జీవు నిక్కౌప్తరణంబులకై యముపాధి భూతంబులైన మూలప్రకృతి లింగ జగ్గ | ప్రతిక్షేత్రంబుగా రక్తసకలక్షేత్రంబులైన తత్త్వంబులుగల యాశ్వరుండు
ఉపాధి దంబున శ్రీ పుష్పుండున్నాడు | ఆయీశ్వరుండు సత్త్వగుణ హరి | సాధుజన భూవనమున సాంశమున రైనుండు | మాయాశబల బ్రహ్మస్త్రీ వమును | ఆయుడలం జూడ యాశ్వర తరమను సంశ్రిత | అవి నామము మాయాపాధియైన యాశ్వరుండు తన మాయ
ఈశ్వర యోగంబులు ప్రసంబైన కాలమదేహ దృష్టస్వభావంబులు విదంబుగా రయ నిత్యయుంబ్రకృతిని యె | యీశ్వరాధిష్ఠితంబైన మహత్తత్త్వంబు వలన తమః ప్రధానంబై ప్రవృత్తిజ్ఞాన క్రియాత్మకంబుగనైన హంకారంబు గలిగె | నది యందు దృశ్య
పుట్టి రోదయైన తాసంబునను త్రియామాత్రయైన రాజసంబునను | త్రిసత్త్వైన సాత్త్వికంబునను | నను మూడు విధంబులం దెల్పనందుండు చెంతాదియైన తామసహంకారంబున నభంబు గాల్చలిగె | నభంబున స్పర్శరూపంబు చమాత్రప్రుష్టంబున నవయాదశం
ఇట్టి శబ్దగుణాంబున నభంబువలన వాయువు గలిగె | వాయువు నరుపాదసంబైన శబ్దంబునను స్పర్శంబునను | ననురెండుగుణంబులు నతిశింపనుండును | నదిదేహంబులందున్న లంచజీవ్రాణాభ్యత్వంబై యింద్రియంబుల వలన శరీరపాటవంబునత్రిజ
యుక్తప్రుగుణాంబులు మాత్రితమానును | తేజంబు గలిగె | తేజంబువాలన | రసరూపస్పర్శశబ్దంబులనియెడి నా లుగుగుణంబులందున్న ద్రవజలంబు గలిగె | జలంబువలన గంధరసరూ
పస్పర్శశబ్దంబులు కలిగితయైన పృథ్వియుం బుట్టె | వాయువు వలన రూపస్పర్శ కారికంబైన సాత్త్వికాహంకారంబువలన చంద్రదైవతంబైన మనంబునను | దిక్కులను వాయువు నరుణాద్యనను ప్రచేతసుం దనను | నశ్విలునను | వహ్నియును ఇంద్రుండును | ఉపేంద్రుండును | మిత్రుం
డును ప్రజాపతియు నను ఇయ్యైది గంధంబులనియెడి దేవతలుం గలిగిరి | శ్రీ పుట్టి విశదసంబైన రాజసాహంకారంబున | దిగ్దైవతంబైన శ్రవణేంద్రియంబును | వాయుదైవతంబైన స్పర్శేంద్రియంబును | సూర్యదైవతంబైన నయనేంద్రియంబును | ప్రచేతోదైవతంబైన జిహ్వేంద్రియంబును | అశ్వి
నిదైవతంబైన ఘ్రాణేంద్రియంబును | వహ్నిదైవతంబైన వాగింద్రియంబును | ఇంద్రదైవతంబైన హస్తేంద్రియంబును | ఉపేంద్రదైవతంబైన పాదేంద్రియంబును | మిత్రదైవతంబైన గుదేంద్రియంబును | ప్రజాపతిదైవతంబైన గుహ్యేంద్రి

దెజరిల్లు ఘరిశిక్షిత తత్త్వ దిగన్నై ద్దెనా॥ వ॥ మరియు సత్యనదులితసంహరకుండు ద్యనా॥ దుర్జననివారకుండు ద్యనా। సర్వరూపకుండు ద్యనా॥ పశవపాంచాశ్రమవర్తనపానదియునై జనన్య॥ యుపురమెశ్వరు నసన మేదిరింప్రదవా॥
దయకవలక్షిత్రా మదృదిషకుం ద్యనా। భక్తిం యుక్తస్సులభుండ్యనా। భక్తిహీనదుల్లభుండ్యనా॥ నిరతిశయనిరుపమనిరవధికప్రకారుండ్యనా। నిజస్వరూపప్రష్ఠవిహారుండ్యనా। మైనయుపురమెశ్వరు నసన సోత్రయుంప్రదనపూ పునివర్తననుప్రకీర్తనానా॥ వ॥
యొబిభుసామక్షిత్రిసనము లెటిభుచింతయు సందనానానెం। ప్రైవిభుత్రిలలక్ష్మ తమ తెప్పుడుం గొరిభజింపుచుహరి ద్దాషావతిం బాసి ఘత్తుండు సుభాయుత వృత్తిం జెలంగు భుండ్యనై నా విభుసోత్రయుంప్రదనపూ పునివర్తననుప్రకీర్తనానా॥ వ॥
యెంపరమెశుపాదయుగ మెప్పుడు గొరిభజింపు సుపృస్సరులస్। లాపతిబుద్ధిలోనుభయులొకములం దుల్లబిద్యవాపింపు। తాపమయులెకప్రంశ్యగతిం దారుశితత్త్రమ మునైచరింత్తురెనా పరమెశుమెత్రక్కెదననుఘాఘ నివర్తననుప్రకీర్తనానా॥ వ॥ తపములు శశి
యెత్తనమరిదానములన్నియుం జెశియెన్నన యెు। జపములు శశియెన్నన లస్సంచయుమెంపని జెప్పసరున్నహా। యుపదముక్తిదురంతవిపదాగతినైప్పుడు నెప్పుకుండ్యనం యుపరిమి తుర్భజింత్రుదనపూ ఘనివర్తననుప్రకీర్తనానా॥ వ॥ యువనపూదప
శింకపూనాశరసుంపబిరచండాలసంభవులున్ తక్కెనపాపవత్తన లునైషద్వాత్మపైవింపుభాం। గవత్రశ్రిష్టులడాం శుద్ధతనుత్తైకల్పాంతమై యున్నారందక్కరంయువికారులం ప్రభవిష్ణునాదుమది లోన నన్నాంత్రయుస్సెవ్యక్తెదనపూ॥ వ॥ తెపములన్నశినసత
పునకునియుత్రినొదానవ్రతంబుత్రినొజపమంత్రంబుల నొస్పుతిష్టులతుమైనొపసద్భక్తినొయెల్పలి। భ్రపదుండగ్గదనిబ్రహ్మరుద్రముఖరుల్ భావింత్రురెవ్వానిన। యుస్సుపవస్వాదిపుండాత్మమూత్రిసలభుండెందానరెనారెప్పుడునన్నాపు॥ వ॥ శ్రీపతియు యుజ్ఞపతియుం
బ్రహ్మపతియుసుఖపతియు। జగదధిపతియుం భూపతియుయాదవశ్రిపతియునునైనయుల్పని పుణిభజింపత్త్రసునా॥ వ॥ సుమకారకరదమహవిభవుండయుఖింసుండాడింపుడు। గుణియెం నిర్గుణియుండయుయుపుంబిభుభులనెకులింపెవత్త
త్త్వమాగస్నైయుల్పరనారదింద్రబ్రహజనెం ముగ్గసంబులస్కత త్తవిష్ణగా మున్ జెప్పెసెదరత్నవిష్ణునినుతులన్ లాలింత్తు నైప్పుడునా॥ వ॥ జగదుత్పాదన బుద్ధిబ్రహ్మకు సమదిస్। సంధింపనా పింపుయుంమెభజనవత్త్వ ద్యనసరస

ళ్ర

ఆశపులద్రిష్టులక్షారవేంద్ర। శ్రీవత్సనేనాథునిక్షేంపు [illegible] కస్తులకైకర్పింపఁజేశ్కితి దయిత్త। శవమ్మలాత్మ పుణ్యజాకు గాని హస్తంబులులు శవమహస్తంబులు సత్యావ్రతన। హరిపాద [illegible] దళాం మేూదర్చితై [illegible]
నభూషనకత్రిలెనపదవములు పొందపదములపొందప టల [illegible] న సభు॥ [illegible] ॥ నాశ్రీయుగ్మనిదివృనావహాక్షరములప్తైం వరం [illegible] నవవములుకఠినశిలలు। ముకచైరికదళకేవముదితాంశ్బు రోవంశృములళిత మై యుంతని [illegible]
తశిరకటుంబులుకటిమేూపృపుంధపాపిత్తముగామునిమానస [illegible] చాంద్రికాన్వైభవంబులు [illegible] జాంరి భ [illegible] నకలినియుండ్తని పాండుగాం రిలూనందిరుగుకదలు శవమ్ము। శవుల సాభ్యవశముగాం [illegible] ప్రాణి ప్రదుకఁ। [illegible]
వలికిచిన్ను [illegible] ంద్పూపిపచనంబులకౌత్తఁరెంయుండప్ప పరవామా [illegible] దృత్తలిత వృదయుంబైనిమునలమంత్రివి [illegible] షంబున॥ ౧౫౹ సుంధులహితులవిడిచిచులప్పాలవిడిచియులాత్రి విడిచి బహుబలాలి [illegible] చి। రాజుపృదయం [illegible]
ద్యదనమువిడిచితెగ౹ యుల్లుమృత్తప్ప [illegible] యుంబునిరశించ్రి। దృశాన [illegible] ఘనశాంమంబులుసన్నశించ్రి పురుజ్యోత్త్రమునేోద్యచిత్త్రంబులు విన్నశించ్రి। హరిలీలాలక్ [illegible] నంబులు [illegible] పన్నశింప్రు [illegible]
హాసేడేమునిసర్వజ్ఞంత్రజైననిపుసంసృతిశెయునసర్వజ్ఞంత్రలు విడి [illegible] తితి। నట్రిసురవర్యమానజ్ఞ్వపమయ్య నగు॥ ౫॥ యూశంతృ హరివిష్ణుండెరితి విశ్వంబును ప్రిృంప్రురత్తిం [illegible] ముఖ్యుల యుంబుగా [illegible]
ంత్తాదిమైశశ్రులనాశ్ర యుంభుప్పుశత్రుదిరూపములవినుదింప్రైత్ర మమునమునెంయెశకాలముననుప్రశ్రతిజ [illegible] ంబులంబటిత్ర హింపుటనైరత్త్వమునసుండ్ను నిశ్వరుండ్యు। చిన్న [illegible] మహాత్తిర్యుగనుచ [illegible]
నంతరశన్ప్రాప్తత్రమచెప్పఁ [illegible] సృష్టివమెదిదివుగవగఅనినసుత్త్రరానంధ్రనవచనంబులకునిరుత్తరుండ్నగాంకసదుత్త్రరప్రధానకుత్తూహలుండైలుకోరనుగాత్త్రరుండైనతా [illegible] త్త్రముంద్నదిదృంబులవి [illegible]
శవరుండ్రైమహామునిహివమ్నుడైప్రదుభక్తవత్సనసంహరనౌరిడనంద్రైత్రిశైత్రియుతుండైయుంత్రసూతజ్యోతియొప్పరమెప్పిప్రహాధామురాధిప్పులకుగంప్రాపింప్రరా [illegible] ద్దుదు। [illegible] రవహగనంబున॥

అమరేంద్రాదులకు వశంగా [illegible] లక్షణా యయుక్త [illegible] ప్పంగా। విమలలక్షణ విరక్తము [illegible] లాదవ్యనేయుల భూసాద తత్వములా [illegible] ధాసు దారసన దిశల్లోల వాలావశి। [illegible] వృత్తెవృక [illegible] వంగా [illegible] అధికాయ [illegible] దండృత్తే
ప్రసేనన తిశైనకుండధ్ధ [illegible] నియె॥ క॥ వరతాత్పర్యము [illegible] ధరలనయుపి భుండదు [illegible] సనిపలుకులు [illegible] లక్రాంతయు [illegible] రతా మతినైమియుడి [illegible] ద్దె॥ [illegible]
[illegible] తల॥ సుపులు [illegible] వన విరుచులు పృతిల [illegible] వినసకు॥ [illegible] నికుంతుంది [illegible] కము॥ తెదికమాంశల తాదేవను। బాలురకాసా దుచురెడ్డి బాల్యము నవమహి। పాలుదుపరి వరసాజ [illegible] పలా రతిన దుప్పుచుండె [illegible]
దయోప్పవుయుమలను గ్రకరుండద్దు। వంద్రిం [illegible] వాం [illegible] దిరుంగదు [illegible] గనసాపుత్రదిపు [illegible] రెపులుకనం [illegible] యనమ [illegible] ల వరాంయు [illegible]
రులవస్త్రతాండవ వములు। [illegible] త్రి। పొపరత్రిసై [illegible] నిబిల్పపలవరి [illegible] వృవలు ల [illegible] కషంబ్బుతె [illegible] దునువెవనవములపొదవములు॥ బాధన [illegible]
ఘుపులుభిరింపుమెన్రావులవముల [illegible] దస్సు॥ నియుత [illegible] సనంబుప్రాపంపుదేవమ [illegible] కలసు॥ [illegible] సాకరసునవత్ర [illegible] బిరుగవెదురావ [illegible] మనసు [illegible] బరమరు [illegible] వెంయురుకు [illegible] రమూలు। [illegible]
కరికాత్మనెరుంగని పురుషపశువు॥ లదవులం [illegible] వాసమ్ము లందబ్రాగా। విషయుభరంబునకు [illegible] వమలవధిపో॥ కిా॥ విష్ణుకెతనమలు వినికనంబులుకొం [illegible] లవిలములు కువలయెంశ। వత్రిపద్మంబులు [illegible]

౯౩

కలవరి దర్శభక్తి వాజపేయిస్నానం ప్రసూనలభం బున్నదే [illegible]

స్నానత్ర ప్రక్తి [illegible] తత్స్నానం సని [illegible] ||సి౹౹ [illegible]

[illegible] హరికథా వల్లభము [illegible]

[illegible] నవులను [illegible]

రామునికి [illegible] పతిభక్తనం [illegible]

రామునికి నత [illegible] రాముని కిని [illegible] రామునికి [illegible]

[illegible] ల నను| రాముని రామున [illegible]

[illegible] రామునికి [illegible] రామునికి సుత్రము [illegible] హరి [illegible]

[illegible] పాలకుండైన రాత్రి [illegible] రామునికి [illegible] పులయు ||౬|| [illegible] ||౫||

లంబైనవిష్ణుపదంబునకా [illegible] ప్రకృతంబైనప్రకృతియుండ్లంబున [illegible] నమహత్తత్త్వముగుమహత్తత్త్వంబుననహంకారంబగునహంకారంబున [illegible] తన్మాత్రంబున [illegible] నవముగు [illegible] నాంశంబున [illegible] తన్మాత్రంబు [illegible]
[illegible] గంధ [illegible] రనాంశంబున [illegible] తన్మాత్రంబునజలముగు । జలాంశంబున గంధతన్మాత్రంబున పృథివిఁ ఆయెను । దినిమెల్లనంబున [illegible] రూపము
[illegible] బైనవిశాలం [illegible] హంబున [illegible] పృథివిఁయెను । దినింబంచా [illegible] విశాలా [illegible] తంబున [illegible] రుపలు [illegible] వరణంబున [illegible] దశగుణ [illegible] దనంతరంబున
[illegible] రంబున [illegible] యుండున [illegible] దిప్రకృత్యావరణంబున మహా [illegible] యుండును । బ్రహ్మాండంబున [illegible] దివి [illegible] ఈ పై స్తరంబై [illegible] వరణంబున [illegible] యుండు [illegible] బున మెల్లన పృథివ్యాత్మకత్వం
[illegible] బునరసంబునను తేజ ఆత్మకత్వంబున దశ [illegible] నంబున రూపంబున [illegible] ఆరనాత్మకత్వంబున [illegible] బున [illegible] నాత్మ [illegible] వణంబున [illegible]
[illegible] హంకారవరణంబున సంప్రాప్తుండై యుండును । వనెూమయంబున [illegible] దేవము [illegible] హంకారగమనంబున [illegible]
[illegible] పరంపరావరణంబున ప్రకృతిం బాసి । పరమాత్మ [illegible] వంయుం [illegible] పరమాత్మరూపం [illegible] బ్రహ్మాండంబున [illegible] యుండు [illegible] వెండి [illegible]
[illegible] యునుగుదిరాండును వాండును మరి సం [illegible] యమునై [illegible] కారవేం [illegible] వినను మునివదివిన [illegible] నంబున [illegible] యుండును [illegible]
[illegible] వెదనిత్యం శైవివర్తింపుంబడి [illegible] పుండును బ్రహ్మ చేత సారాదిత్యుండై చెప్పంగా వున [illegible] రప్రవిష్టుండై నవాని [illegible] యోగాగాదు [illegible] వర్గ [illegible] బున [illegible]

దేహత్యాగకాలంబున నింద్రియంబులు [illegible]

[illegible]

జతురగాదులు। కేళిప్రదేశంబున్న పశం వృగాదిక్షేత్రం। విచిత్రంబున్నలై [illegible]
బున్న [illegible] పతి। వృషభాంబులు మిత్రావరుణులును [illegible] రంబులు [illegible]
[illegible] రసులు [illegible] పూరుషులు [illegible] చరణాంబులు [illegible]
[illegible] మంత్రం [illegible]
[illegible]

ణాధారణాంయత్నంబుయుతునూధారలక్షరూపవేదిదారకారంయునగాధారణాపురుషమనేంమలు। వెలిరితహింరింపనారశునెరంగ్గింప్రంగడెగలనినరాజునకునవేదుంత్రవిభుండిజ్ఞనింతెలిసిన పవనమలుడురేం ప్రపరిహృతేసంనస
జ్ఞేయంద్రియమలచిత్తమెల్లడంజ్ఞానిహిలవిశాలరూపమ్మంద్యచిత్తమాయనైచిరం। నిలిపవలయుబుద్ధిగలవారునరుండుటుగవినుమభగవంత్తుండైనహరివిరాజుష్రాపంబున్నంద్యభూత్రభవిహ్వఫలత్రవహా ... జైనవిశ్వంబువిభూ
మానంబుగ। ధరణిసతలుతెలిసనిర్వోరి। గనగని। హాంశాకి। మహాత్ర్యంబులుయెడుసప్తావరణాంబులుచెత్తె। నాపుత్రంబుగుమహంద్వకేశంబైనశరీరంబున్ననంద్యి। ధ్యానగోత్రయంబైనస్వన ... పురుషుండుత్రంబు। నమ్మ ... విష్ణు ... పాదమ్మ
లంబు। పాతాళంబు। పాదాగ్రంబానపాదాగ్రభాగ। బున్నలత్రలరసాతలంబులు। ... బుమహాతలంబు। జంఘాలుతలాతలంబు। జానువులువితలంబు। ఊరులువితలంబు। జఘనంబుమహీతలంబు। నాభివివరంబునభస్థలంబు। వక్షం
బునవక్షస్థలతారకామయంబు। ... త్తమవూహసమంత్రం ... లోకంబు। కంఠంబుమహర్లోకంబు। ముఖంబుజనలోకంబు। లలాటంబుతపోలోకంబు। శిరస్సుసత్యలోకంబు। బాహువులుదండంబు। ఇంద్రాదులు। కర్ణంబులుదిశలు। శ్రవణంబులు
యంబుశబ్దంబు। నాసపుటంబులుఅశ్వినిదేవతలు। ఘ్రాణేంద్రియంబు। గంధంబు। వదనంబువంహ్ని। నేత్రంబులంత్రరిక్షంబు। చక్షురింద్రియంబు। సూర్యుండక్షి। రేలుం ... బులుకేశపుంజులు। భ్రూయుగ్మవిభ్రమంబులుబ్రహ్మపదంబు। తాలు
వులుజలంబులు। జిహ్వేంద్రియంబురసంబు। సంభాషణంబులుసకలవేదంబులు। దంష్ట్రలుదండధరుండు। దంతంబులుపుత్రాదిస్నేహకళలు। నగవులుజగన్మోహకరంబులైనమాయ। విక్షేపంబులు। కేశజ్ఞంబులు। అంత్రస్సర్గంబులు। పైదవుబుత్రి
దాలజ్ఞనంబులుస్తనంబులుధర్మంబు। నాభినివహంబునదులు। తనూరుహంబులుతరులు। నిశ్వాసంబులువాయువులుప్రాయంబునిరవధియైనకాలంబు। విలాసవినోదంబులుశరీరాదిగుణత్రయనివహసంచరణంబులు। గురుహంబులుమేఘం
బులు। కేశంబులుపుష్పంబులుసంధ్యలుపృదయంబుప్రధానంబు। సర్వవికారంబులుకనుసాంకృయంబైనమనశ్చంద్రుండు। చిత్తంబుమహత్తత్త్వంబు ... హంకారంబురుద్రుండు। నడవులుచేతుయుష్మన్నాదులు। నఖంబులుస్త్రీ

ననకూతి కాచె [illegible] దృనహ నానా విధ గంధ రసర కళయురా శకలశ శంఖ [illegible] యశ్రకటి భూషణా ప్రాతస్సేవ జలము. దృనను। నిటలతట విలాస్యమాన వివుల శ్రీ [illegible] నిలకేం ప్రాత [illegible] లుం దృనను। [illegible] దంష్ట్ర చంద్రికాధవళ వదం దృష్ట [illegible] దృ
నవ్వ పరిష్కా [illegible] కరుణా విలాసనయన షట్పద సంగసూచిత [illegible] సంతతానుగ్రహ పరిలా విలాసనం దృనను। మహాయోగ నిరాశ హృదయ కమల కణికా [illegible] బుధ్యసం స్థాపిత చరణం [illegible] దృనను। నిరామ యచుం దృనను। సమస్త కోటి సూర్య సంఘాత [illegible] దృ
నస్తే [illegible] విషుం దృనను। త్రైనపరమేశ్వరు నివసై నాధ్యార [illegible] నని లువుక సీత దియ్యు [illegible] ఘంఘోర ధ్వనంయు వం బున్ను ఉత్రమం బున్ను నే నీలకంఠ నైకళి నైప్రతి [illegible] బున్ను నే [illegible] నం బున్ను [illegible] నేం త్రాగా త్రం బున్న నకుం [illegible] యోగం
[illegible] ం తగా లం బున్న నేలతది య [illegible] త్రృరు [illegible] దృ [illegible] రని మరింయు నిల్లని యో।౧౬।ఆసన్న మరణో [illegible] యనయతి [illegible] కాలదేశ వములు [illegible] నుత్రే।త్రను [illegible] లం ప్రు ద్దతిం త్రినవ [illegible] సనసం [illegible] నము
[illegible] ం త్రి వహా నసవె నం బున్ను [illegible] జన్మ [illegible] త్ర జన్మ [illegible] ద్దా [illegible] ం త్రి యూ యూ త్రృ పుష్ప మందృ।గలపి [illegible] ం త్రినా ర [illegible] దాంతి దాంతి నిరూ [illegible] కార్య నిచ [illegible] కాలాది
నిత్యసను [illegible] యు నని [illegible] వను [illegible] దాత్య [illegible] మందృ కాలది శసస్వైర [illegible] మేనా గం పంకార్యే [illegible] నం బున్న లకుం [illegible] ం బున్న తెదు।గాపునపరాత్ర [illegible] త్రం బున్న తెదన సకళం బున్న నె
[illegible] నం బు చెప్పిది [illegible] ం దృవముమ త్వం బున్న [illegible] నుసైజనం బున్ను [illegible] హరిశ దం బున్న హృదయం బూన నా లింగనం బున్న చెప్పి వర వపు వదం బున్న [illegible] నిసత్పురుషులు తెలియుటై కరని యు [illegible] ధం బున్న నవి [illegible]
నబలం బున్న నని దన [illegible] యువా సనం త్రి త్ర మం బున్న నర [illegible] ౧౬౪ అత్ర [illegible] ములవము నవా లధార చక్రం బున్న [illegible] నం బుని గయుం చక్రి।నాభితల వము నే [illegible] యు వము [illegible] ం దృశ [illegible] వంతం [illegible]
నురత్త [illegible] ం త్రి శర వాత [illegible] లుకూ లక్షు [illegible] రమి నిలి చె। వుతే వము [illegible] యుష్న వుద్వం బున్న నకుం దె త్రిశ కనే నానా సఫ్వహా [illegible] వము లువము [illegible] యు [illegible] తెనినం తెలి [illegible]

బ్బ సులు మని నిష్ఠ ... ంత్సమంగ ... న సిద్ధి గలదని చూ ... వరిజ్ఞమం బ్బ ... ద్ధ కుండు ॥ సి ॥ కమని ంప్ప భ్రూ విహా ధాం గనులు లు వె తన్న వెపడియుండు ... పరుపు తెల ॥ సీ ॥ జం బ్బ ల
కీ కరాం జలలు వె తన్న వె ... భా జన పూ బ్బ మెల । వల్లలా ... వలలు వెకలిం న ... దగా కోలాల నేం ... । గానకొని వసియుం పృథుహలు లె తన్న వెపా సాం ... ధాది పలల వెలల । వల రసాం దులు గురియు ... వనులు । సాత్ర దు ఉల వను ల నం
... వ పర్వనదులు ... షీ ... లు వె ... రపుం గాసన తులు । ధనే ... దాం ... లతా ... రక్త కలులు లె నివా రల । ... దనను చ । చక్రి రాజై ... త్తి ం ... చు నై కనరు ... త్రి ం వ్ర నెల ... త ను ॥ మ ... ని యు బ్బ వి
త్రిం బ్బ న స్వత సిద్ధుం ... నా త యు ॥ నిత్యుండు న ... త్ర ... న్న సుత్రైన మాషుదె ... యుం పు చు । తది య ... వా నుభవా నం దుం బ్బ న ... సా ... హ తలవ గున విధు వల న బ్బ ... ం దు వి దెవ డుం ... సా ... హరిం దేం త్రిం పృకవ త్తం ం దై వి
రియవిం త్రా యుత్త ం ... నారమ్యుల ... డుపాం ... నంతా దిఆర సక్త ధర ... త్రుమ దంక్ష పృ ... సన దార్వ వకంతా గు నై ... పరం ప్పర ... డు ... దుం ... కుండు నె ॥ కొ ॥ మెం త్ర దు రు గదల పుం బ్బ ల । కె త్రి దు
౨౧ రఢం బ్బ దె హవిం త్రిం త్రి లు ... నెం త్తు దు రసి పుత్రి రలను । హ త్తి దు ... కు త్రు తా ... లు లుపా తివిర షి త్తి లనా ॥ వ ॥ హ తి ... గా కవులల గంధ ... వా స్వ దెనం బ్బ త్తె వర ... లు ... ంద్ర దం క్ష ధ రమ ... దెవ ... సమా పచా ... వ
న ... నిల రం ... గి దహ నదారు నా జ్వాలజా లరం ... వ నా న ... దిహ ల ం ... భి ... భా వా గా హం బ్బుల నెం దు చుం ద్ర దా రు । మ రి ... విజ్ఞాన సంపూర్ణ ... మన్న త్రు ప ... లు హా ... సు ల గా న । వి ... ం బ్బ న తవత వు ... ం
త్ర ... బ్బ న బ్రా దె శవహా త్ర చి వ్వ దె హ నుండ్య ను । చిని ... రా ... కుం డ్రా దం డ్ర నం తాళ చిఘ ... తు బా గ హుం దక్ష న ... క్ష ప్ర కేం త్రి స్యుం ద్ర రుం డ్ర న ॥ ద్రుత్యు మం ద్ర రుం డ్ర న ... జ వా న ... వుం ద్ర ల ... వద నుం ... నా । ... దనుం డ్ర న । సా భా
తా లభా సవహా ద భా ... కచింప్ప త్రతి మ వ ద్వా రా గు ... కె రా జివ రా జతిరిల కుం డలుం డ్ర ... వక్ష లక్ష గాల ... వుం డ్ర లుం డ్ర న ... ని ... కా ... రక్ష ... త్ర త ... ం దా ... న ॥ నిరం త్రర పరివల్ల ...

॥శ్రీ॥ శౌరవెశ్వరతోఁళ్ళి బట్టాంగ్షుడ్డను విభూడిలయెడు దివ్యులునేలు చుండెన్॥ శత్రాదిది విజాలు సంగ్రామ భూమలనృదానె వులతునోదివత్తు। తవుశుదాడదినినదురన [illegible] దవికెని। ద [illegible] సులనంధృశవథంభ్ను। వర [illegible] త్తవలనమ్ము
దెవతలు సంభావింప్ర జీవితకాలంబు త్రెప్పుడెది యొవరవయునాకునెండ్లువరవెలాల కెనవుండు। సాంరవ మార్కవము పసాత్రనవమ [illegible] దవు। కలదజంబ్బుంబలుక గనెనయానవెంచన। వర్నాన [illegible] వరుం [illegible] వమషికెవా ప్రిగకగ [illegible] లనుంబా తెడుకరులను। పురులనుతనపొంగాద
యుతలయువని యెడుసుంధ్వరలనుం। ధ్వరులక్ హిత్తపరులక్ బుధ। వరులక్ వజనంబ్రుగాధ్యై రాజ్యవమ నసూ॥ కగ॥ గవింద్ర సావుకీత్రసన। గావింప్రభయయంబ్బుదక్కి బిట్ర్రం నదరి। త్రివిభుడు బూం [illegible] యెనమ్నైవలాబ వచ్చ దాల్లి రెండ్లఘు టి కలలో ననుగవగవిను వడు [illegible]
డుదినంబ్బులకుగాని తింపాంత్రకాలంబ్బుగాండు। తావల్పాలంబ్బునరబ్బుర వుకల్పాంనంబ్బుసంపాదింప్రవత్తు। నంత్ర కాలంబ్బు దగ్గరి నబెద్ద డిలకదెషి దెషికళత్రపుత్రమిత్రాదిసం దెహంబ్బుల వలని మొహపాశంబ్బులు [illegible] వుకరపాలంబ్బునను [illegible]
బ్బుతెషి। నెపంబ్బు వెడలిపుం [illegible] ధనబ్బలంవగాహంబ్బుల్లెంపు చు। నైకాంత్ర శుభప్రదెశంబ్బున విధిప్రకారంబ్బున కుశాజినచ్రైలంబ్బుల చెలకల్పితాసనంబున్రై వహనస బ్బునకారాదిత్రివర్ణాత్మకలితంబైన [illegible] ప్రణవంబ్బైనప్రణవంబ్బు సంస్మరింప్ర
మహాయువలతెయుం బ్బిషంయుంబ్బుల రెంబ్బు సంబ్బు తెంబ్బు పొరెడు నిం ద్రియాశ్వంబ్బుల బుద్ధియను సారథిగలవాడై వుసొవ్వాపారంబ్బుల కుపక్షంబ్బులబిగంబ్బు ప్పెడ్రాంతం దిన [illegible] దల్పంబ్బులైన కమ్మంబ్బుల ఘట్టంబ్బులిట్టు [illegible] మెట్టి వనవంబ్బు
నట్టెషుక్షుటంలంబ్బునన్। నిరొధింబ్బి భగవద్దాకారంబ్బులొబంధింబ్బి। నిర్విషయంబ్బైనమనంబ్బున భగవల్లదార్థవంశుమంబ్బులుధ్యానంబ్బున్రైయబ్బుచు। రజస్తమొంగుణంబ్బుల నాశిపంబై [illegible] త్రంబ్బువవుషంబ్బైనదారగాంబంబ్బునను గంబ్బుల వల
నసియ్యడుమలంబ్బులాడెరలింబ్బి నిష్పాపంబ్బుచిత్రంబ్బునపరవంబ్బైనవిష్ణుపదంబ్బునెందెట్టిగావునాధారగానిందుమంబ్బునం బెకాదిక్షత్రిలక్షణొపెసెుంగాత్రెయంబ్బునవెంక్షంబ్బు సిధింబు ననిన। ఏబెగారిం దప్పనకునాంరెందప్ప దిప్ప।౧౭౦౼

(శ్రీ) మద్భక్తాభయకరకృ । ధ్రువ విభీషణాంబరీష ప్రముఖ సురవినుత గుణు ॥ శ్రీమన్నిజ పుణ్యకీర్తి శ్రవణానంద రామానుజ మంత్రసిద్ధి మహారాజు వరా మహాముని మహానియప్పగుణంగరిష్ఠులగు సన్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణాఖ్యాన వైఖరి సమెత్తుండైన సూతుండు

శ్రీ సయ్యె ॥ నర్ముపరీక్షిత్తునకుండ్రనకు శుకయోగీంద్రుండిట్లనియె ॥ సకల శాస్త్రపవిత్రప్రశ్నసిద్ధంబున మంత్రిదియోగాంత వేదులు మైత్రేయ రథికభద్ర । మాకర్ణనిర్ణయమ్ములంగల గుత్తసంఖ్యలంగల వేందర్యలోపల నిదియధికతరము । నృపవము లే

ఆశు నరులంతత తత్వమునకెమ్మెనసైరలంగారంగనా రత్నలసి ద్రాక్షింతమ్మూరాత్రిహావృకులుగుం బాంధర్యము దీనహవము । పశుకళత్రపుత్రబాంధవహాది సంగమెల్ల దమకు సత్యమనసూర్ । కాంపురముల్లు శేఖరదపట జత్రరు । కనిరుటై

నరంత్రకాలసైర ॥౧౪॥ వార్చ నసంరాశ్యత్రకుండుమవల । షాభషుం వుభూషణండిం కర్మంబుఫల సింపనువపిం పునుబాపిం పునుబాం వుల్పండభయముబాయిక నధి పా ॥౧౫॥ ధుపుల శిల్లభుభవముసౌంఖ్యయోగముదాని । వలనధర్మనిష్టులిన

తమనంత కాలవమందధ్యహరిచింత్రశయముల పుట్ట్లు మనకు భల వుభూషణంద్రా ॥౧౬॥ అరిసినిష్ఠాంబ్రంష్టంబుసాధ్యయంబు । విధినిషేధముల్లలనివిమలపుతుల మయుచుండ్యరుహరిగుణంచింత్రనవముల్లు । వానసంయునదలింత్రా

రుధమానసంధ్ర ॥౧౭॥ ద్వైపాయనుండ్ర మాతండ్రి దాపు రవెళ బ్రహ్మమిత్తమ్మైన భాగవతమ్ము । పఠనంబుసేయిం పుబ్రహ్మతత్వరుండ్రైనదైయుత్తమశ్లోకమహి తా వనమున నృతు చింత్రుండ్రనైపరిణుభితినివుహరిపాదభక్తుండు

రుందై పేరురుగింతు చినవయుప్పయాగాగవతపుస విష్ణు వాచు విస్తరిల్లు । వ్యాకర్ణావమునకునమోక్షంబుసి ద్ధింపు । భవభయంబులంబుతెల్లబుధాసికము । యోగిసంఘముల కునుత్రమనుత్రతములు । వాసుదేవనామమవర్ణనామములు ॥ తర శేరిందర

రుంగరయంట్లలా బహుపహయనంబులు వద్దు । కిరలుచుం దై డుడెత్తిన మున్నెట బావనుడనెపాంణ్ణయసోంఘర నాయముంచ్చెడహాయరుందెంన్ని దువసత్రా వచుం హరినామమ్ము సంస్కరణమోక్షమయనహాత్రమునామాలు వంటుదర్దవమ్ముగసృష్టం ।

అప్రమేయా మహాత్మా బింబుప్రసవిడి పింఛ్రుల జయము కృష్ణ నిర్మల ధర్మనందనా ద్వారకాపురపాలకా యనుచు గోవిందా యంచు ద్వారకా గమనం బున్న సనాతన [illegible] విశ్వ రక్షకా ధరణిపతి నమో భక్తవత్సలా నిర్మల పావన వరదా నీలవర్ణ విష్ణుం డవ్యయాత్మ
ప్రసిద్ధము పరమేశ్వర జనార్దన సుధాకర గోవింద గోపాల విదుర నిగమ రమణ నారదుండు ధర్మ తనయ సన్నుత కమలానన వందనం బున్న నిరంజనుడు కృష్ణావతార విశ్వ జనార్దన దివ్య వివిధ దివ్య పుణ్య వహించు [illegible] దయ సర్వ నరదైవ స్తుతి
సనాతన పురుష విష్ణు సర్వ గోపాల రాజ లక్ష్మీ నారాయణ కమలనాభ తత్పర దేవ వాసుదేవ శ్రీ గోపాల కరుణా దేవతల సద్గతి యశోదా నందన గోపాల కృష్ణా సర్వ దేవ రక్షకా దయానిధి శరణు
నమో భగవతే కృష్ణ వాసుదేవాయ స్తుతి సంపూర్ణం శ్రీ కృష్ణార్పణమస్తు నారాయణ ధర్మ లక్ష్మీ కల్పద్రుమ సంపూర్ణం శ్రీ రామ శ్రీ శ్రీ శ్రీ శ్రీ రామచంద్ర శ్రీ శ్రీ శ్రీ

చి త్రె శ్వరసు తిను వమిత్రి వి నె కె ద్వి భర్తా పేరా దివ్యభ పారా౹౹ వుళ౪ అ వథవా త్రము మొల్పణై ఉటది సు యుంధ్రంల్పు నివంల్పు విప్రవరుంల్పు ల్నే నవానంత్ర ఋ ప్రసిత్రవేతాపెంపం బుస్రా యూల్ప్రకెం౹ భావ దత్రూకన భాష నా ప్రసనప దప్రశ్నే సవ సునా౹ దివిభా
నం బుల్లు అవుక్తి చెప డుఁట చంత్రిం ప్రంగ్నా సాప్రర్నా వె౹౹ న౹౹ హరి ప్రియత్ర సుదన దప్పుటు౹ ధరతరా వైడు నం ధినిపద సప్రసనా చె౹ గురు పొత కన సప్పం బుల్లలు౹ ప్రరితంయుం నదవ యర్లు యెటు నిభూషణం వింప్లు౹౹ త్ర౪ యెంల ప్రిం నై నవురంధి యెత్ర తి వ్రద్దె యెం మెల్ప్రవా
త్రాతలని బలి చింగ్నా చిప ముద్ర ముద్రిత ధర్మ పట్రం బుల్లు గల్పుం త్రైత్రమున౹ యపూహా పూర్ణి నుం డుచ చక్రి రకసుం డు నాం కన్పల అద్భుత్ర కు లిన౹ గలికె వెడదభ సాం గుణానిధిం కారుంన్రో వారా నిధి ని౹౹ షి౹౹ అవ్రకృవూర్ణు క్ష ప్రైనని దర్శన వూర దిబానెరద భ్రి మతా
౨౨ భగసిద్ధి గా విం చ్చుట శిధం బుల్లు నె ఉల్లి దె పం బుల్లు వర్జనం త్రుడె పధారి౹ కెమిచింత ప్రినె నె మిబూపింబి నె నె మిశా గా విం ప్రిన నె మి విని నె౹ నె మిశె వింప్రిన నిహ్రాం సంసార పద్ధతి వాసి నప దవి గలు గసు౹ సుం దల్ల వనరాం డు గురుం డవు యెూ ద్ది విభుం డ్ల౹ వదయు వెూ
దనసనేపి దికెడు నంత్ర దిడవు౹ గా సింతెగా కదెన నుం ల్లవు కరుణా తొడ౹ చె ప్పవె తం డ్రి వు త్రె కిం ఉరు తె రంగు౹౹ అనిపరి క్షిన్నరె ంద ప్రం డ్ల బాదరాయణ దిన ఢి కె నని చెప్పి శుకయోగి రాజ వప త్ర తెలా ప్రన౹ రా జెంద్ర కెరి జఘటిత రత్న ముద్రి౹ భూ రి
త్రాండాం భెూరూప౹ భూఘన వుండద్రె రది త్వవ్పు ప్రవిచా రా౹ మాళిని౹౹ అన్నుభ మగుణాంకూర౹ అన్న వం నవి చా రా౹ ఘన విను త విహార౹ జా నికి త్రపారా౹ దనుజ ఘన వమిరా౹ దానవ శ్రీవిదారా౹ ఘునకల హర భూరా౹ కంది గిరభారి
హరా౹౹ శ్రీ ౹౹ గద్యం౹౹ శ్రీ ౹౹ యిది శ్రీ పరమెశ్వర కరుణా కలిత కవితా విచిత్ర కెసనమంత్రి పుత్ర సహజ పాండిత్య పొతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబునందు నైమిశారణ్య వర్ణనంబును శౌనకాది
కాం డుల ప్రశ్నం బుల్లు వసూతుం డ్ల నా రాయణ కథావతారం బుల్లు సు కథా సు వచనం బు ల్లు నెంయుల యెయు౹ వ్యాస చింత్ర నంబున్ను సు నారదాగమనంబున్ను౹ నారద పూర్వ జన్మ వృత్తాంతంబున్ను౹ పుత్రా శెూ కార్తుం డగు నద్రొప దికిన ద్భుసాంద్ర

శ్రీ నరవాసి మూంత్రమునంబిశేరిం తృని ఘంట్టి వసనంబున్న కృత్రర వద్రసూ వారి దన్న। స్తంభి నాండని వెంట్ల ఝాం బుభూరాంత్ర వములనే చాలు రణ సైన్య వముత వాండు। వచ్చిత పద ఘా ఘాసు ఘంభీరు వమధ్యహస్త। ఘాపుల వచ్చె
నళ్ళా నన పాలకనన। నాన్నిశ్చా నంధ్ర వమస్తక నయున వయు నళ్లుం। ద్రైనయు వఘూంత వ త్రైనవాండరు ను వెంట్రె॥ వృ॥ రయూ రనిలో కుల్లు నృదిశింతెన్నలు వల్లని వాండు కొరి కలని గార్భి వ్యాడు కూల వములం గురు దీ
ప్రధాప్రపంత్రవముం ఛ్చెర నివాడు ద్రైవ వమునం జెలినలాంభ వము భూం చిత్రప్టుంద్రె నై రనివారి చంద్ర వమున నై వృలు చూం ప్పని వాడుకోం త్రయు న॥ శంఖల వము పాత్ర వఎంధ్ర పానన రూపా రుప। న వమనసుగం బిలా
నకౌళల వములు। వయుక్తి కౌంత్రభూ చి వెూపి తంరతిగు న బ। యు తరనం త్రతెల్లనె మచి వృ॥ ల్లి॥ విరిత న వము తిడి వి విఘా నవమూత్రి నయ్యప్రం స్తా ప్రవము ననవర్ణ ఝం శ్రీ ప్రా వె శ్రీ యనను చుశ్రు కని మం డ్రుని
తంత్రరు। వెలం దులభ నను లనే వెలయులగుచుగవగ యుఝ్ఞ వ్యాసనం ధనుంథ్రై నపు కుంధ్ర రగుదెంబిన। వస్త్రిందన్నుల వము
నంబ్రుల వల నంభ్రుత్య ధ్వానంబు వెళి సిరి సాంధ్ర వఘుం త్రప్రం ధన్యను। నంతాన్నగిజన ఖిభా వముని కినతిథి లక్ష్మరంబున్నలు గాదింప్రి ప్రూరాతుం బున్న శశి పుం జిం త్రు వరిరయుత్ర హసప్ర త్ర లం కశా వధనం
బున్న నందె జరిల్లు। రాకా సూండ్ని కరుం డునదు ముల్లెం। బ్రుంప్ర వ్యనదె వదృ మదసంబున్న నగాచునం ధ్రి విరా జవూ నసిద్ది నశుకంరెూ దిందప్ర నిం గనుం ధ్రా ని॥ వృ॥ పాంతి వము నెల వెూం జ భ యు భ ర్త ల
త్రా డనవ కరింప్రి ఝాపాలకు లాత్రవు డు కరపద్మ వములనే వము కరింప్రి నెం డలనే। పాంతి భిఘా న్న వెప్పి ద యూ స్థాన వము త్రిన విపుం న్ప్ర కితనం శ్రీ

నొప్పించి ... భాగవతమునందైన సమంచమున ... దమ్మై ంతెంపవిష్ణుండైనసమయంబున నొ॥కళ॥వా త్రి ... నదుము ... లు విందు త్రోలమున నమ్మ బ్రిమాంచియులరుల
దమానలగ్నమైటత్రమునై కరిశిరి స్థ్రపట్ట్రత్రమును ... బెరిశ బెంబులలాను॥ ఆనమంతుంబున నభాషినయౌయన్నరుపులిజ్ఞని రి॥ వృ॥ కౌత్రనాథుత్రమని చెరిత్రమువమహచిత్రంబును మీంవార। లుగ్రత ట ధన్యులు
దవింగా మిం ప్రశాంనాన్నాశి త్రి ... రవమనిప్రత్య నృత్తమునుపితంబున వజీరంబురుస్తతై నివృవింపెస్తత్రంధి వుగదానాంద లుచునా ధ్వా రయుక్తై వృ॥ వను ధావిశ్వరనివృవత్తుర్నత్రనువృవదీసంప్రనిశాకమై వృవనమ్రైద
హితమైవలినాంప్రలోకంబున నర్వ నవత్వంబున నంబెరునంత్రకుభవదాపకవాంబులలష్మింపునదెనకలంబున వకచూ చ్చుమండైదమ్మనిదివ్యప్రభావంబుల న॥ వ॥ అనియిఋష్షిపత్రపాత్రభూన్వంబులు నమమానిందన్న
గాంధి రాష్ట్రాదన్నంబులున్నైనచూర్ణ ... గాంబులాడయచు। వమూండులాకంబులకునవలంతెల్పనసత్వలోకంబున నదవ్యమూర్తి నవుంత్రంబులైతి ... నిగమంబునిగమంబులచందంబునతె జరిల్లుప్రుం నదా
చూడ్కిథుదరుండవ్వనారాయణాశ ... దొశ్రవగాంకులతూహాలుండైనమస్కరించియుల్లనింతెగ॥కళ॥తెదుదినంబులవడుక్కింగహ్రాదగనెరి ... తిష్వష్టక్తగురుసంసారశ్రీదితిమైత్రేయునెదతెగు॥
౨౨ తంద్రలారత్మతివెచనపెలునగ॥ వృ॥ ప్రాంతులక్షీశలుబ్రుంష్టూబూధనరళ్లాపారిగాలలాత్రుభా। లుష్టాద్యానహింద్యకారులుదరెట ఖ్యలార్జు ... మునిగా। మునుత్రుంబులలనకలాధర్మదాలవములు
వద్ధుంచదా। సప్తహంబులవుశ్రీకెరాడుగతిజబ్రుంచుభాష్యింప్రరెగ॥వ॥ అనియుత్రనాసంధ్యనుండుశ్కినవచనంబులకలమునులంద్ధరుంబ్రలవచనంబులువిముక్తింప్రునైదద్వైవరయుగానంబునగ॥
ప్రతినిమిషములవశ్రీకృష్ణంబువిక్కింబ్రిమదిజూంన్నైవిలుపలమురుచువాండుస్తు। కమలంమీందింభ్యాంఘ్రవములక్తైవదివెరామున్నైనెరశినేకిశ్చపలిరివాండర్య।

విష్ణు [illegible] తిరంబున [illegible]

[illegible]

[illegible] సంసార [illegible]

[illegible]

ఘులు। ఖిత్రిత్రముత్రై పరులవలన నెలునునిడుగ నెలదోన్నిద్దైన సాంత్రమా। నెలలయవు సుఖదుఃఖకవులు ఆయుస్వవుల నసుచనుల వకఅనియు ద్దిశ్రు ఖి
కవర్ణంపవసునింద్యుం ద్యకా డుకుడశ్లాఘ్న హ్లాదంబున నకసంల్తాపంబున్ననీకాం దన్నుయుండ్రైన ంత్రా।నన్నివం నన్నపుత్ర్నా హస్తివసుని కువహారుఘూంపంబున్నరినికరినగరబున్న నకుడం జరి యెటకాంల్పంబున్న నగపునయెజికివెం టహారియత్తి వసునింద్యుండుగాంధనవంద్రిసం ద్రనిగా। నురిచి
లక్షుద్రుపవసున కద్రిత్రిసత్ప్రకశేబున్నదేవ్రనెడెజికిపంపసాం ఖాసవసుత్రి త్రియపనిత్రిద్రైవయెనగవుంద్యాంజగరా డువెనిరవేంత్రధ్రువమునిశిథుడ్జనింప్రమైరవి త్రిగతిభిద్రిరుపాదవిషన్నికిల వులు ంజూగావిసు లింద్రినసెగ్రహాకయా।యహాబింద్యుర ద్దృష్టాగనుపసయి॥ నని
ఏకిష్ట్రేవనకృతాదవసుని బాలుజెవనవసుతద్రవసుగాదలజ్జాకియుంర్చనె ।నెవనవహాంతుదిజ్జుదుమునిలద్దా కపహారకసు దునివారకసనుగఁదిగిరాజనుహ చెంబాంరిరాంజెనగవృనంబున్న। వారి క్షైరకసవారి వననవుపూన్న ఖ్రి।దంద్రఖ్యాకర్ణబవసు తం(ర) ద్రజియ్యేబిన్న ।బాప్ఫయున
౨౮ దిశ్రలజ్జాసతుండద్యు॥గగాపులకనుద్రి ద్యానులకులదెవతలకునె ల్లజ్జైద్యుత్తెంపునదిడుగ్రహా వింద్రుపాపమాసస।వెంవిధమునంబుల్లికం ధనెవాంద్రింత్తనా॥అనివిత్తనేగ్నుణి॥ ॥గ్యదా।మె దరపదభత్తెని।రావహాదులనెలిటి నాందుగాంప్రనకరుచాం।బూర్య
ఖిస్పురదలగండద్యుప్పనవ।పాంవుద్యేవసుగలిని రాషసంద్విన్జిలంద్వినె గవల్రాంత్రవసునికవహారుండద్యుశపింప్రినపుత్రాత్తంబాంత్రయుత్రకుండద్యవినింతె।నిజ్జువిత్తకేగ్రహి త్రద్యుకవ్వా ౪ విహాద్య ప్రలాజ్ఞాలంబున్ననందనకలేపమదివసంబున్ననవరణాం ద్యప్తవిద్యె
లిజి।భాలంఠకసప్రకలాఘ్నాఘ్నాగంబులుహెయరుంబులనిపేజినంప్రి।రాం।జలంబున్నవిగజీనాప్రినిరశనదిక్షాచరగలంబుసంకల్పింపుకొగాని॥పూగ తెలలసిసంయప్పుంత్రద్రైతద్యజిత్రిదరజస్త్రి వలంబున్నరంజై।వహాజేజాల్లిద్రెదిక్షత్రిసంఘుసంయప్పుత్రఖగత్తనిభాప్యసాంపెద్ద ది
యజ్ఞైప్రశతిరాషావలినెల్లింబాపడువియుద్ధంగాత్రువాపంబున్నలా।పలికి బాయుప్రత్తప్పవాసుండగబచగ్రాంయెంపవెళంబున్ననగ్రహగాబిత్రవసుగొపింద్రవిదా।ఆయత్తవసుగావింప్రవేతానింనె త్రనలాగనె।త్తత్రిరవసులెకెభహావర।నత్రవమ్ముడుషిసింత్రిచమున్న
సంధత్రవసునసుగవగాయబిజ్జీపింద్రైవప్పా ప్పుండద్యవసుకుండ్రచరణాగారవిందనాసాంద్రైకండన్నియవహానవహానసంద్రై

[illegible] దేవప్రియ [illegible] లుపేంద్ర [illegible] [illegible] కొల్పు వమ్ము [illegible] లోక [illegible]

[illegible] రాజు వర్త్రి [illegible] [illegible] పంపు [illegible] [illegible] గాంవనమున [illegible]

[illegible] వక్షిత [illegible] బాలగన [illegible] ధర్మ [illegible] [illegible] బలమును [illegible] జలచారింపుచుం [illegible] [illegible]

[illegible] సవిపాసకుండు [illegible] కమలనాభ [illegible] కరుణ [illegible] ప్రభావ [illegible] [illegible]

[illegible] బలచింత [illegible] [illegible] పరిపాలనంబున [illegible] నరింపుచుల్లరె [illegible] పరిపాలిత [illegible]

[illegible] సంస్మరింప [illegible] [illegible] ద్వారకాపురాదుల సంస్మరింత్రు [illegible] లలిత [illegible] [illegible]

[illegible] నిరవధి [illegible] కరములు [illegible] వేలరయుం [illegible] ఘుత్తారత్న భారత [illegible] [illegible]

[illegible] పదంబు [illegible] [illegible] [illegible] [illegible] పవమానము [illegible]

[illegible] భాగవత్తే [illegible] [illegible] [illegible] [illegible] లలంగరు కలంగ [illegible]

బ్బుల నెలరం బుత్రా రమ వయుడై ఘనగ సంస్తు జనకుని మెడ నెరిక కుం దగ తిం ... దక లత శ్రీ గావగతని పలికె నస ... నవ యో
రూప దేవర కుమారవలా సరణి యై నరెం ... వయాత్రి నధరింప్పి విప్రా భరింప్రిన రూపరస ంస్త్రి భంగిన దరిపది యుల్లాన రణ వృగ్ర దండులతస్స దూష్ణ వులకు వాసులంగాని వైరులంస్తూ డ డుకంధ్ర వూలవులు గారుడుగ ందింప్రుస వూడి ప్రాత్ర లవిదం
బుషు యాలను విష్ణు ని... ప్రణ్ంప్రవుణ జూడం డువవ ద్వరుం ద్వ గాని జలం గనై ... రావ వాణి నిగవృగ ... వుపిరం న్నా దా నేవులు వుచు ... గధ ... తెల్లింపుం ద్వెవుస వంప్రు నం బ్బులు నదివైనలి ప్రాచు వెసరింప్రగా। రాము తనంబ్రులకు ... రావుల
... ఁపు కుర్రెవ। పామును పై వాగాదగు పై బ్రహ్మవు నిం దృభుడాంత్రా రంబ్బు నవరా॥ కగ వృదమింగల ... లు వాగదంగ। కుదులతురు గల్పు దురస్త కువల ... పలుత్రి లయుదవ్రులని డు వులు లంబదిఁయె డి। బడుగుల వెండని దగ దగునె బహ్మ ... వలను ... గవం
... తింపై ... నరస్తు ... దగవరులు తెలిదం డర్భనవ। తెగసి వుహనె ... నల నెంచుదర క్క టగ గగా బాలకు ... ధరిత్రి। పాలక ... పయింత్రా నను చు బలు విధిని విలు లాలకుం దగుముని కుం ... బాల ... దరిగెన
౨౨ ... నదికె ... ల ధర్భన ం బ్బు ... శ్ర ... వింప్రి ... వృ నవ్ర త్రా రగ వుముం గూని ... రు వూటదర నం డువ ధను కు నం ఫ తజం బ్బు నమ్రై ... దువ్రణ దశ్రీ దం ... రింప్రు రాం ... సెన
... పాలకుల ... అని విహాసవ ... ని విగ్రహణ ... వియాదవులు నిశవ ... నక్షంగి పరిక్రైస్త రెం ద్వుని ... పించ్రి నదా ... వుం బ్బు నకు ం జనుదెం చ్రు। రం తల ... దర శ్ల బరుండైన తం డ్రి ంజూం ... లె
... వయం। దయుషు తిరసుకు ... దుదు నైంవప్పం బ్బులు లె వు సువ్ర ... వులకు తండ్రి గ వృగ ... రంప్రం బ్బున వెంట వత్రె భరణి పొలుంద్ర వూతం ... చెరంప్ర ... వచు ... వయుగనె దుర్గు ... సంత వు
ఏరితి ... గదిశ్రు ... దుక్క ... ంనింప్రు నేగా కో రల ... రె తాపసులంరదిని దివ్యరరక్షిం ప్ప రవి ... దను గ వగ ... నుచు ... ం బ్బు దిగులు నెపు ... లు ... ంత్రి పలవించు ... ద నదృని విని యాం ॥

చెప్పుల్లాగ కల్పపాపములు దురితలతా। [illegible]నమైలు నిత్యముం గ్నప్రాభవసంపత్ప్రదనమైలులల్లేసంబో[illegible]నములంబాపు దేవ[illegible]దక్షవనము లు॥ [illegible]దము భాగవతముం దశ[illegible] [illegible]

తప్పవిరాజమానమైనమువుల్లి దవమువిష్ణు। పాదవమూల వెలుఙ్పడశైనన షాంఖవగమహ[illegible] విశిష్టయోగనిష్ఠారలితేంబున్నను। విష్ణుపాదరిత్రం [illegible]నె। పిరవప్తున్నాం బున్నను। సకలకల్పా నాగన్యాంబున్నను। భాగవతత [illegible]

నటిం ప్లవనవ[illegible] తత్త్వంబ్లి ల్లి విరతమ॥ కగ మిమముల్యాంట్ప్లెపద్ధ్వారలు। కమలాక్షనిచరితమదుగంగా జెప్ప భా। ప్పవముగలిగెనె దవమా జెప్ప్పవముపప్పలం ప్పయెల్పలి ద్ధమానృలమను [illegible] నముగకగకవలశై [illegible]

బ్లనం। దత్తలశ నతం బాశివమహి। ఖలకలల జత్త్వం బున్నమెం ద్దస ప్పనులా రాగశిగ॥ రతెప వృనిగునా జాలమెన్న [illegible] ప్పులతెకన లినగభాం దులనంత్ర [illegible] దుబని విబుద్ధిం ద్ర [illegible] నెం [illegible] పింప్రె [illegible]

కగనజలవమునద్య త్తనిప్తె జనుల్లితెల్లి। భగవం త్రిరడా యడు భద్ర ॥ జ్ఞమునకునె వృందభా కృతినెప్పమిగిలె। నెవమహ త్మసాత్త్వం ప్రి శాం [illegible] రాది। సంభర్గాప్తి నెల్లసంహరిం ప్రి[illegible] భవము నవ [illegible]

౩౮ తలమి॥ ప్రగ్రా వమువనెమిం జ్ఞ్లి యెయ[illegible]ంయుంగాశ విహంక్షము వి [illegible] నవాంరముగవనె ప్రగనెహరిపరి [illegible] వమొాషినయుం। త్రాగాకస। ప్రవమువివరింపునెప్పం దుప్రవత్ర్యగుం [illegible] ము నులారయుద్ధిపుత్రమునకునెం [illegible]

వంతయుమనగకగ మెదంద్ర ప్రరాధిశుంద్రు। శాదం ద్దమువితబఙ్ష్ణె కొని నహానవములూ। వెదండాదులనేకనాం। దెదంత్ర లంబావనికయొనేబలిమానిగకగ ద్దమువు ద్రవ్యపతుమని। [illegible] నెం [illegible] వలలను [illegible] గమువునదకరి [illegible]

వెడుక। వెన్నలతైవిత్రమం ద్దవెంటడిరిప్ప్యా॥కగ కైలాలములగవంయ ప్రకశాం। దర్శాలముల లందరక్షునుఖడ్గ రోహిహహరిశుండాలవములళరథచవమురా। వ్వాళవములవరింప్రైవిభుండు వధినేలలమ్మలనాగకగ వ్రానంయులు [illegible] నరెం ద్య్రాందన్న। వ్రసరాజ [illegible]

రాత్రమవము సకెరత్రి హరించ్రెని వృగ జగమంతలమునగల। వృగ మొంకెక్కి దక్కనస్వవృగవములనెత్రినే హా॥ వే॥ యిజ్ఞ వాటంచైన ... త్రవసకం బున వృగ గంబులవై ... దశతి బుబుక్షాపి పాసా పరిత్యాగం త్సుంధై ధరసిరాంత్సం దృచల్లనాని ...
దశలంక్రచిత్సంధై చనిచని యెుక్కత్రహ్మ వసె బున్న గని యుందుక్క॥ శి॥ వెంక్కసు జహాలించ్రి హిమాలితనె తప్పంధైగ్రాంత్సంధై కహృసు గంధ్ర జడతత్రశ। ప. గుచుసైహ బుద్ధి వంచ్రెం ... యం బున్నల పహారంకృవిపుల చారనెక। ఖాగరగడ్డ వస్తా త్రయు వృష్టసు పాంచ్పు దేరవ
బ్రెయుంధైది పదేవుడెలి శి॥ద్రాం హేణము తత్ర సంప్రాప్తి నివిత్రస్త్రీ ...ంధై చిఘన ఉడులు దవ్యా చరింప్రున లఘు రురు చవ్వరాధారియొ్రయు వరు చున్న త్రిపక్షి సింహాదకని శ్రాషితత్రాలుంద సుచు। నైంది తది తెని కును త్సుకనెలు సు దన్న। వసుంధ్ర ... కలదగ్గరి
పుసుజతిత్సుదు॥ తో యుద ... దెవ్య వహ్మ్నతై। తో యేవము వెంట దువె ... దృత్రి బుధవు ది। తో యుయుచుత్రియు జలదం హావు। తో యువము వారలు సు తెరుదు స్పహాము సభూ॥ వ॥ అని భూ వరుం ద్రుక శివాక సు హ వేము నిసమా ధి నుం ద్రి హరి చే। త్రా ఘరవ
శుంధై యుండవ్వదే విచారింప్రశ్న॥ కా స్థలు మహా ఋషి బ్రాహ్మణుం ... దుగ వ్రేవము తో దుసుతనున్న ... వాండుచె। స్నలనైన రమ్మనందు ... ల జలంబులు దెబ్బి వోయం ... దే। మహ్మనైన జెయుం దుసే మనుగ్రహలం బున్నలు వెట్టింధింత్ర సం ప్రస్నత
నే ... ఆసనతపః శ్రేష్ఠ ప్రతి మహా ప్రభావములు॥ ఇ॥ వారి గురు ... చుం న్న వారి శిశిరత్రలు। వారి యెుసంగు టెక్కి వారికైన। వారి త్రం బున్నగా ... నద ... బున్న। వారి యూం ... దుదాహ వారి గాండు॥ వ్రా॥ అని వసు జెశ్వరు ండడ్డ వ్రాగయా ...
... యుదా ... సం ... త్ర దురం త్రి యోషవముసం యవ్వుమి సాధు చిరపరింప్ర ఘా। జనవములు శె యుండం ప్రసవృత స ప్రేవ ... నె కృత్తి వి ... ... పునరపనివది తెబ్బితై చె నటు బ్రహ్మ వసునిం దృని యుం స వెది శరుగ॥ వ॥ యుజ్ఞ వసు ని వసు ...
నెవృ ... తమస్ గతా ... ప్రేం బున్న నిది నశిం దృంధ్ర త్రనప్తరం బున్నరశుం జనియె। న ... పమిం పవత్ర సుత్రె సుము నికపమ్మా రులుసూ నిశలిహ కసం ద్రసం తైన స్త్రంగ్ని కదరసం ద్ర నిగకా॥ నరకందన జ ... ద న। తురగ

రహావనంబులు భాషింపఁ బ్రస్తుతింపఁ దేశింపఁ ద్విజశ్రేష్ఠుఁ డు వరమందఁ ... నాస ... నంబున ॥ శైలాసాంచలఁ ... ంబను వనమహనంబు రహాస్యం ... క్రోధుండు దండ్రహాస్యుండును ... పరాక్రముండు ... ంపూలు ... దు ...
త్రిశ్శాలంబు ... ండ్ల నెత్తంగ్గనుల ... దనైవ ... తిలంగా నిష్ఠా ... ప్రాంతాని ॥ మరియును ... లూ ... తాం ... యుకగాం ... మహాంభారవ ॥ బాలా రవ ... తిరుబలు ... ఘ ...
దశభాగా ... లాలం ... రిరన్న ... దవు నలు ... తనై ... యుక్తమైను వృక్షసంబులు ... నిసం ప్రకట ... తం ... ఘలక్ష్మ నామునిత్రుండైన ...
దక్షిణదండకంబున్నగుణ ... బున్నశిఖిమొదట ... వనంబులనిట్టిని యెు ॥ వృ ॥ నిష్టం ... లజిమెం ... కదిశి ... వులం ॥ ధ్వన్యం ... మెమి ... దక్షనైరంబులు ...
౨౦. బుడిగింప్రఁ ... ఫ్రదనివర్ణశాఫింప్రైదరవుపర్ణతి ॥ రగ ॥ గాంధ్విరింపు ... పలం ... దవుత్రం ... నవు నుడుదండ్రనను ... నను ॥ ...
కురుకాత్రు ... రభాపటివత్రు యును ... క్రమాదండ్రలిఁ పరిశీం ... ఫ్రవదిరత్నైత్రజనితాం ... జనులఁ ... వుం నంధినితజం ... బాష్పం ... బులఁ గురునై క్రం విదళింత్ర ... యెు ॥ వృ ॥
లింబడనై ... రభాలంబులపాలు ... చెంప్రిదవినిఁభూలాలోకంబునని ... నాంలుగుపాదములనిన్నునడుపింత్రయు ... విభిద్యెపక ... దినివ్యాహ ... జలంబుద్రా ... నిరరగాం బున్నవెవ్వం ... ఝరిలం ...
శబశుధైన వానిమునిశిలిత భూషణయుక్త బాహులఁ వైచనిత్ర ... ప్రైతనువిను విధికినెం దినతైల ... ననూ ॥ అనిసోముత్రి ... భూ దెవికిట్టనియెు ॥ వృ ॥ అనంత ... భవుండు ... త్రకంద ... జటంతెన ... లన ...

త్రవుల వారి కణంబ్బులు త్రవ్వ నాత్ర్య లా పవెగడకలు మంవ్చు మద్విశిఖప్రిద్ధమయు ల్వృషులూ నవదిం త్రాన [illegible] ప్రియ చూడమ మన్ము తెరవమాన గడంమ్మ శుభాప్రదాయుని గకగసాధ పులకు జంత్ర మ్మక్రుశ। భూదలు గాపింపజులుల పద దించ్చు నిరాపాధ [illegible]
నారయుస్వర్ణ శ్రీధనవములు విటబూవృశిద్ధమయు దల్లి॥క॥ దేవ ష్టజనభ్రుషాంబ్బునమ్ముష్టజనానుగ్రహంబ్బున్నై ంతుంగపుపులక ప్రష్టవధింత్రబురాజు క్రష్టమై పృదులపరమ ధర్మము సాధ్విగవగ అని నధష్టవ్యంతమ త్రష్ణసకరుపుధభవము త్రి నవాదు
...క్షనియెగమ్మగ కళ్లు రులంబ్బం ప్పిసా ధుమ్ముల కునిపిచంబుంబానరింప్రునక్త్రిం రహా। పార రవవంశ ఘాతుడ వృభాకుసమెతుడ వచ్చా దుత్రావ్హ్నిమి।వారియు వంట్లిపా తనటవారి జాత్రంగుడు మేలుమి దూంత సంభ్రారవము మన్ము సన్ నృష్ట నూత్రవమ భత్రి ఉత్రా నుచద్ధం [illegible]
ప్రా [illegible] నులకళ దుఃఖహొత [illegible] వయు గాపము వుంవల నదల్. [illegible] బ్బుసుంద్లె ద్య్ఫురుషుంద్య తెలిసిన సందివాంకస ధిదంబ్బులం క్రోంధ్ధరు మోంహితులై చిదంబ్బు నాందింత్తరు। కొంధ్రరు ఉచెలకన్నాత్రసబ దుఃఖంబ్బులనిచ్చు పృభుచపి [illegible] దురు కుంత
[illegible] పనివెవ త్రాతుల కప్రభుత్వంబ్బుసంపాదింతరు। కోంధ్ర ... రుకవ్యంబ్బు నరకప్రాభవంబ్బు [illegible] త్రరు కోంధ్రరుస్వభావంబ్బు నిపలకుచురంధ్రి వృరికైసుఖదుఃఖం బ్బులం దళ్ళప్రదానంబ్బుసె యు విశ్వత్రాంబ్బు తదు పరులవ లనదుఃఖంబ్బువ
[illegible] నధ [illegible] పరులుసైసరని వచారింప్పతల దేవ లక్షింప్రనిదెన. గెంప్రరానిపరవ కవరు నివలన [illegible] వబునె [illegible] దన్నసిన।ధర్మవిష్పనికిధర్మసకజకొత్రంబి జ్ఞనియె గగిగధర్మము త్రివ యర్ధమ జ్ఞాపృష్కరంపపరవంధర్మ విను తవులు కచుత్రొ
ధపాడకనమ్మనైంయమపాపంబ్బుసూచింప్ప। పాపకర్మున దేశికుపదమువ చ్చుగవగ వది యుడెవమాంయవలిచధూంతంపి [illegible] వంబ్బులకు।వద్దుహుతకలక్ష్మి వృత్తిగులభంబ్బునతెంపురాదు। నివృధర్మ వదివతపుత్రసఃతాపదంయూసత్తు బ్బులునాలుగు కచాకు
దంబ్బుయునివెప్పుడాంపుడు [illegible] దత్రుము లబ్బున్నత్తుమ య్యేనధర్మనాబ్బు భవదిరస్మపతుదక్షాం దంబ్బును [illegible] పృగవ [illegible] బ్బచుసన్నది విసమదిరహసంత్వాక॥శ్లో॥ పరవుం బాబ్బి [illegible] విభుండవు కరుగాంపాంధంబ్బులం క్రోధ [illegible] రయెల్లెదనకుం త్ర
[illegible] గాలవమకుసుమశ్రీమోంద్ది యా [illegible] తనరరంభ [illegible] ముతెతిగనూత్రకుల బులకనాసింత్రారం [illegible] ంత్రైరకర్కంబ్బునవిరుక్తన్నల నిదెంధర్మచ్చ

ష్టవేదవి పూర్వదక్షిణాపశ్చిమోత్తరమను భద్రాలమును బైన । యులంపృత రమ్యక హిరణ్మయ కురు భద్రాశ్వ కేతుమాల భారత వర్షంబులు వడయుంబుల తత్తత్వర్షంబులగు తత్తద్వర్షాధిపతులు జానిని యమాత్యులు రాజపుత్రాదిపుత్రంబులు

తవపుణ్యంబులందదక్ష పౌండ్ర పులకు భక్త పత్రులు ఉండ పుండరీకాక్షుండు చరించిన । సారదశ్వ సంఘాపతి ప్రసాదివిరాళ దూతల్పాదిశంబులు విని విశ్వకర్మ సృష్టంబున కనాత్పర్యం ... వంశ పుండ్రలకు నేం బరా భరత

శుభసంపదలను పాదపద్మ తనపరతంత్రా పటుత్రమానసుండైయుండె । నయప్పుడ పృథు రూపంబున నైశపాదంబున సంపూర్ణ పూర్వతదేవుండక్షతసస సంపన్న తెలిసితెనంట్రిక ... నేత్ర తిలంబులు హరియను నగరు పయి

"ప్రాణ నయనసాంభోః కర్మజాలములవిడు వంశాత నిమైనసావ రయు మై యుండ్ర ధను మోపడువాడిన దినివంశ్ర్యంబున సర్వకర్మ రయు దుఃఖంబులునెడు జెంద్ర వృగదా చంద్ర ఓప్రహార దర్పరుడు । శ్రీరాయు హా యుండ్రని పట్టవతత్వరని యురు త్రాపర మన్యునియై నిత్య నింపుడు

లుబ్ధులనను తృప్తుల శీలము దమహాభాగ సమలులు తెరమానసుననియో । కు లిఖితశాస్త్రంబుల వరుదయుంబు ప్రకటించడు పుష్పులు దుఃఖంబున నదుదురనియు । రవనలులు రవనాలలరతైత్త రాణియు పూరాపుత్ర కులగోత్రంబుల భూవరాణియు । భూరతికులనను

పింబునని యో ౹ సత్పురుషులు పుణ్యులశై విత్తర్ రాణియు । పాన వంశులింక్ష ననెతెదర నింపయు రాజవమలు పాండితలిదిభరగవనియు । వసనయులం నృసాన పెంధునవరయూనసా సాది కవచికిహానుభయు దురాణి యును పృథ్విజనని భరతమల్లి దింపుడు జకడు ప్రభవాయు దుండు డింపుడు

పవులన్కెలినరాత్రు అనేమెలంబిని తప్ప సంధవమున సృష్టికి ॐయున నింక సాఫ ప్రత్తిశుకవంత్తవృద్ధురూ సింహాసనో పెను దుఃఖంబుపులి బాధాకర దిద్ధి గరి దిపురవులుగాలవవుచె నైపుడిప దేవ తర్పలకు నయిపడు ఖలనిరోత్రి చంద్ర

ముపట్టుం దిత్తిని దహ్రిదాలిని పృతర్పదవ దగను ॥ అధికభావాదె వింబుల్లని యతె ౹ కగ యూలూరంబున నూనపృష్ణవేము నాలుగుతూ పొందుపుల నిపునదతుపుగంట్రిత్రి ... దుక్షతె మిరా గాలవయుచెను సుశాం రంభురాల యెంపుం గదా గవగవయించయు సత్త్వ తా సుప్రదద

యూష్ణవాదులునగుసంహ్రాప్తమగు నవమదవారదనింబులునగాతపంబున సత్వంబున లాంభంబున యెడలనమ్ము । దాశీసుండైకొనియుండు యయుమును శాస్త్రవిచారవిహారతని జ్ఞాన విరక్త లగు శైవ రూపా ర్ప

ప్రభావ చక్రత్రేం బ్బులను ప్రస్తుతి యను సుస్మిత తంత్రం బ్బను। కాశ్మీరాం రత్రి దైర్ఘ్య పూర్వ ప్రతిష్ఠా శైశ విఘ్నం యత్రి లం బ్బులను। జ్ఞానైక్రియ కర్మిణం త్రియ మనోబలం బ్బులను। సౌభాగ్య దా రక్షిత రక్షి బ్బులు యనుస్థ దాన శక్తి వసాన వృషభాం వం బ్బులు లనిచె
దివము ప్రదితాం బ్బిదిగునాం బ్బులు నను। నవియను నంత్రాగ ప్రంప్రహా గాలి తాం దివము గను సవము పాం బ్బులును త్రికృష్ణ దేవుని యలం ద్వైత త్రిం చ్రేసు గాం పునా।౹౸౹గునా నాతి త్రవము లగుస। దస్త నం వము లుగ లక్షిత వనినె భారత ర లక్షిత్రి। రగా వము సంబాప ము యను చ।
తులగు ష్ణను తాం డు విచిత్ర ప్రదతం త్రి ౹౸౹దేవతుల గురు డులుకు ంచిత్ర దేవతుల గుని గుసాకు యను తులను నాం నావ సంత్రవ వము లగునను। నావుల గును చాక్షదస్తు నుముగా నుంద్వైదన ది పాం౹ ఫి౹ ప్రం ప్ర దుల దృని చదప్రగ ద గ్ర నవి నగావము వాం త్రిం త్రు రు సత్ర గుల॥
గవుల నేడినియె నగవులం చె వృనిపాంద గవులం బ్బునే ఎం ప్రం తాం తుగ వముసా। భవ్య చిత్ర వము లం ద్యు పరవు ంచెంాం భిం దృలుని లుప్తదూర వృని నియత ల్లా త్రేదగ లె వృని వి ములు చరిత్రం బ్బు వినవ తిం ప్రగా లె నె రవెరగు వది యెసు। నలిప్రవాం నుదె
పునర్లు శబ్దాం సృశ చక్ర విభదండ్య చాప శత్రు। బిహాంత్రం బ్బునెన త్రి చరణం ము లిక్షగు గవ నను మును వను పుస్త గెన యర్లు౹౸౹ హరి పాదం బ్బులుసుా నెదు। శ్రీరక త్త సను నవ నిలభువననున్న త్రముత్రాం। ప్రరంఘ త్రిని నిదినవులు। హరి నాథ ప్రసి
బ్బుమాల్రి దయరి వృథ త్రా ౹౸౹ తిలాంకర వము దాంత్రను। త్రి లల సుంద్రు బలుల శిక్షిత పృథ యెాం। న్నా ల నవుస్సె యను కొరగు నను। హంలు గుపాంద మస్తు ల నిపక్ష నదబి ద్రుప ఆగసును౹ ప్రి౹ ఆముదు రక్ష లాం నయ తులాం దర్శనవులు లాం ద్రుపాం ప్రసం
బ్బువు రిపం బ్బు లాంన గుప్తు లాంగ వునా యులాం వునేాం హరప్రవ కలాం వలు గవులు ప్రతిం గను గ్గా నలిమి చూధువుం గ్గా విను తెలని ధ్రత్త విత్ర గవృష్ణ లు యోాంగు లుం దాం రు నెత్త్ర గెర౹౸౹ తెంత్రి న నా సై యహాం దవ। వల్లి భపం దాం దుల
హానవిశై యె గరం బ్బిల్లి ంగ దాం భూం భవ త్రి యాా౹ వెయల్లి ముక్తి బా బ్బును సన్య వులు మాం త్వ గవులను ౹౸౹ లాం ముబ్బు నూం వృగ వాం సి నరసన్న త్రిత్రిరం బ్బున దమ్య ది పుం ద్యనను భాా వియను వృష భది సు

నజనామధ్యేయపురవమునగ్నజరిప్రపితమునప్తునేండుకలిదావముడువరపాగనజైత్రిపారత్రవమ్ంద్రైననజబిజిలెకుండ్లదాటిత్రిసారవల్లిక్ష్మిగవగయిఖ్యత్రక్షుబింటేనప్రసారంబున్ననప్రత్రవపాపిపాకబులవలెప్రే
శ్రీవరిక్షేస్నారెండత్రుండ్లబ్రహ్మనాభ్యాప్రపాపృతత్రశ్రాపా భలవరంబులవలనస్త్రగుంరంబులుబాప్నసానిఇతెతింగ్నిసవర్గసంభ్రంబులుయవాజనంప్రిశ్నాసనిస్తరమాతరంద్రినితిరంబునకలబరంబునవిదిప్రివినువముఃకగహరిపాత్రనలిరుంసంపారి॥హరిపరవను
లుదలుచుపారికనవరతంబుగహరికథవినింపెడుపారికి। వురణాసతెవెంపసంప్రవమువుతెవనషాగ్రకభ్రమ్మచెరిత్రడుపారియెనిన ప్రభవింపంప్రధరిత్రిరిత్రినెల్లబుబినకల్లిదా।నభిమునసాసుప్రత్లెనిచెల ప్రభవింప్రకరయబిని యయుండ్లా।గణవవయఖ్య
ష్నగంబునింపబునషవనడవపుత్రిత్తిలమపృతండ్లలపామృతపాబింబుపాప్రంబుగాండెయయుచునవివనప్పప్రత్రండ్లగ్రకపేసినపాని పాంపములుచెంధ్రనన్నియందలంభునంత్రలంత్స్రెపెదనమ్నమాత్రముసనం దుద్దగదారలిమెల్లంబుగ్లబ్యవములల
మోహ్నమమోదదంపుప్రపవముబ్బుండుగాంచెశ్రీ॥ వరంత్రవములల్లా ముత్తోదంప్రతివిరులాంద్రైన మాండనితెం॥జనైవదనిగవగమరియుంప్రమత్తలైనవారలవృకంబుప్రం శంబునవైదివిలాచుశ్రీచిత్తింపుండగాపిదిరులెనవారికిం॥వవిర
లనవఖయుంబులెదనిరలినంత్రంబునెంద్రినకప్రండమియా॥నవినవిని రుషులుసహతుంనికిల్లినిరిగశగహెరాగనిక్షేత్రమబ్రదుకుమచెంబుల్లతావరశాఖ్యనిదవల్లయు ఖవము।వరగాశిలురమ్మెనమాకరుంద్ంబ్రదుఁక్షిఫింబుదరు॥పత్రి
తుశకహ్నవమధ లజాబాదిలింరుముధ్వితలప్మెనవమవు హరిపదపద్మమధురసంబు।త్రావింపుతివినిపధనప్పలమ్మెత్రిమిజన్నంత్రరమతెమిప్పగన్పెన।విషఖ్యభరత్లలసంపన్నంబుజెలనురాంపుప్రకతెజగ్గాపాసుందసుత్రమ్మ
ధదసంనామ।విశ్రీకమల్లాసనాదులునైరుంగవెరు।వినికివినం జాలమనియాడెవెత్తిగలాడెగశగప్రిపంబులుబంత్తితసంత్రపంబులుకల్లపాంధతవముసమహాద్దప్పంబులుపాంషణ్ణదరాపంబులువిష్ణువంపసాంలా

ను ఉపమదిశ ... ఉపమది ధంబున చెల్లి ... త్రిగాలు ... యుద్ధ ... దను | యాంధ్రవృత్తులను కుబుఱ్ఱు దినంబున పారధుంధ్రైన విజయపౌత్త్రుండు ... సురపంక్తుల చక్కదనం
నంద్రిత ... గొండి ... యంబు ... చెల్లిడగా రఘు ... చంబు చె ... పరస్వ ... రూపవమా ... దర్పనిం ప్రి నవాండురకాలు ... నాదివాడ్డిన మొం ... బున్నాత్ర ... యనుచు ... లుండ్రైపా ... బులు సౌంద్రితతాపదవసాలదిన ... దూ
చంబు విదిచిత్రాలు గనుడాం ... వృపాపబద్ధం ... వదియ్యాకాలు శరణాగతరక్షంబు ఘనితనసు మోహ్రకైన భ్రాంపుర కలింబూ ప్రిపలికె జనప ... సుభుడ ... నకలి త్రిన సమెతిలం ద్వజున ... త్రాంద్దుభయుర ... వృత దనులగ్ని ... బిభంపుదల పడు ...
త్రిలమును బ్రహ్మ ... దిత్త ... నంబున యుఖ్యాది ... రసుల ... ముదియ్యాబాహు పాలిత ఘనపుండ్రాలంబున నిలువ వలదురాజు దేవుం ... దవత్రి ... స ... లుభ ... దాంజున్నదురా. చారపాయుర్నలహరఫట కలుషాది దర్పణ ఆర గుణ ... సవయం ...
షరి ... వృ ... బులనుబహిరంత ... బులనిబెరింబు రుయుద్వైతపరుంతెద్దైన హరింగూళి రూగంబున ... యుచు ... న్నవారు. యుజంచుచు ... వారలకనుబు | ప్రదానంబున్నసె యుచు ... సకల ... ంత్రరాపుబి ... నభగవంతుండ
యుల్లు ... ధర్మ ... గతి ... రనియుదిదవ ... ధత్తు ... భలత్తోదదరమునవురావణుదెగడి ... త్రమునగుండ్లు ... దుస్తెలిందద్దుకౌత్తలంబావింప్ప గదెకవగ్ని ... రెంద్రానినృ ... సుటిలాకెంపుచలం ... నాంతె ... పదను ... సానతింప్పనిన రతి
సత్యరుడుండు ... నిపాద ... ద్యూతపాసంబులని యుపయుసాలు ... సంబులు నిర్మిపురియు నదిని నసత్యుమద రావ హింసాపై రంబులకమ ... లంప్పసు సూంవసాలంబున్న ... సుంనా ... షంపం ... ప్రదేశ ... బులు ... ంద్వి యుత్తమ ... లంబులందద్దపెలిం ... దానిం ... నిరంజ
యుల్లు కలినిప్పహంబున్నచేసి దరహాసలత్తినౌ ... ంబులనియెదుపహాదుపాదరబులు ... తమలత్తె ... సభవసదేవునికిప్రివిశ్వంభరప్పనిభరరం ... చైనసం ... ఘంబున్న సరపు దిం ... బిఖి కథ

రిం ధ్యనమః । శ్రీ వారణ ఋషి స్వయ పాలలక్షణ ... రాంగ
ంత్ర పంక్తి జనస్త వని రుస్స్వా మ వయు ...
ల నసుంద్ధి డివారలం క్షిసా। స్థా వపరిం బ్రిస్తు లక్ష్మ ల వసు గాంధల ... వము వ ... వయు
ర్హిం గసు గాలం ధ్వ విశ్వాత్ర భారు రుసు శ్రు ద ద్భ శ్రుభద ష। లశ్ర గలు గాలు ం దశ్రు ం ద్విసాదిధ
ల వన్నులసుగవగవరి యయు ... సుంక్షై వల్పన్న ర్శ్యం చ్చు మోం త్రీభవిం ... శ్రిత్త తరం నృ
రిశెలాంత్రి నగౌరి శాంలు సెంతెకెలు గు ... చైసంస్థ చు। నతరతరు రషిలం చ్చులు
ంపరి వపుళ మిళ్ల తగళిత పెరంద్ధ లవిత్రాపెహాదమదిత హృదంయ్యు శైయుఖం
ష రిరవసు గావర గాసై వావిసర గాశాం రి రియు ననితలం ప్రితక్షంధ నింద్విర
సౌరావత హాంససెంరప సహారషిక ... ంటెత్రి రి వయుగారర

లయము నిలిచ్చి వము నహరివమంచువము నాం| మనవయి లూపలంతలతె
దిన వన వసుమం డక్షిస| ఋషినను తకూగవ తలంత్రగు| నని మనవయు సంబా లదు:ఖ హర్షవములా
తరెలెన శవమారుల వలరదవనరై వతీమం పంగలరనిచి త్రిపృభు గోష్ఠం బున్న శతవ
లితపథ భాంధవ నిహ్నాశరవిప్రులు నల్ల సుచికాం భైదవు హే శ్రుసంతృ న ఖిషగామైన
ఛిష సంభ్రమ మవుం దాకొన్ని నిజ్జైబి విం న్నాచింప్రరో| యమర శులా శ్రుగన్నెదు రిలాం
ప్పెవయు సని కనెరుం గని యుధన వయుం న్నదె| భావవము నంధ్రలంవృను వు తి పంన్నల వుంవ
శ్యామె యాగంబున్న నెందిని స్వవయు త్రినవారలు| ధవాన యబున్నననరయ దబు| రబ్బునిదిగ్గలై
యినితల నవస రులెవముం బున్నగా విం చ్చువు శశరణాగతుల వెత్రనవు మ్మ
వంద్రా కసందో హం బున్న సదె ధ్వం బున్నలా

స్థానక లక్ష్మీం తత్ర [illegible] దళులు త్రస్త్రీనే వండ్రం బున్న నభూనను రేఁ త్రవ శిష్ట వళ్లం బున్న నమునే భగవత్తుండై ధరణిపాలనం బున్న లయుచు [illegible] తిలావతి యుర నవు మత్ర [illegible] నిచెండ్లి [illegible]
దనదుర్గ కులుల్లి [illegible] దలవు రయు నటిల్లా దిం [illegible] ప్రతిపం బున్న నంత్రో పూం యుర్పునం దవ్వ యుహా జర త్ర్యం బున్న నియు లయ [illegible] గంబున్న లసువస్తునే దవత లనిరిత్తిం పులు చయిస దాత్రిని [illegible] బున్న లుగా [illegible] బందళవ వెధం బున్న లుస్త్రశిం ప్రదిశ్యిల యుల నాలం బున్న [illegible]
త్ర ర బిం దాక్షివదారవిం ద్రమకరం దా [illegible] పాణ కలిం లక్ష్మి నిత్రప్తి పూలు నవి చెట్టి నస్త్రా నరసిం దస్వట్టిరో నీరననికొట్టి నిరుయఖర [illegible] భూవరశరూ [illegible] దప్తుండవు [illegible] నెలు దప్పం గురి పరిక్లేశ్యవరు దుదిశలనె లుచలు [illegible] నిధిం [illegible] నిరుడింప్పం [illegible]
గ్రం బున్నగలదో నియురింది [illegible] తలువు శ్రీ యునుష్టు సు । తప్పురు పత్తు ప్లు లవృత్త వసులు [illegible] వినర దయుటు [illegible] వికళ బిం ప్రి దప్పన్నర పా [illegible] భూవరశరూ [illegible] ప్రవం ప్ర వసులు [illegible] ప్తవసులు [illegible] సరముల [illegible] ధన వసు ద్రబ్బు [illegible] దగ విసం సా రత్నాభూషం బున్న నను [illegible] వను వృ ని [illegible] దు పుర
నెయు నక్షి । నత్రయూగ వసు నక్ష [illegible] నపు ఘునున వచ్చి తత్రయుల్లు [illegible] దారవా లసర ధన ప్రవం ప్ర వసు [illegible] దనం [illegible] వృక్షరయుం [illegible] వతూరిత । వహధవపదవద్ధవుకరం ద్రహం నం బున్న [illegible] వెతుమ
పాదరం దక్షు గ సుదెలివి వెదు [illegible] స్ప నిం దుల్లు లు చిర వాం డ దం డ్ర ధరుం దవ వప్రినాం డు । చం ప్పుం దురరిత్తిన ఉన్నవ యుప్పదు దాంశ । బంప్పు రువం బున్న యులు దిక దు కాలం బున్న [illegible] దగాంనెల [illegible] । మందారయుచు వలకుశిరద్ద [illegible] వచులనసనిం ద్ర చర [illegible]
ముల [illegible] సంబున్న నవు [illegible] స నం బున్న [illegible] కొంని । నలవిథ త్తరం గనివల [illegible] యో [illegible] ద త్రికి నన సా తూ [illegible] యు వలికి । స్త్రం దుల్లుం దన్న నిజ వాహి సం దాప సరిరక్త తం బున్నగుదె ళం బున్న నయు [illegible] పాలం బున్న రంద్రి కరిం లయ ప్రియం [illegible] నకలిసంప్ర రం బున్న విని [illegible]
యో [illegible] పత్రం బున్న సు । రంతిరవకెతన విట్ట్రజిత్తం బున్న సు హలి తమునేరధం బున్న నన్నైనరధం బున్న నా రూపిం చివమా [illegible] సుభ ఘ సంఘటిత చక్రం బవక్రవం బున్న నం గాలువ । దివ్య [illegible] ధన

లకం... దితెవములు। నమంత్రవరులలంభము మాననవతల ।   నఖిలమ్మైన ధనమున నభిమన్యుసుతునకొసగి నప్రతి ... విరక్తుండైన ...
... నిరహంకారుండయ్యను వి ... దప్పనుక్రైనకతెఁద్రియుండున్నలు పాననవుబ్బులు... దండ్రి ... నము... నసంయున్న సమ... నుండున్న నందయ్యను ... ంయున్న ...
... ప్రపంచభూతం ... యెక్కర్యం ... దిహ వుండయ్య ... త్రయం ... నదయ్యనుసుగాత్రనామంబున విద్యయుండయ్య నుసంస ... తువ గను న విద్య ... నింధయుండయ్య ...
... పాఠకం ... వాకవిరలుధరియుండు ... నిరాహారుండయ్యను। ముక్తకేశుండయ్యనుపై ... బ్రాచబద్ధరజదులలవండ్లంబున నిరస్తకృత్యంబున ... ప్రస్థానము ...
... రలుధరియుండు ... నిరాహా   తనితమ్ములనిలపుత్రాదులకలిరా కవచపాంపకవ్వు... లగుచు। వరియుంచ్రు ప్రజల సంచారంబున ...   త్రుంచి యు ...
౧౬౫ ... ంపెడి ... దశెంనె ... త్రిశ్లోకాం ... అకలత్రినా   పెళ్లింపుపంగా రాకని ధూ... త కల్ల ... పునమ తెంలు। బహులవి ... దాన ... నెంతెలు   కొంత్రలును ... వెలు ...
... ర యుత్తమ ... ల లప్పం యున్నంటెం ద్వి। విషయయుస్తలకం ... భాస ఇతిధ్ఘం బున్నన పొదియుం దర్ధచిత్రంబున్న చెక్రీ। ఖరిరంబున్న విదిబిపితృ వసం ... ధర్మంధర్మరుం ...
... త్రియుకతలవలనన ... లతక్యను ... వాసుదేవుని యుం దర్ధచిత్రంబున్న చెక్రీతల్పదం బున్న చెరెబున్న॥ ... దయ్య పులస ... వసు। పాండయ్య రవుత్రిని ... నంబలికిన విన్నా। ఖండిత ...

లతెడయెప్పించెద్దాం రాజర్షి కాలరు రవాఖరుకుని యాదవుడు ... డుదట్టాల లక్ష్మింత్తు లివెళ్ల సుర్జిరు త్రైయుండ్లు దురాం మురా... ఖింపై కై వలం బ్బులతో ఘం ద్వినా। యె... వున్నది చిత్ర మి... వరస్తుతం ... జక్షకడె మారుత్రి॥౯౧మానె వుగలు గుచుం న...
నవులు గుడు నీగ మిత్ర వర్యాదలు నస్తానవడెహశ్రీదలు। వహానవిచారింప్ర నైపుణ్యమాధవు దకల జా॥౯౨ మనవులు చెప్రకవుండ్ల జ। వుగదారశ్రీ నారాజవహానశ్రీలగమను వుడు నని యహాదె వుడు। మహవు నందల పూశి వునిచె మన లనకరుణాం ను॥౯౨వారదవాం ఉజలలై
వది నెమ్మరవుశాలంబుల్ వత్రిరగుంభినిమిందనీ ఘోరవులను గుత్తాపిత వు। లారంగ్నోం ఘూడబడి యెనని లజి కంట్ల॥౯౧ గాడదు ముండ్లటనెరన్నారి మెయుంబున్న మెరు గుచు నున్నది వెరార యెంత్ర। యదిత్య త్వుం దుదయుం ప్రనభివు ముమైన కృష్ణాం హూయ మం త్రలు వా
శ్రుత్రికటె గుభిక్కలు చున్నదిమెరశి కృష్ణాదులు గద్దనహాదులు దిత్రిత్తుం ద్రుక్షో నింపె। గుత్రమాంశవులకు నుదయుంప్రె నశ్రిరుమత్రగళంబుల చుదవుల ఉంనె। కాలు దూంతభంన్గింఘది శెం దదాతంబుల। వంద్దవస్తు త్రిశ్రీమంద్రిరవులు। చెంద్రుపా గలు దిశల నురది నాశ్వాంబి
క్షత్రరగుబిహాం బహాండదరని గదతె॥౯౪ వాతవులు విసరెరెను। త్రాతవు లాంకసవు గప్రివడిసుడిగాని నీఘోంతవులు దియెఘనభంఘూతంబుల రక్తవర్షకలితవులయెన్న॥౯౧ త్రుహ వులు బాడె దుశాగ్రహవులవినబడియెఘూతకలకలవులు దు। ప్రుహవు
లగు చుచిశిలా। వహమలత్రియుడాంటె రగనవసుధాం త్రరవులు॥౯౧ దూండలు గుడువవు చన్నలు। దూండల కున గావుతి వుదుక్షవులాడలకపిడలు చూధవుపసులను। కూండవు వృషభవులు తరపి కుంభత్రినె కన్న నుగా॥౯౧ కదలెడు వెల్లులు రూపులు। వదలెదుల
శ్రియవానివరిసెంవ్రమజలగ। గాదలెడు ప్రతివులు వెలిచని। వెదలెడుశైక్ష నుడిని మెదినిం రుండ్లు నుగా॥ కాశంబులు వాణయెడు। ఘూకంబులు నగరంబగలు గుండ్రులు గ్రాలిపెం। లూకంబులు విష్ణుక్షత్రికంబులుగత్రినశిం ప్రిశ్థిలవులం చెన్నను॥ వృగయవధాం
గ్నతరపుహాంరఘుహరెఖాలంకృతంత్రైనమాధవుపంచదృయ మింకవుప్రెదు ... త్వం బున్నెండాబిగా। నవనికాం ... లెదు పాపలు మరు చ్ఛుండ్లుండ్ల వాం మహాక్షెబాహువులాకంప్రము నెుండ్లు చున్న విలకెయుగ్ర క్షితులగవప్రు నెూగవగవురియు వుహెతాపతంబులు పెకలు వుటు

౮౩

యున్నవి వరుసాం తొకనిభృత్యాంతరంబు[illegible]వకాదని కరం త్రిసుతాగ్రజు[illegible]ఖవము నిత్రవిచారింప్రస్ఫ[illegible]॥౭౪॥ మిదము ననింద్రసూనుండు। యూదవపురీనంద్రపుత్రియుగ్మయుంజనితతాపదములన యనసతిల[illegible]తాపదేమండ్రైవడి యనుదినసంబు[illegible]॥
లిఖయముల్లములతో। తల్లితపడ[illegible]ప్పేన్నతెం[illegible]గని తె। వ్రెల్లనగువయుబవయులతో[illegible]। తల్లివినధర్మవుతప్పుండిడిల్లిని [illegible] లికెను॥౭౫॥ మాంత్రా వుమనంక్రైనవమన్యూరకుండు స్నా[illegible]వుంస్నాల్షమెవున వమత్రులునుశు। వెండదమెనలునురువయుస్యూరుపైనత్రలకాసంపతెం[illegible] యవ[illegible]
శు। నశస్త్రారక్త్ర తెవ[illegible]లాయు[illegible] మెత్రలెచెప్పి[illegible]నెయుగ్రుతె నవిధ్యుండ[illegible]యుకృతిగద[illegible]రగాదులు వహాద్ధ[illegible]వ్ములు వహాస్థునుల। నంక్షమె వునన తవకెనంధ్యస్యనకు। ఇద్రమె శంబ్బరాసురభంజ్యస్యనక్కు। కుజ్జాలమెబాణ్ణాదానవ[illegible]రక[illegible]
వసమె పాధనవుసతిశేషాలిశేబలికె॥ వగ్గవవారియుసంధరవలధున్నా[illegible] శాపా[illegible]వృష్టిసాంత్వతులనియెడు యదువంశంబులవిరులను। పరికువూరకుతెనసాంబసుపేస్రమువులు లన్నా నారాయునసెనెచ రకు[illegible]త్ర[illegible]
ద్వాదులనునంద్వరినదిని ధర్మజుండుర్ప్రవృర్రభిల్లనియెను॥౭౬॥ హరివాసులవడువునవెవృనిబలమునసౌనంధ్వభరితులగుచు। వెరవకయూదవవిరులువర్తింతుర పరులు నోలు వృందన క్రైతల్వు॥ చవికెయూకమ్మించ్రిద్ర[illegible]
త్రనఖాంధుమిత్రాదులపరదేయునమునులాసెవృండ్లద్రొక్కించెనిందు పితవుమిాందవజ్రుంబునరషళిపించ్రివ్రాలువానిప్రాణావల్లభకెంస్లెలబాడునెసి। యువృతజలవు లంబూష్టింపృనలరుంచారి। చాతవెవృడునని[illegible]
మ హత్రునికెపుడులభమె॥౭౭॥ అన్నా సల్లునభకువత్రు[illegible]డుబ్రహ్యణ్యుండ్లగావించ్వడ్డా। పంక్వానికళకరంణాప్యుంటిఖుండుభవద్రుద్రానుసంధాయిత్రిమన్యహ్యంబ్బుజపత్రనెత్రుండుస్స ధవూవదృష్టితంబున్నై సున్నాండాబలభద్రుం[illegible]
ద్వారరకగా॥౭॥ అతవువరెనవులకునను। సౌరామలభక్తినిచెనెలుపుదెవుగాదా। సూరామలుసెయుదురా। సూరావులబంధువెల్లప్రొద్దజితారి॥౭౮॥ వమన్వ్రాజవిలావరాహవునెకైవమక్కంప్పితాంబారుసృ స్నాహంబున్నసకాలకె యులవడిం[illegible]

౨౧

బున్నె భ్రమయు చయు॥౹౪౹ చంద్రసాదులలయింకలచన్ద్రపాండుత్రనిభినెహింద్రకీర్తి పాదిదవసుతుండు॥ సంపూర్ణ ... నందుల లక్ష్మీ ... కుం ద్వైవగణంబుల ...
నంబుల్లలకుల ... నన్నకాంత్రకర్ణదయుందద్దననిబంధకలంద్దపదియవనలనట్టాం ... రాళింబున దురితంబు ... లంబునదండ్ల ... సు ... దిల్లు ...
కుయిబుడనకైలెదుదరగళ్ళ వములుఏల న. న్మాందుల్లకై య్యుదసాధ నంపు లనసద్దుదర్కైత్రిగనింపు విందనై దిరెయ్యుదశ్రైవాకుజకావై య్యదిమాఢ్యమునన్మగావన ... య్యుద్దకలండర్శర్మ జనసాపదయె వ్వుండె దురండద్రవాపామగ్ర
చిదురకాలవశ్యంబున। ఉబ్రిబుపోన్నలసుడంగానిసమయుదేవున సుదాసుబిలత ... వదనంజముసుమాత్రిఘోరసంత్రాపము నను గా॥ చిత్రరహాకాయ్యల ... లు వత్రినవిష్ణుండ్లగావవమ్మునననుదాసమ్మత్రులులిద్దు
తులకగ॥ నిప్రలవాంవవృనెడునిజవయెన్నదనైపాంగిన్రు॥౧౮॥ దా ... చూడాసవన్నన్నల్లపులలరాళిబ్బు వాడిబ్బుగ్గ నెండాదాపదునిపుత్రరం మ్మదలవళలాగ ... తింద్దవేనా కెండానెదాభయలకుదాదా సవతండ్రిపిం పువ్వ
త్రిత్రిమ్మగ॥ గాండాయెండరింగావండియెవదార మత్రవట్టింబున్న ... దానెల్లుడా॥ వల్లినకతాగతప్ర ... యుండ్లె ... వనరుదనుపాండుత్రంనుండల్లు ... సవయం ... బునాగాలి ... బుద్వినాందిర్దాంశ్రయరుంశలక్కై వది ... నృత్ర
చక్రునిపటవబ్లుపాండ్లు॥ సండ్లభాంశంబులకాంచ్రసమన్రేమెంయువ మరరకుండలకాంత్రు వుయయువాడు॥ శరవల్లినడగింపు నంరంభ వమనట్టెక స్సల సునసింపు సలునువాడు॥ వాల ... మండ్డలపుభమాన ... వినాభిత్రెకరింపుబ్బు
వాడు। శంకత్కారోంకలదవనవాలికాం ... మానుడెన్నవాలసింద ... మాంత్రుదెహం। ంధకర్ణవదనంలెత ... ఖత్రవమంగ। విస్మంండావిశ్వవింపునెత్రిభయదుద్దు॥ గా॥ యిబ్బు భత్రపరాధిమండ్డెనపరవెశ్వరదాంద్దావి

(ద్రి) ష్టి। విష్ణుని చిత్రరూపము వెండి మిణుంగుడి విచెరిచి। సంభవింప్రిమ్మంప్రు వహాయు ఉన్ను వహాత్త్రాణి దష్ట బెంధం బున నిశు పాదశి దిశలం దన చెతన బాష్టిత మహాబ్ధాలసంభిభం గై యుస్నగదాశంధ్రం బున మండూలాకారం బున్నగా చిర బి
ప్రదప్పి వత్రుశరాశ్రీదుత్తే వురుగాభం జింబిరక్తం ప్రైని। సంహరింప్రెడింభకపనిళి బరిత్రాప విస్ఫూంబగ్గాంబున్ నివారింప్రి నభగంబు సంధ్రకుం ద్రన భగవనిళి సానంద్రంబు నల్పింప్రి సా౹వృ౹గదచెపత్రి పరిభ విలంప్రు చగదాఘాత్రంబులందు భర్గరు
రఘలఘూచరంబు నుస్నె నవుంప్రిలక్ష్యంబున్ నంబాంధ్రవవంబుద్ధా। సదంతుం ద్వైవ్రం డొక యుత్తంప్రు మదిలోం బవిం ప్రుచగ్గాబకుర్ద్దెదత్రె చహాంద నప్రశ్నం దంవెఘారి సళ్ళినంం దన విత్రత్ర హాగవగ అంత్ర సఘాల శు బత్ర హెదంయుం బున్నగ తు చెత్ర
మచెత్రాదకాలంబున భగాసురులకు విభవాంఖి రావుంబున్నె న రకుండైనక్ష ... కుండష్ట బక్కింప్రిన। ధమ్మగనంధ్రనుం ద్రుద్ధా మ్మాది భగాసురవక్షగంబులరప్పింప్రిపుంగ్గా హవాచనంబున దివింప్రి। జాతరవ్వంగంబున్నె లయింప్రి। కు దూర బన్న
నంబాంధ్రవసంత్రతి యురత్త్రరింపు రాా। విరలతభూంక్షనికప్రభ్రవిక్షుం గ్గాభాతిరం గ్వాహాయుగ్రామంబులను। న్నైదురుచిరరసనంస్పర్శం బున్నైన యునన్నంబులునుని బన। వారలు ధమ్మగపు త్త్రానరుని ల్జ్జనిరి॥ పౌగప్రురటితద్రైవ యోగను
భస్తాదెళా త్తవులకునరదేవా త్త్రవముంద్రిల్లనియెంగప్తి। భప్పం గ్గాన ... వుడు విష్ణునుగ్రహింప్రిశా। బకుల్ప్రదికింప్రెం గావునన్న లకళాంబురుం డింక సాంత్రవాం త్రకరుండు విష్ణుదానుం దన ధాంత్రింప్రు జిధి సెక్కు బూ బున్నం దై౹ వగ౹ అనిన విని
లక్ష్మిపుడు గవాధవత్రిపాదాం బుజభక్తియు క్త్తిడగుచన్న ద్ది విం ప్రునాచహాడరెగనగ౹ ప్రునినవినిననెంద్రాభవదియ్యపాత్త్రం డష్ట। మనసుపుత్త్రం ద్రైన యుత్త్వకుచుం ద్వంబు నప్రుబలరక్షింప్రు। హాల కశిత్త్రుత్తె సదంయుతై మన్నా రురా బప్పగన్నై యూ ఫిన్నాలండు హారింబాలెడు ... ద్దై
దెనవెం జ్ఞనం శ్రీ ... దత్త్రు రబ్బుత్రం ద్రైత్తన వెనకశుస్సవహాంయహూ త్రం ద్రై సకజ్జ్త్రంబు గాప్రి నళిబిదత్రివత్రిగ భం గ్రి।

…ప్పకరంబున్న వారలకని ॥ ౭౫ ॥ ప్రశ్నం బున్న శరం బున్న నైపాల వనం బూరియూన పాత్రం బున్న నై… లక్ష్మ సుశాలిం గాల్పిన…
బున బింబాంచద రయాం బూని ధి ॥ ౭౬ ॥ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ బాలపెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పు…
…య్యమ్మ యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ ॥ ౭౭ ॥ హరికిం బట్టపుదేవి పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చందురు తోంబుట్టువు…
…ముద్దరాలు జనవంద్య మన్నింపు నిల్లాలు భా।సురలేములం బాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కల్యాణములు ॥ ౭౮ ॥ అని యిష్టదేవతలం బూజించి…
…రొత్తరకెని వాల్మీకికి నమస్కరించి హయగ్రీవ వేదవదన వనజ పరిమళ పరిమిళిత నిగమనివహ విభాగ నిపుణునికి యుని ఫలాతాసము ల్లసం ద్దను వ్యాసనకు…
…రించి ॥ వ్యాసుడు మధుర వచన రచన వశీకృత పల్లవితస్తోత్ర… నకు బాలనకుం బ్రణమిల్లి ॥ కలిపయ శుకసంమోదిత కసూరవంరయూ రు…
…రవిభావింబు సనది । విదళితాఘు మహాఘు వినుతింతు । అందెరవితాగారవ జనకు మనుం హరినను యునసూరిం… హరిహర…
…తం భావనం బున్న గావించి । చేతన మానంక్షప్తులకుం ధరియుం బున్న లువలికి । భాష్యకావ్యులం బహూకరించి । ఇథంబున కాపృకవితాకర నాదక్తుం…
…భూకైకే… కలరముం భాళికేలుబి । సంస్కృతవాలులం బుద్ధకై… కీర్తి హారికి… ప్రియుం । బుష్మైరకుంఠరా…

మః ప్రు అవతీర్ణ … మా బ్రహ్మ ద్రి బాహు సార పరా హారిః। అహో లతా … వం భుజ దన్న వార్ బాం దారాయ గాః॥ … సం వ … ప్రాం ం ం
… బద్ధ బద్ధిం చర్మాం బరం శివ విరించి ప్రియ సుతం వరేణ్యుం కృష్ణ త్రిపుంక సకపింఛ జటా కలాపం ప్రాసం వమా ముఖ శిరసా త్రిలకం తు సాం॥శ్రీ॥ప్రాం …
రసా … నాగము ప్రుండ్ల పదాం ధర్మ తత్త్వ నిపుం శయ గౌరి కృష్ణ స్తమృగ వర్గ కృతాం ల్ప కృత సభారతి। సం శివి వధ … సుంద్రి దర్శ వంద్రి తు సౌత్తవతీయుం … దను॥ శ్రీ కైవల్య పదం …
… సంరంభ కుదానం (ద్రి) కస్తం భకుం కెలి లాల సల సర్వ ద్రష్టాల సంభూత నాదాం కరం జ్ఞాత భవాం。 ధృకుం భక్త మహా నం ద్దాం గనాదిం జను॥ ఉగ్రా లిన భక్తి …
… ఖరి జాము ఖపద … రఖూ ఖమాలికే। బాల వశ్యాం కృమోల్లికిం గపాల్లికి మన్మధ గర్వ … పర్వతో। న్యాలికి నా రదాది ముని ముఖ మనస్సు …
… కీర్తి। జ్ఞాత సుధా … రతి హృదయస్తా బ్జవిధాత సుపద రా … సి నిలత కుదవత్తా నికర సత … కల్పక జిత కున్నత। త్రాత సుదాత సు నిఖిల తాపస …
… సుస … డుదు వద్రిష్టు తా హృదయ మానురాగ సం। ప్పదికె ద … ఖదికిం。 బ్రహ్మం వివి సెూ దికె వి … వల్లికా … దికి సం జ్జ వా దికి …
… ఖుసెం న్మ దురు సాం తంగ వ్రాణిను లిం త్రుప్త సత। శ్రీ గదికి జెం ప్రురిక చయ సుందర వె … కి రక్షి తా ము ర। శ్రీ గదికి తెం ంచ …

…నంబుగ యుధనంబున యుహనుమంతుండు … దనంబున … రమేశ్వర … యున … రాముని … దనంబు … నంబు లు తన లు । వారింప్పం గరాం నిప్రవ వాదము నేయుగ । వారి జనే త్వం దన నవు వారిం ద
కుంబున ప్రనేలుక వారింపు నృపా ॥ కగ నిప్రలు … తిరొంత్రలు । వసుకెంద నతా … డు వాంజలు నాకుగ । ముప్ర టలం జెప్పు మెల్లన । విప్రులు విడిం దోడల వారంద విప్రైనె నృపా ॥ శ్రీ ॥ లేటమలమ యిద్య నాంభజన మంత్ర యు భూవర నెండు చూండువ । యిటువల గారవింప్ప
గదిగుండు … దను తెనిపెం వుటగ పలుతర దెహలు … వసు న బ్రాహ్మణ వము లుక్కవి వెంట … వరెం । గట కలపూ వగ జస్థామునక మ్నాగ వమ తెల్పవి చెప్పినాడనె ॥ నృ ॥ కాంత్రారం బున నేలుంట్పి ధొలు నసు చ రాంగా బూం బి గొవిందు సుద్ధాంత స్త్రులం బదారు వెల మదరాగా రవింప్పు
తాక్షినా । చెల … బాయలు మొంట్పి పఱ్ఱు కొనిరాసి మం త్రింసంఘ ముగ । బ్రాంత్రిగ భామిని భ ల ద్దినం బ్రి వి ది పింప్పగ తెర దా త్రిశేవ రా ॥ నృ ॥ అతె రారథి కుండున్నా హయములా యుప్రాసనం బసెశర ప్రాతం బునప్పలం దొ త్రి జం ప్పుడుతు డి వ్వత్రం బున్నతె కు యెం హస్త్రా
౨౭ ఆపి నుండు చక్రి తెమి భ కిత్తక్షి జనని వి రుద్రా యుతం … భూమి బిజములు మ ర్యాదనా మెషం బున నవ ॥ నృ ॥ యు దు వి రులగ మునినాథుగా పమునంగా లాంధి నిత్రియం ద్వ రుగ వు ధి రాపాన వి వధగ ప్పూ న వు దనం బుం … బాం దు … । కదనంబు
లగలె మలాసం బుట్టి హ తులనగ వింబి లె రైరిన । ప్ప దనం … రి … రట … సనం సా మ వల్లభా ॥ క ॥ భూంతముల వలన నెప్పు డు । భూంత ములను జనన మరణి ప్పా వు లుని । గళితవములునె యచు చుం డ్లను బ్బూం తె ము యుం డ్ల … రనం ద్ద భూ
కరా రన్పా ॥ క ॥ బలవ ములుగ లవా నం బున్నలు । బలవిరహిత వానము … యుగ । బల వం త్రైన యుదు వులు । బల హీనుల జం ప్పిర హిత్రభావముల నృపా ॥ నృ ॥ బల హీనాం నల్లల కుగ బలాధికులకుగ ప్రతివిధిగ భావ ద్భవ వం బున్నలు గలిం బిపి నె … ము … త్రిపి
యుభూ భూ రవుం బున్న ప్పి నిపుల ముద్దిగ కృతకా యుద్యం డై బనింతెనాస ప్రెగ … యుం డ్ల చ … తులం డ్లల ఘుం డ్లై వని చెప్పుదు భగవ దింవ్యా యుత్త ము ర్భిశవ రా ॥ వ ॥ వరి యు దెశకాలాధర యుక్తం బున్నలు నంత్ర కర నా సంత్రాప … సం బున్నలు నైన … వ … ంబు

యంద్గలంబ్రు॥త్రంబున్న పరా యపుత్రంబైయున్నది ని। యపు నర్మంబైప్రి నవత్రిరగు విం ద్గచర నారవింద్గము విం త్రా వి వల లభవ ద్గి యెర్మ శ్రాకంబున్న వజీనంబ్రు॥ సదా ధ్యాన భక్తి విశేషంబున్న లాగామృత్రాధా దుల నీజీవబ్రు। తత్వ త్రిత్ర నరసు భవంతం

భక్త్రసంజాన తిత్రి నదితం బున్న లు దత్రంబ్రు కాల కర్మ భూగా భిదిని వర్ణంబున్న చితనా శంబున్నం బున్న భిన జ్ఞాన విజ్ఞానం బున్న లుత్ర వస్త్ర రసాధిగవిబంత్రి యూ శాకంబున్న నకుహేతువ హంకారవుడు కర్మ త్రక్ష త్ర శంబైన ద్వైత బ్రహ్మ మంబున్నని యపు నవు। ద్వైత భవంబున్న నకం

గార కాంబున్న దేహంబున్ని యపు నాదేహంబున్న నకుతీయంబున్న తింధంబని యపు నవు। విం ధంబున్న నకు వమూలుబున్న గుణాంబని యపు నవు। గుణాంబున్న లక్షణా న బున్న ప్రకృతి యని యపు। నుబ్రహ్మహామనింతెల విజ్ఞానంబున్న నతిన యోగ ప్రకృతి తెకుంద్య నని యపు నవు। బ్రహ్మత్రి

బుసిత్ర భూ రసుల తిరబ్రాహ్మంద్యగా కపురుషం ద్యసవర్ణ గ్రహంబున్న నవంద్య నిం యపు నవు। నిత్యుం యుంబ్రు యపు జనకుం ద్య వి రక్తం దైయపుం ద్వైధర్మ కషంద్య భగవది రూప్య మార్గంబున్న దేతిని। యహా దవ్యల నాశంబున్న విని సారద వచనంబున్న లు దలంబ్రు। నిత్య ల

బిత్రం బ్రాహ్మణ వహ స్థాన మనసంబున్న నకుయహంత్రం బు॥ యపుస్త్రీ ... నానావంయంబున్న నికోయం వది దు పుల నా శవు వహా ధర్మ సదవింవు వినిగాం త్రి వివుల భక్తి భగవత్ప్ర దచింత్రాతత్వరంతత్రి వు దవు నసంసార వహానక్ష వునకుం భక్తిసనహ॥ మనస్సు

భక్తికం బ్రుకం బున్న నకం బ్రుకా స్థాలం బున్న భైళ్ళకంబ్రుకం బున్న ... బ్రునిచ రిహరింబ్రునవి న్యాని తెరం కహ యహా దవరూపం బున్న నంజైళ్లియూ శ్వరుం ద్య లూకకంబ్రుకళ్ళరిరంబున్న లనుపసం ప్నురింబ్రునిజత్వరి రంబున్న వినిచె। నం హారంబున్న నకు నిజ భక్తిరమ్మ

రసరిరం బున్న తెందహ్మ నిజ్జారుపు నిజ్జిస మంబున్న ల్ యునిజరూపం బున్న నసుం ద్యా చరూపాం త్రరంబున్న లుధరింబ్రుత్ర వ్యరసంత్ర ద్యానంబున్న నుం ద్య నంయున్నిత్రై వడివిలాపరాం యపు నాయంత్రైవ గాం రాయపునాంబం ద్య॥ విహా నకాం వహ్నాది రూపంబున్న లుధరియం నవు చంగ బుత్ర హారి॥

భవసని చ్ఛత్ర వది యత్నుని జ్ఞాని యెగకగయెకది నవునజ్ఞంకలంరుడుం। చెంది శిల్పం దాంత్రి నాటి వేంనుచిదిబినా। దాం దిన వుబు నహ భువ చ్రు తిపాదకవు గసు కలింయపుశోంబున్న ప్రాప్తంబ్రైయెళ్ల నాం॥కళ॥కలి వత్రానవు నత్రా యుప్ప నాహింసాంళు భదంబకాం త్రిల్పాం ద్యధర్మ నపుయవు। పురవు

లవృహ మల భూ వులం ద్యనలా నంగలు నుయతుఃధ్గగని. కదిపుర వునన। మనుమని రాజ పై మనసుమున్నిదివిం బ్రుకింధు తాయుకనాభి ప్రత్య జళి। యునిరుద్ధనం ద్గనుం ద్రైన వజ్ర్యనిం దిబ్రి వుధు రబ త్రవుగ త్రిమ మత వానీ। కరుల హరుల ఖ భ

లియుంగు విశిష్ఠ విశ్వకర్మ సాహరంబు వెండుకొని యిన । చెప్పిద మునవడు పెట్టిసం ... మంత్రనసముండు యయ్యవగాహ మునకంగి । రడవలన న ... కమలు దిరుగు మాని (పొంప్రాలకు త్రిగప ... గాల । లాన వెరవి నవిత్రై ... లవ వడి త్రోత్సు తెపు
... త్ర వడద్ది యిబ్బి పరిపూర్ణ కుక్షి । నిశ్చి త్రైలోక్యసంతాపి ... వెండద్ధ గల । సాగ్ను పంక్తికై పొరాడి పాలస్త్యుండు దివ్యని బలవమున నాక్రిత్రైంలోక్య ... పతము । నైవ్వని లావున ఖమైన దెవెందృపిత్రాద్ధ వమునను ... పంపుగం ... । శాంకరవు నివాత్రకవచాదిదైత్యులం ... పంపిత్రి ... వృద్ధి సం
... రి బుద్ధి ... మ సాందు గురుగురులాం ... నిధి । గడిచిటినె ప్రవిశరు ... ధం రాక్షసేశ్వరనె ... దులు । తలల పొంగలెల్ల తడవి తెచ్చి । యెవ్వా మహత్తు బలిమి నిత్రితి నిరబుని । పుత్రి లుగుడుగ ... కలశ । వృణ ... గురు ... దూ లు ... కురు ...
... ఖసంబుల గురుశ్రేష్ఠ రథయంత్ర యొప్పైన గలప్పైం గసా ... ంచె యా నెప్పి సాంశరవులు వారక్కవయున్న వారల బలాత్కారహ యయురు దర్పిత నత్వరతల చూపుల సం హరింపుము నమితోగ్రా ... హంబు సాకేత్రమునను । వృ । అసురెందద్భుం డనరింపుము ... వులు ... ప్ర ...
దుం ప్రవేశించి నెప్పున వాధనంబులు గాని కైవాది కృపాంకుశ ... గా ... సెంచనూర వసూత్రధ్రాంధను ప్రీవయుక్త బహు దివ్యాస్త్ర ప్రయంబు సాదెన ... కతలంపు మాధవుడు । భ్రిష్టి నరెంద్రాత్రమా ॥ వృ । వసువతి దివ్య బాణావలు లప్ప కలువా ... శెం
... శ్రి సార నవలు ... వార ... రథ వవులు ... పులు ... దనా । ... సవునని బెట్టిలిర ... వర్ని ... ధవు ... ంపును ... నాక ... సురవిరోధి భద్ర ... నధ్వము నిబ్బి ... గా ... దెనూ వరా ॥ సి ॥ చెలికాండర వృ నిబిరుగ ... కవె ... మంత్ర ... సెరక
... రంది ... నుబడు । బంధు భావం ... బు నంబాం ... సెంధు స్వర్గమె ... దాతం ... యో ... ధనము లిచ్చు । మంత్రి యొప్పె యొకకవ్వెళ్ళ మంత్రవు పదేశించు బోధ యొప్పె యొక తెళ్ళబుద్ధి చెప్పు । సాంశ ధన మొసరించు ... నవిక్షము సేనకవెళ్ళ ... డించు ... సెనా కవెళ్ళ
నెలి నె యము । ... రాజ్యతలా బులున నందు ... తం । త్రిశ్రైవడి ంచెబిన తప్పు మరుచు ... వలు వశ్చి ... నారథించ్చు వెను ... వల్లభ మాధవు వేరవారాదు ॥ ౧౫౧ ॥

బ్రాహ్మణ [illegible] వన్న [illegible] కంధ [illegible] లం [illegible]
[illegible] పరస్తులను । [illegible] వను విరులన [illegible]
[illegible] నను । [illegible] బాల [illegible]
[illegible] తిలం [illegible]
[illegible] నవముంగాలను [illegible]
[illegible] ధనం [illegible]
[illegible] వది [illegible]
[illegible] దాతులు [illegible]

స్తానుండి దేహమువొనరించి పుత్రార్థ చారిష్యాంబులు [illegible] భక్తుణాంబుగా వించి సకలకర్తృ [illegible] నుపన్నానిం చి విఘ్నంబులం గెండ్దాక కవిరావరుండై శ్రాంత్ర సంద్ధినకవించి విసవస్తానసుండై ప్రాణంబులునే [illegible]
న యొంద్రియంబుల సారింబ్బ నివర్తింపచ్చి। హరిణి తిలచ్చి ద్వారకగా యొంకబ్బుకాంకించి। రజస్సత్వతమోరూపంబులు వహింకిని సంహరించ్చి। యహంకారాస్పదం బైన యహంకృనుస్నాలదేహంబు వలనవాక్షియిద్ది యగుం దన్నెక్ష [illegible] ంబు తెలి
[illegible] సకి తత్రరద్దైన తన్నను ద్రుశవంశంబ్బువాలనే వియోగదశించ్చి కృత్రజ్ఞానం దగ్గా బొంద్దించి ద్రుష్టుం డైన యోగావరులవలనే కైత్రుఖ్యంబ్బాపి। మహాకార్యంబు తారుదపటాకారాగం బ్బునగల వుత్తై వాండి సందారభూతం బైన బ్రహ్మ ంబు దక్కగాల విలాపలిగుణ
[illegible] భం భృష్ణను వెలపలి యుండ్దియగు విశ్వదంబ్బును తెరకొరదుపుం దత్తం బ్బునా [illegible] త్రవ్యుల వెదికని [illegible] త్వదైయుంన్నాడు నైదాంది నాం। నిజప్రకృతి దవనాం డు వెన్నె డువంగానై తెంచ్చి దావాన్నితల్లుల దేహంబ్బు దహింప [illegible] ంపి యు
వమ పుణ్యస్నతగాం ద్వారి యొప్పుటు బానేకల్పకపాగువల్లభుని లో నెన్నె బ్బిదర్శభూవరా [illegible] ఇన యొప్పు [illegible] వింత్త యగుగుటు చెళ్లలం బడి నవిదురుండు వింత్తా। సంత్రాప మొంద వఘత్ర। నారొత్తం డై [illegible] వుల కరుం [illegible] ందు నక్షపా॥వ
అనివిదురాం పులప్పుత్తాం త్రం బ్బాత్రయయు ద మృత సంద్ధను నగనునెరిం క్షింబ్బి తుంబ్బురు సహితుండై నారదుండు ద్నృషర్షం బ్బునకు నిగన మించ్చినవెనక ధర్మజుండు డ్భుక ముని సం బూబి॥ [illegible] ముస బం దన్ను తెం సధిచయ యవుబు వరన
కాలము నంబండ్దియగుండన్న నండ్దు। క్రోధంబ్బులు భంబ్బు క్రూరతభుంకన్నను ది పింప నరులు వత్రింత్తురండ్దు। వ్యవహారవతులు వహావ్యాజయుక్తములండ్దు సఖ్యంబ్బువ ంచన సహితవుండ్దు। వసకల త్తానిలాం దండ్దు మపురింద్రైద రండ్దు। స
తులు తండ్దుల తెగకొంబ్బూ తురండ్దు। నురుల నిఘలు ద్రుపింప్రి కూడ దరండ్దు। శాస్త్రమాగన బ్బు తెవ్వయు జరనన్పత్తు। స్త్రీ యుపద్ధతి బుదుత్తైననడవ [illegible] రండ్దు। కాలగతి వింత్రయ్యె వచ్చి గంచ్చినెడు॥ వ్రా॥ హరి బూ దర నరుం డెవి నాం డునె

వమనీత వారం నందితకడా యుగ్మ యేరుంగ నేర్పు ... త్తలం చేరంగ స్త్రీత్వాం ... లత్రి ... విపదం బున్నదాం త్రిశే। నిక రుక నగ్నదాం రుడవు ని వ్వ ...
ణాలనిస నిచన ... నందు నసారచుండు ధమన నంద నల ... యు। నిర్వరవంశరం బున్న నవిత్ర ంబున ... సహిత్రం ... యూశరాదిశంబున వహిం ప్రము। నిప్రాప్రకారంబునం వ త్రీం ప్రము నిశర ... నిరం ... సంధనం బున్న ... పారద ... ।
యోగవిరోగం బులు ... గాలు గుచుం ద్రుసమ ... ంబున జివరుపంబున ధర్మవంశ యుండు దేవ ... పం బున న ధర్మవంశ యుండు దురి యుద్ధ క్షత్రం బున్న ధర్మవంబున నధర్మ వంబున ... రయుం ... ంత్తు వులకు నం
నని ప్రక్రి ం ప్రంగ కారకరం డున నుత్రే యుండున జగరం ... చెత మి ... ంబు దిన ... ండనలు నరుత్రం ప్పు నిలెరం ... న। పంత్ర ... తమురుం ... చెరంల క ... నాధినంత్రైన దేవం బున్న పరులకాం ... ప్పు ... ంబు గాం దు। కరం
బులు గలజేం త్తు వులకు కరం బులుతె నిపశువయు ... తప్త ధం బులా పారం బులాంగు। ... ంబుల గల ... ంలకు ... లను ... దులు ... యాట ... బులగు నధిక జనం బులకు నవ్రజ నం బులు ... జనం బులు
గు। నకలదెహం బులం దుఉ ... దుగలు గుడం ... ం త్రైజివికరయు గు। సమస్త స్త్రీ దిరు పంత్రైన విశ్వ పంత్రయు నిత్యరు నింగ్రాం దెలియు ... మత ... నికివెరులెదు ని ... దుం ... బున ... యూంవి ... బున్న
దరణి ... నయూన్నరుండు బహిం ప్రాకారం బుల ... భూ గన్ను రూపం బుల నంత్రరంగ బహిరంగం బులం ... ది ... లుక్త కాలరూపుం డఖిలాంత్ర కుండు విష్ణుం। దసురనాశ మున నకు నవతరిం చ్రి। దేవ ... ంబిం ... దరు చక్రదు
చెంద ... కు దిక పా ... త్రకోశలా। యెం త్రకాలవమునం కృష్ణుం దిశరు దిథ ... జరింపుమి। రంత్రా గాలవమునుం ... దరున వృలం ప్పనితెదు విభ్రాంత్రి మానవయు కాలవయుం ... వంకన పరుసొపరి। చింత్ర ... నయు ... ంబుమ ...
గ ... శా ... ండు గాంధారి విదుర సహిత్యా ... మవత్ర ... భాగంబున నెన్న వముని వనంబున కుం ... నితొల్లి సప్త రుష్ఠలకు నంత్రా ... బున్నె యును కొరకు నాకా ... ంద ... డు ... పూహం బున్నె ... దు నబలి ధ ... ంగు ...

విశర గాంఖనియగు దుష్యంతు సంస్కృత్యైన భద్రతను నిశ్చితి । సువ న్నెయన్నాత్మ తివర్గాలు ల్లులకొలనన కొక్క కత్రీయా వపొంఖ్రు । ధనంజయు హొత్రు విద్యలకరని ధను ధరుండ్ర గుణ్యగాంలి జాలిక దుర్గము ౦ద్రరు । సవు వృవిత్రరంగు న దుష్కరుం
ద్రగు వల్లునెంద్రు క్షేత్ర వాడి విశ్వ మహాలి ౦యగా । వాం సుదవృవ దుష్యన క్షయు కాంత్రయు కల్గ ద్రగుత్రల్లి దండ్రులవూ ద్రిసహొస్సుం ద్రగు వరింయును ॥ శ్రీగ సమదర్శనంబున జలజాక్షు త భవ్యదన పరవు ప్రసన్న ... [illegible] ... నిండి రావిభుం
ద్ర నఖ్యత ధర్మ రవులయ దయాత్రయనంగ । ద్రిర్పసంప్రదబలి ద్రైర్ప వల్లిఖుండ్రనన చిత్త్రత భక్తి, ప్రవ్లీదుండ దనగా । రాజితాదారతరంతి దేవుండ్రన భాశ్వయువహావు హిమాద్రియున గ । యలవ్రవుసా శింగ ... పెద్దల నా ... [illegible] ... మెథంబు లాసరిం
భ్రం సాల్గ సత్తులమ్మ సులనుజ్జింప్రుదండ్రిం ప్రభుబులలం బక్షిర్పదం స ఘనుండు నైమనమండు మానవిండ్రా గభుజరస్పురయా తల్గా హరింమ్రుకతిప్రైరితాఘంబు నెల్లీగ । భ రింప్రుధర్మరామ భద్రుండ్ర మాత్రేగ । చరింప్రు సదావెదళ్ళాంస్త్రి సమ్మ
ప్రక్రీగ । దరింప్రు దిశ క్షింప్రై రుంత భక్త్రీగ వగయిల్లు పెళ్ళింద్ర జి చింబ్లిభ్లాసురకువారకత్రిరితంజ్ఞిన తక్షకప్రసంబు విషానలంబునందనకు మరణాంలనియి రిం శ్రీసంగ్రవజీత్ర్త ంద్రిముకలంద్రహాదారబింద్ర భజనంబున యిమ్మ
హ్రజీరయోనింద్రచలన । నాత్మ విజ్ఞానసంప్రుంప్రుండ్రైగ గాంతి రంభ్లనద్రిర్పుబ్బు విడిచి । నిర్గత భయుశ్యాకంచైనలూ రంబు ప్రవేశిరత్రు । నని భాశరకు లంబున్నై క్షితలబ్దకా వచ్చు భూం సురలు వనిరంతాగ్రకల్లక తనత క్లిరదు పులాపల
ము భవభావన విఖుండ । విశ్వ వము నెల్లిగలం । ద్రస చుంబరిక్షింప్రు గాఢన । లన భూరిక్షిన్నరెంద్రదృదండ్రు ముఖింద్రాగ గగకళల చెతరాజు త్రు మ వు నంబరిపుణ్యా । ద్రైనభంక్షిందాతలమదినంబు । ... [illegible] ... ంబున యచా మహా ... ంధ యెబ్బు నుథ ద్మ
పలల పాలకుండ్రు బా ... ద్మ । చత్రీ । మరి యుదృష్టు నంద్రనుండ్రు బంధు సంహారదాషంబు వారయు కొరకు । నశ్వమెధయాగంబులు శైయయుచుంబ్రజలవలనన కరదండంబులవలనన పొంత్రంద్రైన విత్తంబు సాంలక । విత్తంబున

ఉంతీదిన నేడు । నవ్యాప్తీరిత్సేద్ది పేటం ఘటిలు త్రాల్లి పూరు త్రుఁబంగ నరాఘవాశ్రంబున్న శౌకిపరిప్రాయుంబ్రిసెత్తి పింత్రిన సువసన సామ్రాజ్యాదికంబైన విత్తములు త్రాదిన్నాంగంబున బలవత్తరు
ధర్మజ యయాంత్ర యయ ఖచ్చరని సుంద్రపురు పౌత్రవయు నృత్యంబ్రిమూండుఁజస్వంబులు సంప్రాప్యంబులుగా వింత్రినంత్ర సుమున విదురతం డ్వైరధర్మయా త్రసనిమ్మైత్రియు నివుంభక్తుల్ని । సమస్తరాజ్యంబులు ధరాదిదిష్టంబు లెట్టించె నను
బుట్టిలునాత్రి నెత్తి । యయత నవలనలత్ర. భూసంబుద్దిలిశి । ఫలత్రాధుగంద్రైపుస్త్రి పురంబున్నసను వచ్చినా ౧౧ కంబుండు దుడు వచ్చిన జంట్రునుగాంధారివిభుండు మొదలుగా నందరు సంబంధములు నెరపె ధృతిపసమంధర గతిం దిశలవెంట
లసమాగమ్మంత్ర ధమ్మనంద నుంద్రుని ఉదురసేనిశి విప్తుల భూ । ఇన్నాదిసత్రా రంబులు నెయుంబ్రిసుబ్రా నేసుం ద్రైత సవారలం ద్వరు వినని త్రనియో ౧౧ ౧౧ ఉపెవత్తసం బున్న సంత్రాగాలపు పొగరు సంప్రతించిర రంధ్రదాగ మెట్టు నెను విస్తృతంబులు
ధృతమలు గంట్రి దర్శనసుంట్రి త్రిభావింప్తు భావంట్రి భాగ ధత్రు । ఉ । త్రిధసంఘంబులం దిద్ధికరింత్రు రు పొంయుం ద్రష్టృప్తుం ద్రుమెర లయుకత న । పొం రత్త ధనం బున్నలు పొ కంత్ర విషెలి త్రిధనం బున్నలు సెట్లె త్రితినిచూ దూ మెరి త్రివృతం
బున్నలవనిస్త్రే మెదకసులా విష్ణు ద్వారకసి ఛాపింపున వై । త్రాల్ల సముద్రపు లాకులు వసుధలా నెపొంకుచవ్వనం ద్వీరంనెదె మెధగల దూ ౧౧ వత్తకొకెల ౧౧ తండ్రిచచ్చిన పొంద మంపెద తం దిఁ విద్య లు త్రా ద్రైచె సం ద్వరే ద్వాసం
విష్ణులభాదలగాసం బెద్దిం గవం వృష్ణి సల్లంత్రి సంతా వమంద్వ శుంద్వంగ లాంలిసంబున నపొరువనా త్రంత్రి భంక్తిస ముద్ధరింత్రరు తద్వదం బున్న దలం త్రకె ౧౧ ౧౧ సత్రులు తమతమ కెళ్లలు । పత్రంబులు రానిపిల్లు సదుపులవయవ త్రణ్ణకుం మ్యలు
యెద్దికరిసె । పత్రిక రమ్మంబున యెద్దిద్ది కెత్తి వివనిద్ది ౧౧ వజ్ఞా రా ద్వారకలు । సుస్నా రాంరుదుష్టులం బున్నజాధ్వరు కరున్ ౧౧ స్నారా లాకలుత్రై । విస్నారా పొంరవారివిధ మెత్రి దియో ౧౧ ౧౧ అనివినిధమ్మరరంభునదునాం తిదరు రంచ్ద్వ ద్వద్దు సమ్మ దుంత్రి
లాకపత్రిస్న వచ్చినరంబులాద తిస్సంబున ఉప్పిరదులక్షదయుంబున్న విసవణ్ణం ద్వద్రుగుణాకముసెవిత్రిల రుంద్వనెయుం ద్రైమియు న్ । విశ్వమని చెప్పుండ యిత్యయు దువిరుల నాస్థాపయు ఘాగకల్లో త్రై మ్యూ ౧౧ ౧౧

ప్రతిదిత్రంబులు। సంధిలంబ్బుతి వెంల్పనెంగ నతడయూసె ద్భిగుణాద్ధరుడ డయ్యె॥ వృ॥ వెనక కురాంక బౌప్పుకర్ణా విదురునికై వడి రాజదండి డనరి। బున్నకు ధరయెంబ్బు లేక వడెంబా యెడుబాధరుని చంక్రి నెప్పుడు। వనిత కురుతంత్ర పెన్ప పొ వరత్ర వని
రాంత్ర వణాంత్ర, భూమి కెంసప్రి మిత్ర్తి తాదనింప్రుకర యచు భరితి వహి పృక్రుతెంగె భి త్రాతి తాన॥ వ॥ యుట్టు విదురప హిత సుత్తె గాంధారి ధృతరాష్ట్రులు వనవాసంబున్నకుంజని న్నమరు సాంధు ధర్మనందనుండు ప్రభాతసమయంబున్న సంధ్యావందనంబు చేసి, నిత్య
ప్రు మిత్ర కారణంబులు గావించి బ్రాహ్మణోత్తములకు గోహిరణ్య తిల వస్త్రాది దానంబ్బులిచ్చి నమస్కరించి గురు వందనంబున్ను కౌరవ పృం వృద్ధ ప్రరారంబున్న తండ్రి మందిరంబున్న కుంజని యందు విదుర సౌమిత్త తైన తల్లిదండ్రులం గానక వం
బ్బుచిత్తంబున్న సంగాచర ద్రి సంజయు నిం బూచి యుల్లిని యె॥ శి॥ పా తల్లితండ్రులు మందిరంబున్న లేరు సంజయ యవారెందు పోయిరో నేడు। ముందర గాంధను నెలివి మా పెదతండ్రి పుత్రశోకంబున్న బారలు తల్లి ప్రాబన్న నిధి పొగొ బుం దవమా
హిన తండ్రి మందబుద్ధులమైన మము విడిచి। యెలు వారు రాము పూర్వకాలంబు గంగలో తనయుపరాధంబున్న తడు వు కెళాను భూ ర్పతౌ డదండ్రిపరితాపము నభూ ద్రై। కపట మింత్ర లెదుగరు గ్రె లం దు పొం ద్ర భూ విభుం
ద్రోపదలో కగతుండైన మవు బట్టినట్టి సౌందిరు ణిదెన తండ్రు గవ॥ అనిన సంజయుండు ద్రవియెూ గదు ద్రుం బున్న ద్రిరు దుడు బలె కొను చను। బుద్ధిభూచ లచ్చిబున చిత్తం బున్నైరాజ్య ల త్రంబున్నె సి ధర్మనందనుల్ల నింజె॥ వి॥ అరి వాల ర్మ
లు వసు న్నెనదగు చలెండర్త। నుడుగణ డెరెయు బిా తంప్రియ విని ధ॥ మందిరము లోన విదుర తౌ మాంత సంబున్ను నిన్ సాదు బునుండ్రై ను నెందు తెందూ॥ వ॥ విదుర గాంధారి ధృతరాష్ట్రులు తన్ను వంచించి యెందు హాయి రాయరుం గ సని
సంజయుండు ద్రుదుబింద్రు నవు యబంబున్న తుంబుర సహిత తుండై నారదుండు వచ్చిన వెలిచి నమస్కరించి ప్రెత్తములుల వాసు నసారదుండు బూదించి కౌంతేయా గ్రుఘుం డిల్లనియెె॥ వృ॥ అక్కట తల్లితండ్రులు వృపాంబుజనెత్తె

తెలియ్యప్రపైనని మెల్లదక్షులు కులమ్మ చెల్లియదేవశ్రీనశ్రీనె సౌలతెంత్రిశాం దక్షుల దృష్టింద్రైనకతలంబున (శ్రేష్ఠమరణా మమత్వము చెప్పితం తెల్ప॥ అది చెల్చని నవలాండ్ర వవమ హావయని శాపంబున నంద్రాత్రి యమ వము తత్వశోధా
సంతాండ్య విదురుండై యత్రింబ్రశ్రేష్ఠ న। మహారసంవృద్ధరం బులు న మహానవరాదితప్పరద్దు యమద్రాశ్రవం బున నంబాప క వము లదండిం త్రైనిజ్ఞ యము ధిష్ఠిరుండద్వరాజ్యంబునకై కొని। లూర పాండునంశక్త్యా స్నాంద్రై త్రప్పులం దానన। శలది విశలంద్రైన వసనము సొధా యో
సొయమ యొజ్జ కాలం బు మహాశ్రైభవం బున సమ విద్యయమహత్రి॥ తగ బాలా ఉనకాలాంధన। విలావేన ముఖ్య విభవలిన మనిషా। దొలశలమానసులను। కాలివము వంశ్రింత్రము దురవగుహ వముగువతి॥ వ॥ అదినవ తత్వంబున గాలగతి యోకింగి విదురుం డంధ తర్రా
పృశ్నశశ్రీ శనియొ గృత్య॥ శనశాంగార శలత్ర విత్రసంభూతసంభూతం త్రింబుల దమ ంధర్మ్యనగిత్సా నెత్తులనమండ్య ఊంత్రవులనే కాలంబున దుల్లోకుహై। యనివార్తస్థితి ఉంప్రునజినిరుపా రోపింద్రైనకాలం బున వవిత్రైనపాం త్రం బున నహా రదినశి మదిం జం త్రిం పు
లత్రతిరాకృత్ర పృథ్వీం ధ్యం ద్వవుపిద వాంధవు వహ బాం బులల తెమ। శ్రీ పత్రిల్లం జెది టో యొదున్న హరా భారం బున్నైగాఫ్తై ని (రంతర్రి) నులో యరాలు మహ ధర్మోకం బునకే వయద్రైర్తశవారదాం యల పింత్రునుండ తతగ వెకార వర్ణవం శారు నిత్యక్షా
లక్షిత్రత్రి విశిష్టాలనావములం। బత్రితిరి లాదియస్ట్రుధార్యం బోదదుపుల హని గుళ్ళింత్రరి మాకల వసన పంహా॥ నై ప్తైన ధరిం యుంప్రవలెనె యూ ప్రాసెంబులూగా॥ శ॥ లిత్తలకు బుద్ధి చెప్ప ని। గుద్ధికి చిత్తం బున వంద్రి శేంని త్రోంద్ర దెశ్ర్యా॥ బద్ధింకని హ వము ం దేవర
గన్యవకలాదం గ్నానం దునగుదిలెదవది పా॥ శ॥ శన భేదహా చిక్కలనిశ॥ వ నిందెదహా త్రాం ట్రిశం ట్టై వమన ములవా చలని। వినియెదహా దానవములనుందనియలంగం జెశ్వదవాయి లక్ష ధరణి సురులను॥ శ॥ దేహ వము నిత్యవము గాదని। మోహ వము దిగనా్ని శపదవు
నిచతమా ర్దిం। నెన వము వెలువది నరుండుత్తామహా వము తాండె జెంద్రైవము శక్తిసంప్రదలనహా॥ వ॥ అనివిదురుండత్తృతరాష్ట్రునకు విరక్తి వూగ్గం బున ఉపదేశించి న। నతండత్త్వప్రజ్ఞాచక్షుం త్రైసంసారం బున విసనాతి। వెంహహపాశం బుల నహాంత్రి। విజ్ఞాన మోగ్గం
బునంతఃకాది। దుద్ధామం త్రైనహాసమ వంత్తం బున నకు నిర్గమి॥ బుద్ధి॥ వృ॥ అం ధుం త్రైన పతి నవరించిపతి భావా సక్తై నేత్రదృష్టియాు బంధ స్నా దనవము ధరించిని యమమే ప్రభవతంత్రై యమునేకాల। దాశ్రం ధా రక్షై లిశాం ధు శగంత్రం. కు నరసం కా

నవిలాసవతైన లావకులులా రక్షా [illegible] పశ్చాండ్రనితరా [illegible] రులతా త్రా [illegible] ధితమాత్రయ [illegible] సంద్యాదులు [illegible] ర [illegible] నిశ్శరుం దక్ష [illegible] దంష్ట [illegible]
[illegible] తాసుండద్రు। పరశ్వరసంహర్షణం [illegible] లవె నావులు [illegible] లనవహి [illegible] లు దహింపను వసహాం వసువ్రచంద్ర [illegible] ను [illegible] శిం [illegible] హేతువులైన రాజులనె నుల రక్షాం స్వత్వైరం బులు
[illegible] ద్రై పిదవ [illegible] త్రా మద్దేంబున [illegible] లతవ నసంభుండద్రు [illegible] సనపరింపు నాసవ [illegible] తువి శ్వరువసు [illegible] మున్న [illegible] మెరుగ [illegible] నవ్య మె యుండ [illegible] హ రి। శ్రీ రయరం
[illegible] రవసణాలు సుమలి గాలి యుత్తై పుడువ [illegible] యుండ్రనటు। వల్లభుండు వ సం [illegible] వల్లభుల వసు [illegible] వల్లభునకనయట నాపి। వల్లభ [illegible] తుల [illegible] బడి రసష్టి [illegible] నసి [illegible] నకుండద్రుసాతు
[illegible] న [illegible] [illegible] కీర్తిసంభావసు [illegible] ప్రియమునత్రే రాజన [illegible] మరపత [illegible] వనుచెల బుదికెన [illegible] [illegible] బాలు గంసారి యుచిత [illegible] కింప్రి మ్మ తత్వ భ యు వుం
[illegible] కీర్తి [illegible] ప్రసె మిశ్రె। వినమ్ము [illegible] కుడు వప్రి విజ్ఞానప [illegible] యుత్తెన కల్లు [illegible] నతడు పిద ప। త్రన [illegible] రిదమివ్వి [illegible] దంబున నవజనంత్రె। విప్రమున్న [illegible] కు వస్తరిం ప్రు। వచ్చు అనె నసుతుండి
[illegible] లలంబ్బా [illegible] పరాజ్యసాప్రా [illegible] సుపాజిసంప్రియు। [illegible] నకె [illegible] నంపాజసంప్రియుసంభ్రాతు రక్ష వహా త్రం [illegible] సుఖ లకాంప్రవాదిది వాసంప్రదలుసం పత్రిదించ్రి యు। విరహదర
[illegible] యు। వైభవము లవధరింప్రింధు। శ్రీ తువులా చరింప్రియు। [illegible] సుందస్పె వారత వెద్దైనస వుస్తుంబులలం దల్లవ ఖిలా షంబులు వజిసంప్రి। అరిషత్వ వ్యసంబుని జిసంప్రి। రా జవం

వసులదాభీలంబులు [illegible]
తసుస్వశతలు. విరహమునిదెలుపన్న [illegible] కులగ। [illegible] [illegible] వెలదివిధ [illegible]
[illegible] ద్దుసాళ్లలకెనిల్లాలచ్చుకు [illegible] సంత [illegible] దుదరిగిరపుడుజలజా [illegible] సంతానంబై [illegible] పతినాంయుంట్ర్పికి వసుమ్మవస్త్రనిద [illegible]
[illegible] సదివంబు [illegible] రాంబుధసత్కారంబున్ గావించి [illegible] స్మృతివలనసాసుబాందారుతేలునెనపుండ్రా వెళ్ల [illegible] శ్రవరుసు౹౹వరలంభాంబిపంతియుక్తిని [illegible]
[illegible] దురుమహాప్రభువు [illegible] సూరియులదన [illegible] వుల [illegible] వస్త్రములు [illegible] సుంజ్ఞాలునా। [illegible] గావుసదాభవసిలరుమునుల [illegible]
లలదిహాసరసమై [illegible] లాడులదాసరసి [illegible] కాంక్షిమ్పునికిమెంతయుడుదెవ [illegible] రికాగంధిత్తోడువులతోడువవా [illegible] కలహంసపుంబెంపు [illegible] కలహంసగాంబినికిరవులన [illegible]
[illegible] సదిం [illegible] లంద్వశరిరసంస్కార [illegible] పరమంద్విరగమనవు [illegible] సురులనాదరింత్రగురువి [illegible] సులలి [illegible] చింత్రావు [illegible] యసుదుసతులన [illegible]
[illegible] రనిలింప్రిరిసతులగకల్పకాబాహ్యంబులా। భరనాత్రీ [illegible] గుంలుక్ష్మి [illegible] ప్రాప్త [illegible] సురాసంబులు [illegible] మత్తకోకిల౹౹ పంచబాణుని [illegible] పురు
[illegible] లోకనైనా। దంప్రితాకృతులల [illegible] గాం [illegible] లవాధవు [illegible] సంప్రు [illegible] వృత్తి [illegible] వా౹౹ యువిధం [illegible]

శ్రీ ప్రకాశంబున । ముక్తాఫలవిరచితరంగవల్లి ... లం ... తమందిరద్వారదేహళిచే దివ్యప్రవేశం [illegible] నసౌరగంధసారకస్తూరికా సంవాళితవసతి [illegible] నిర్మల [illegible] ధారాసం [illegible]
సూర్యతేజావ్యాపారంబు ... మప్పిన తరగాలదండ ... వల [illegible] క్షతదిపరాత్రంబునరాదివిధూపమారవసంబున [illegible] వాల్ల విలమరకతవజ్రవైడూర్య నిర్మల గోపురాట్టాలకంబున విరవవిభిబి తమపెంద్రునగరకుబేరాలంకారం
లంబున ... నపురీవరంబున ప్రవేశించి రాజమహా ... నంబున ... మంనంబున నమత్త కోకిలకంనాలంరంగ ... మ ... హరింగాంబుచుమను వారలయున్న వినకుతూహలాల్పవంయుక్తినాగరకాంతలు న ... వాస్మరేఖలనుంద్ర చూచు
కెదె ... లాందవలానంద ... సౌధవరాగ్ర ... పుచు ... కలువలలనిదెడుకలకంఠ ... నాగవల్లికిం ... నైవృనివక్రమందస్మ । జన ... కసంఘంబున నుధాపాని ... వెంబ ... సకల దిక్పాలకసంహతికి వేడ్క చూడ
దండం ... లుపట్టు ... లాంత్రితత్రి ... పాదదర్భ ... జీవంబును తెపట్టికె రుగదల్లు । ధవన మోహనుం దక్షపురుష భూషణుం డైవ్వ । దక్షిణ ... ష్ణుండరికె ... భరతరాజవాహనలనుచు రాజవరానాజ్జనా । రాజముఖు
లుకుమారాజు గురించి ... జలజాతాక్షుండు చూడ ... మొప్పిధవల ఛత్రంబును ... చామరంబులతో పుష్పపిశంగ ... లములతో భూపాలు గుణిచ్చిరతుం ... నలిని బాంధవులతో సహృదయములతో నక్షత్రసంఘంబులతో బల
ప్రతిష్ఠాపవములతో ... రిబిహారిత ... దంత్రలనివాసంబున ... పుబుత్రి నతల్లులకెప్పురుకుమెల్ల ... న ॥ కోబిద్దం దుమెల్ల కిన తల్లులు । జత్తన సౌంకృతములు నుని చన్నుల తుదిం బాల్ల । తిల్లం
ప్రతిష్ఠ చుకుడుకుచుడుచుంతంద ... శ్రీ ... నసుగవ ... తదసంత్రరంబున ... వ ... కాంత్రంపైనలుదక్షింత్త ... ప్రియ ... తనమనంబున ॥ ప్రాగ్రభోకదేవిభవనంబున వచ్చి ... నైరావె

మున్ను శతానందకృతయజ్ఞమున నరశమున నసంగ దిగ్గజ అంధకారవైరి యుపరాద్రి యమువులసింహ సంధ్యమై నుఁగమువుఁబాలింప శివగాన శకుంతనీరజలప్రసారయం భతమసరసు తుల మునుదకూరు తప్పగమ్మ అబియుల్లు ప్రభుత్వ దైవచక్రి యమునకు
రమంబున్నాలాలాపంబులు కనకలాపంబులు గానవధరిలిప్రకరసౌ వృత్తాంతలు నసంబులు విశ్రాంత విలసనాంక దివిమూపసురాగంబుల సారంబు వెనంబులమునుపస్పన ననవంధనాది కృత్యంబుల కలసున్న సువన్న దివిబణ్ణ యమునకు
నసంబులు తృప్తిప్రముఖ యుదుసుంధురులు సంబురరధ తురగాగరా దుపదివ్వంబ్బరంబున్నను వెయుంధ్వజనిదుకౌని సంతమాగధనత్రశివంధిసంధ్యంబుల వుంగళ భాషణంబులు సభాసురులయాగాది వైదిక ప్రసంగ ప్రదవ్వు
విరాగపువదానశంఖకాహళధ్వానంబులు నగరదారూఢ భూషణ భూషిత వారయువతి గానంబులు నసమానంబులై చెలంగుచుండ నెదురుకొని నయ చిత్రప్రసూనసమస్తారపరిరంభ బాహుదళ్ళ సంభాషణంబులు వనం
3౫ దళసంధ్యశనాది విధానంబులు బహువాదంబులు శైలివా కలురదా నుభవ నంద్ర పాలితంబైన భాగవతి పురంబు చంద్రంబు నే। యదుభూజ। దళాషాం। సు సురాంధకలితంబు పసుకలకాలసంపంధవనా మం
సుకరపల్లవ కరకమలలసు సువుపలమంజరిపుంజభారవినమి తలతాపదపరాజి విరాజితోద్యానమహోపవనలాలితంబును। వనాంతరాళ రసాలశాఖాంకు రఖాదనక స్నాకంఠకలకంఠమధున కోలహాలఫలరసాస్వాదనవి
లిఖ్యాన్నాసారికాకిరకలకలకలితంబును। కల్హారపుష్పమకరంధపానపరవశభ్రాంత భృంగికదంబురుఝుంకారసరోవర కనత్కమలవ్రుదులరాంద్ర ఖండ్ర శివ కారమత్తవిరాజయుత్రకలహంసనివహక్రేంకారసంకులంబును। మహేన్ద్రత్రాధ
లరంధ్రవిన్యస్త కర్పూరధూపధూమపటల సంఘటనసంజాత జలధరభ్రాంతి విభ్రాంతనమనుద్ధత షింఛనర్తనప్రవర్తమాన మత్తమయూరకేకారావమహితంబును। నానారుపతోరణధ్వజ రాజియంత్రికానిచయనిరుద్ధ తరణ

వరిన్నంతం సంస్కృత వనివనిగృగబలద్దాలాంధ్రసంధులు సారి దత్వర వచనాదాన్నిస్త్రాద్దరక్క। కలహంసావృత హంసపద విఖ్యాత సారకళాకర। వలి సంస్కారదిత తారక త్రయం తావత్ స్వర్గ నవలపద వయత్తుపద్ధతి ఛందస్సు పురారంభ వయ

ప్రోకర కర్ణపూరకసుగుణ యశస్సు తనపుంయ కృతంబు దత్తనరిగ త్రికంబు॥ అన సంస్కృతపాకానంతస్య వసురారి యొక్క వంపదూత్రవములు। ధన్యస్థలి విన పంచప్రకృతనవమ దారి తాంబిత జలత్వ

తల్లోట ధన్యవము। బిరిమంచిగిత్తాంబిల చంద్రదానమున్ను। గ్రంథోంబారావములు విసుల విని జనులు స్వనాం బ్రహ్మ రధ్వము లు। సంస్కారమ్ము బాలు గాం చమువ పురిరిథిళ్వాదనిష్ఠ। తాతృంతన ప్రస్

వతి। రింబూగ్రావములుల్లి సల్లి ధనువాం రింబుల్లి బంధులు పారులు ద్వైతప్రియ। గంగ్రై భవ యడాదమ్మత్రై కానుకులు దయలా। సింధుం దుత్తెక్కర వాలిజ। బద్ధ దృంపు జనదల

రసన సయపుర వైభవకరుసకసు నుపాంయసంబు లి రులు విరక్షితతములు బుత్తెకద్ద దధూప్పుంగాంబున్న లత్తోడయప్పాంకుంకన నడుపుల యప్పర సెనెయప్పాంబు చూపు చెసనదాం

ని పాదాంబు ముప్రహ్మా ప్రాభువము గదాళి నివె సంగారసంగాలు తత్తు సంతోష ప్రంబు నిందుతెనాగదా। సకలభద్ర పూలు తత్తో। సాంపాదింత్తునదా పురంపర్లులకు గంటాధినే। పాలంబు సమ్య

దుగళ దులు నుగుణ విరారమున్న యంబు ప్రసవి చారవము నీప్రసత్తా పవిత్రము కధల నమస్కారాము ధనిక లమైక స్వారము తావ కార్షి కవలి ములు హరిగక కళాకరాజవము దదిశిరుంగము। కారాజములింద్రవాద లం బులు

పుట్టలుంబువరయదునిచనాందరభవనవా। వృనలెవము లాలయదు నానుత్రాగ తండ్రులుక్కల తండ్రియుగు దాతకు తండ్రి విదెవనివుహాతండ్రి విత్తల్లి వింబుత్రి విదైవవ వృసవి విగురుంత్తమె। తండ్రులు నిత్రి యనదుల ధనాలం

పోనెలుఖైనమాతంద్రి భవత్తు దాంబుల్లు వుధనతం గాసరమా విధంబున నను॥ కవి చెప్పరకరి నగరి కిష్కి విప్రుని నిమిష వెన్నె నవె. ఏటెం క్షగుహా। కెప్పు లిఖిత వెంచె యుక।

౩౨

శల్యుం బుత్తెలారాజులకె। హేమములం దల్పం ద్రంగనెలజురియు పరిచర్యలన్ సై రయుచున్ సైన్యము సంం। ధ్రువపఠవప్రాయనవనెర్దొచం ద్రుపదు బలకం ధృష్టద్యుమ్నగాంచు తంతెర్ప॥ వృ॥ తరుణిరహాదవరా యుగాం బిలం డుతెద గృహం ద్రెవెంద్రవరుసలాణ్ణ బదు

తి ప్రకయచమురిణ్ వత్త్రల్లం గా యియుదుష్కరలిలారెలుం ద్రైంయాకుంబితనిందబీనంప్రితిం పూన్యబసురనెనంప్రుసటింప్రనెలాక్షత్రవమహాకుద్రాంత్రరంధ్రం బున నవనుశ॥ త్రాం మనగుణం లనమురాబులు। భూమి దు బిం ప్రసలం బుజిత్తం

త్రక్షాలత సుంత్రైయా తదనభాబిని వారల వధింపు ప్రత్రకల్పం బున సా॥ యాయుత్రమం జూనుడెలపి జనింప్రిన యహెదవకుల్లమెల్లన షమంయేనా। నిపుంగవతన సుందెవ్రద్యనంత్రినమధరాపుద మదా మహాసనిరిగతుపిణ

ప్రుత్ప నిత్తెంచి వత్తరహ్వారకవా సులభదనప్లైరి। యామహ బలశాలిం జెలిం క్రిడాసింప్రంగనిష్కలప్త కంభయెన్న నిఖిలభువనవి మోజనప్రహనాత్మలనికిన్ శ్రీనిబిరుల పంప్రశరవలభాలవిభూమానవిధమానవృత్త

లవిలస వమురాహా। విత్తనియధరావప్లతవటనల్లులనెల్లపిత్రద్య॥ వృ॥ యాశమలాన్తఖిగుభగునిశరుగాంబుధిబ్రాంనాధుగాడెకనివెత్తరాంపురవమునెంయుచునుం బెడిరుక్తినిముప్తానెంతిక్వతలనియంతినివనలమహరసరం

బిశమృతాక్రశవిపనేశాలప్రథమల్లాదలిబిభూవచునినుచికం వర్గలఅనియపాల్లనంప్రవిధంబుల్లైన పురసుంద్రివచనంబులాకర్ణంప్రసనగుపురంబునెడిలి। ద ప్రత్యమక్షద్వవసారిజంత్రుశసరంబుమూబుతవనడసవుకృంరం

బలంబులంబుంప్రనెచత్తరంగసమెత్తండెతవుతాజివియెంశంబునశీఘ్రవ్రకదూరంబువెనుతగలివప్రుకారవులమరలింప్రకరుడెంక్కల పాంయూలదెశంబు లుదాంటికృపారసనయసంపుతభుమలుసగదబుబభ్రుశ్రవత్తన

కరుక్షెత్రమత్తుప్రసారసవతమరుధనభూరాభిరవిషయంబులతిత్రమించితత్రక్షైకనివాసులిమిప్రసహాసుకలుగోసుమసాసత్రంమండ్లలంబులు చా॥ పద్మబంధుండప్త కృతిమద్రిం ధరనిమప్తుండైననమయంబున

సు। దయుండేను శ్రుంబుదు సు। శ్రీపాదార్చుండు సు। విజయుండు సుద్ధా మున్నుండు సు। హరితోడి వియోగంబు సహింపనోపక। దశరథనను సుతేజ నాల్ప ప్రకారంబునా నభోజనంబు వలన నిమిషంబు రంబు సు। హరి సనదలవారసు మున్నుండు దురు
కొడుకు శ్రీహరి వరలవల యనసహించుడు దిప్రసన సమాన సంబున నుపవాచమవ్వహరి విన్యస్త చిత్తుడైలానదనంబుల బాష్పజలంబు లాలునే నంతంత్రనలు వంబడి రెండస్తరంబు నాగౌత్రీకనక ధరంబుల లంకారవకాంత్రులు కసవు వచతస్సుంబుల
కలిశరీరయు। మైత్రేక దావున మంత్రి తదవశిల్లా త్రపత్రుంబు విజయుండు వలభ్రుప్రం దు। ప్రదవశాంతవేసులు త్రాసహావంత్రులరత భూషిత చామరములు వివ్యగసనాంత్ర రాజులు బుదుప్రాసి పల్లదాసుముంబిరాది వనవాసముం
లమైత్రియు। సకలత్రిజనులు జయమవదివేమశి। భద్రుభా హంసాభూషలు పలుసుంద్రసుందు। భువనమోహనసుందరుపుంగవరి హాస్తుం దుపుం న్యారాశిహస్తపుర మువిదళ ఇవ
ఖంభాగంబులనిలిపి। గూప్తి సుందరుసుందరశిపిప్రివనంబు త్రీవలాగ్నంబులుదిశలుసు। వరారవిందంబులు చేరంబిరయెూం డోదరులలకులచూసి పుర చరాలవలసుం బులగరా దక్షిణవంబులు
విలయుగంబుంబులుండ ప్రప్రుంచ్రుంబుసంప్రరింప్ర నిసమ యుం ఉంబు ననేహాంప్తింబిపింప్రసు పురా నాప్రరుష దిలతంధ్ర నువారును జివ్వలకు జ్యాంహాత్ర సలుగలంరం బుళిపంచ్రుబజ యల్లనువారున బ్జ యుగే
రతిభత తంబుత్రిననగతాళ్లిదులకెలంరుమ బ్రవలంరుండ్రున వారును శ్రుత్రునన్నుర మెశరుండు నిబద్రరితవల్లి యీ భూతత్రైన జివులకు మోహినింప్ర సత్యసుయయు ంబురు రాం వరూపంబులల్లి జివులకతలుంపు
భోస్త్రీదినతర్హ్రకళాస్త్రవిహిత విశ్వమైసునంబులు సెయుంప్రుజ హరకసు నిశరుండు వేదంబులు నిమినంబ్రి మాయనన సరనోంబు సెంయుసనువారుననుసి నిర్మలభక్తి వముత్రం రాం వెళ్లుబ్రసువశ్రంతిలు తైనబిదాపంసు యుల సలిదివి ప్రులతుర
భమనుడరూపంబు దశినంత్రరనవారును। యోంగ్నమాగ్నంబులంగానివళ్లిప్రరాదను వారును మరియును గౌరవనిజూరము ఎంజెం కృష్ణ రథ మువ్వ రాదింశ్రమిల్లి బ్రులి। నవలం కంబు దిగాను బనిదిన మను

౩౯

తుత్రైనభీష్మునికి ధర్మజుండు పారలౌకికక్రియలు జేసి ధృష్టసపితాతుండైన బహుపుత్రంబులు నశించిన గాంధారీసమేతుండైన ధృతరాష్ట్రునిం జూడంబరచి। వారిసమ్మతంబున వాసుదేవానుమతుండై। పితృపితామహ
ర్జితరాజ్యంబు సేకొని ధర్మమార్గంబున నేలుచుండె నని సూతుండు చెప్పిన విని శౌనకుండిట్లనియె॥క॥ధానములపహారిప్రత్తేనతోడం జేసెనెండు। నాతతాయిబసులనివధింపి బంధుమరణాదులకు భరమునే। దమర్జుండిటు
రుసంత్రతికెంబరిక్షిన్నరవరు నంకరముజేసి నారాయణుండి। ధరణిరాజవమునకుని। ఖరుద్ధమ్మక నిల్చిసంత్రోషిం
ధర్మమానవిజ్ఞానుండున్నను। నివృత్తి ప్రవృత్తి చిత్రకళాకలంకుండును। నారాయణాశ్రయుండైన యుం డ్పుండున్నను జూతె చతురస్రాన్నదరవెలాలంకృతంబున వసుంధరం
పృత్విపతిజన్నుండును నుదిరయి ంధ్రమ్ముల ంతేల్లకోకర్ణంలు నినుచుండు। గోవులు వషింసు మహాప్రభూ మూలం బాలుపలవంత్రీముల లత్తాపాదపములు। పండ్లపువుములుపా
శితిజనసంబులలనహరిసంభాషణాంచున్నలనను। ౦ప్రవ
రక్షాదిశ్రతంత్రములనునారాదిభయములు తెంద్రపుపుజలకిందు। కురుక్షులోత్రముండు కంత్రితనర్బుజుం ఉద్దదానమానపుసుండున్న
౦బులు చేరయునకమ్మమేతెదలనుంద నెరియుండున్నశ్రమ్మా ౦డ్లుచలజ్యా త్రినరుశ్వరంబున్నతేకుండజైయు కొరకుపు భద్రకుంభ్రయేంబున్నసెయువాండ్రై గజపురంబునగాన్నైనెలలుండ్రి। ద్వారకానగరంబున్నమశీకుం డ్రయి నాంబున్నందుదలం కింపు। కొం
భవిచి వభాజిస్తైమెచల్లయుండు న్నగవగఅంత్రాణకృష్ణుం
కరసవమ్ముహరించిరి। కృంద్బరవారిం ద్రనంబుచెపి। కృంద్దరు నమ్ముహరించిరి సంద్రవుంభిలింప్రకోని। రథారోహణంబున్నసెయు సమ్మయుంబున్నసుభద్రయు। ద్రౌపదియు। కుంతియు। నుత్తరయు। గాంధారి ధృతరాష్ట్రులు

...సన్నపట్టణిపట్టము [illegible] నమిత్రినాల వ్వనసుంబాంటుఖాంతుకవు నింద్రము మనిశ్రీ దివుగుదిదిగువ। నరికేలింపోరక్రము సింహ్వాంబుద్రశరణి మెరసి। నెం [illegible] దళింసగాత్రా। విడువు వుడు నెయను [illegible] వృష్ఠి। దెరలి
చనుదెంతను దెవుండుద్ది దిశనాశ॥వృ॥శ్రీనసూభ్యత్వ్యం డువ్విని గాంచయమహా ధర్మనంబ్లు వాష్టంప్రనబున నాసారధ్యవయప్రాని పగవలులు దె చారధ్యంబ్లు గాంబ ప్రచుర్యవయనిరోల లన్ధితివిహా దిభూతక్కవయులన్వెళా దింత్రిదాటంప్రి చర్య।బు
నులగ్నా హా వమహాంప్రతి రయబుర చెలాతన్నహాంబ్రిశంశీన్నదనహా॥క॥బులుకల లననవులనదవులు। నలూకలనవలోకనవయులు।నాభీరవధూ।గలలవులలవున।వలు లతాలి విలగ్నా లూకలులు వదలింప్రుష్ణునలి గారిలుదవు
దిల్లనే హా॥గి॥వయనలలు నృపులు బూదవయునధవు [illegible] బునిసహా వుంద్టిరవయున రయాగాము వుంట్లుపవయున।చిత్రము పూవత్రులా రబిలు వాంద్రువురు [illegible] గాదిదెవుంద వమరలంగాక ద్రష్టింరలం ద్రు॥స్త్రు॥ద్రూ కసుదా ద్రు
ద్యనవంత్ర [illegible] వులకలుదా [illegible] రచు పూ తికె [illegible] నె దెవుం దుల వ్వనాల ఖయు వుహాలింగణబూత్రంన్న బున్నకదంబ్లుంబ్లుల హ్రుత్రరారలహా [illegible] వులిగానానా విధానలా నకూ।పకుశ్రీరలాప్రులచున।
ద్యకద్భిహారినెవా పంత్రుశ ద్యుం ద్రుద్య॥వ॥ఆరయ ట్లు వునెలా వాన్దృశననంబ్లు లన్బరమాత్రం రయగున్నశ్లునిహ్రదరయంబ్లు నిలుపగాలనినిశ్వాసంబ్లు లువమానినిరలపొంధికర్త్రనవాసు దివ్యంబ్రంహూంబ్లు నందున గలసినభీష్మ
నంబూ దినదగ్ధునాలునదినా వనాననవయంబ్లున దిహానంబ్లు లూరకలంద్యుత్వరంగ్లు ననంద్విరిగదివహానవవాదితంబ్లులైన దంద్యుధినినదంబ్లులున।నెంధుబునకీర్తనంబ్లులున।నసువేహ్యనంబ్లు లునలదిరసి।స్త్రీ

శ్రీ వారు జ్ఞత లంభగు నుత్రరాంగురాంబ్రత్రసుడెంబ్ర నదియుత్రత నకుమధ్యనాను తెత్తనారమ్మని నిత్యయుంచి॥ వ॥ ఆలాపంబులు మహానిత్యత్రమును నిషాయత్త వమం ద్ధ్వని ద్రు॥ త్రైలంచెల్లిలను హరిమోవమ్పెం బర పిలత్తారు
హృద్రోపిత్రి నివము భూతశరవృథా నిభయుండై మోది ద్రుప్రియ్యుండై సం। శిలం చెవి ప్రసుతింప్రగల్ష జన్మని హరిత్రిహరిని ॥వ॥ ంయున్న పరమేశ్వరుండైన హరియందు నిత్తే ముం
దారాణావతియైన మిత్ర నసమప్రింగ్రి పరవూనంద్ధంబు లింబ్బి ప్రకృతివలననైన సృష్టిపరంపర పరిహరింప్రు తలం ప్పునమం ద్దాక్షిని నంద్ధనుండై జ్ఞనియెం॥వ॥ శ్రీజగన్నాథ హనమైన కొంతిత నవృం దిశం కప్ర
భూతనిరవలబంధ ప్రభుమె పలమప యుస్త్ర జెల్ల చిలాంలకవ్రజసంయుత్త ముభారవింద్ధ మతి శెవ్వంబె విద్యం బ్రింప్రవూవిజయుం జ్ఞైరెడువనె లాండుమేదినా వెతింప్రు
యరింఖా ముఖధ్యన్న ధ్రరపరివృస్తాలకు పెత్తశర యుజాత్రవత్రాంయుదింద్ధయుత మైరా జెల్లునె మ్యాముత్త। జయుమర్మబాద్ధనశి వెద్దన నిస్తాత్రి హాత్రిం జ్ఞానలఘెటి బ్రయుటిళించుచు ఘ॥ వృ॥
భావముదిలాభతిం లత్రనద్రుంత్ర వమ భుగ్రత్నగరువూత్రర విననప్రత్తలానుభయుసెనాను ధ్యమత్తికిలాం। బరులిక్రిం ప్రరధం బులినిల్పి సమర ప్రారంభ శ్వారి గాత్రస్పరభూపాలుర నెత్రి భూపులన్నెపుంచుత్రలివం ప్రు
నిపర విఖిం ద్ధు వలిం ప్రుగాతవమ ప్రభృ ప్లు దగ సాళి గ ర్కమ్మ ౦॥కగ తసావాల్గ్రిం జంపం బాలర। వెనక కుభుశిచ్చు యుంప్రు విజయు శంకలన। ఘనయెం గవిద్ధ్యం బాపిన మునిష్ణం దప్పనిపాదభ కెుమునయుతం ౦ న్యాశము
నమ॥కగ కుంప్రింప్ర యెగశనశం ద్ధులాం బులకాంత్రి గనన భాగం ప్రైల్ల నప్పు కొనుంగ। నురికినసెంవృద్ధయుదర ల్బు నుంన్మజగము త్తెంగుచ జగతిగదల। చత్రం బుచె పట్టి చనుదెంప్రు రంయుమము

నెయ్యదియుం యూరవ శ్లోండె మ ఎవరవంశ్లు। అత ఖవాందయల [illegible]
[illegible] రి యప్రిన నా రాయుడు నిం డన్నతెలా నిరుడుండనగాక। యాదవృలం [illegible]
[illegible] ప్రత్యుత్త నితలంబ్రి దరాతస్సి వసాంరదిఖొంఢుమిత్రప్రయోజన [illegible]
[illegible] తభూవం బ్బుతెకుడవి। తెప్రైన భక్తవత్సలుండు [illegible] కాంత [illegible]
[illegible] నుండె యెూని వయక్రిబుం డన్న [illegible] వరుం డ్బలదేవాత్రం [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

అయ్యుదేశరంబున ధర్మనందనుండు వృద్ధుల సహితులై ద్రోణాదులు వచ్చుచుండ్రు సాక్షాం ప్రసన్న సమన్వితులై రథంబున కృష్ణుని ద్రుపదుండును గాంధారి ధృతరాష్ట్రుండును హితమనంబు నగరు వచ్చె వసుధ ధర్మదేవుండు వచ్చెను ఛెంకి సెప్పినె ల్లు। పాండవులు పరిజన పదనాభసహితులై
నగరుబ్రతుంబున నరుండు దివ్యంబున సుండై నెలంగుచుండ దేవతలు రంగముల సంగ్రామమునకు రంగమ పలికి పంచె సంగ్రామ సాధ్యమున కౌరవుల పరిమించిరంత్ర బృహదశ్వ భరద్వాజ। పరశురామ। మార్కండేయ నారద। బాదరాయణ। గౌతమ కశ్యప। అంగిరస। కాశ్యప
ధౌమ్యాదులు కణ్వ మునులు విశ్వామిత్రాదులైన రాజఋషి దేవఋషి బ్రహ్మఋషులు సమితులై వచ్చి దీవించిరి। సంతసించిరి। వెళ్లె కాల విభాగ వేదింపగ ముఖ్యులు వారలను బాహులు శౌర్యుంబున శ్రీమాం యా ప్రకీర్తి దేశము। దైవ యజ్ఞ
శివరుండును వసువుండై సాధ్యులు యుత్తర చిత్తంబున నాంధ్ర యుండు పూజనలు శైలశ్రేష్ఠులు [illegible] సాత్వవర్మ యుక్తంబ నదీనంద్యనుండు విన యుక్తి మహిం ధరుడైన పాండుసంబసులంగనముంద్రని యోగని। వబ్రు
సరా గదనితభ్య మృత్తలనంభ్య సజ్జితులాచనుండై యుల్ల నియొలు అగధరనిసురలు హరిరియు ధర్మ సంబుద్ధి తగ్గ। బుద్ధుదు కదలంబి మారుబహువిధము లానన స్వాలార పడిత్రి రాష్ట్రపురంప్రర। అగ్ని చిత్ర కర్మ సుందర
౨౩౪ కల దళ॥ పుత్ర సమిం త్రలి దేవప్రపంచయంబున భవన దుర్యోధనుండు గంగా త్రయ సంగ్రామ వస్త్ర పురీతాదులు గోవిందుని సాంప్రత్యము త్రిగులు వారికి సేవచే నేస్తం దుస్సహ ప్రభవముగా నది। కుంతీ యుద్ధ దక్షిణ పుల
గుండ్ల శర్మ నందనంబు నడప॥ వారి రధంబు రాజులు మూడు బాణ యుధాలు వలింద్రకి పడియుండు వృత్తం పచ్చ వనస ప్పళ్లు పాల తెంత్ర ప్రయాణము చేయగ మహిప్రసాదము పుణ్య సాకల్యం జరింప దుర్గాల మచ్చి యము జెయు
శ్రుసం ఘ్నకాలము విచిత్ర పురుషుర మెచ్చి వారికీ॥ పా॥ రాజద్రుపద మహాత్ముండు సురరాజసుతుండు దద్రిక్ష్మా త్రయ పిడ్డ కై మె సగాండీవము విల్లు ఆ సారథి సర్వ ఖద్గ ప్రసం। యోద్ధృ సుండైన సర్వ సుయోధనుండ దాధరుండైన భీముడంయన
జాకి దొడ్డు వెన్నున జయ హోమదళ లుల యెడిచిత్ర హోమ దక్షి యాకవరుండు విష్ణు సేవకెన్నెని।

ఘునిచందంబున్నసమయంబున వసికాంత్రరాళంబున నిలువంబడి నిజివము హింనుచెలఁగంబుప్రరమహంసులునసు। నిశ్వత్రారాగ్న చైతులును। నిమ్మాలాంత్యములునైనమునలకునప్రుశవమగాయుచె స్ఫురియింపందగ్గ
ప్రేగాభిని వృమూఢదర్శనంబులదర్శనంబుకుటుంబుపతులకువహకునెఱ్ఱ దర్శనసంపూర్ణపయిప్పదవ శ్రీశ్రీహ్మాంసుదెల్లాదెవకినందన। నంద్దగోప్తకుమారగోవింద్ద। పరివకల్యాణాప్తవపాలి కాలంప్రుతప్రదగాత్రన
సర్వసంస్కారబరస। స్తుపికెళ్ళగా। ఖ క్రీంచింగ। బుననంత్రినమసరింప్ర దానవధరిప్పుమ॥౧౮౩ తనయులతోడనె దాప్పమానవములకుజత్రుగృహవములలోన నంజావిశుండ్ద। కు రురాజువెత్తింప్ర ఘోరవిషంబున చెమారుతపుత్త్రుం దమడియ
పుండ్ద। దుష్టరాష్ట్రుండు సర్వప్రద్ద త్రింజిరలోలవం గద్రాపదివగానంబు దలునకనుండ్ద। గాండివయుకుం ధర్మజకనాటదిఘనులచెనా విడ్డలనిలోనసలంగకుండ్దా। విరటపుత్త్రికనదుఫులో వెలయుచులు। ద్రోణనందనుశరవహ్నింద్రుంగకుండ్ద। వరివయువంచిం
ప్రతిబిపెక్షమాద్రవములను। నిష్ఠమైవసువిశపత్రింత్రనిరధాక్షగమత్త కెంకెలాగబల్లిదుండ్దకుకం చెతనుబా। దనెందద్ధప్రుసస్మామితల్లిగాబ్రినఘంటిగాచతిద్దాత్రిరాష్ట్ర చెతనెందల్లిదంబున నంబికుండ్ద దావకి యశగ గోప్రుజ॥౧౮౪ చె
లిసింపుపద్దతిబిసిచుకగారింత్రదా। జగత్ప్రతి॥కగ॥జననవుబుబిద్ధయుసంప్ర దాధనేమగలిశి క్రోప్రింత్రుజకుధర్మగుచుపకిం। ప్రసగోప్రరుండదగునిన్ననుదినసత్రింప్రగలైవుమి పువియుద్ధస్థలాన॥ వగ॥వరియుషక్తవత్సలుండదగుననిత్యత్రధవరానధరాగామలిషయుం
గురుపూజితామయుండద్దనగ।ధరానోసచెత్తుందద్దనుక్త్రైవల్పుదానహసద్ధుండద్దను। కాంపురమకుండద్దను। హ్మాప్తత్రకోనప్పుండద్దను। నియమమకుండద్దనష్టువిబుధలుండద్దను। సర్వధవయుండద్దను। సకలభూతశిప్రహనుగ్రాహకాత్రగాయుండద్దను। వైనవిస్పదలం

౩౨

సరమున్నారుండ్రు సుభద్ర. శ్రీకృష్ణలిఖిత లాపంబుల స్తవరి యజ్ఞము దిక్కునందున సంధ్యలోక మిందు యునపొందె వంట్లు యొద్దమని దిక్ప్రాప్తంబు పురింద్రుడంత పుత్రపుల కభివబుబంధ్రా నందనసుదిక్పూరిత ప్రద్యుమ్నం
బులోకేడవరి నేడదడలన పాడున నుంబత్తప్రొంబులం దస్సకున్న నెం గున సమం యమం బునాం గుణతసకారత చింత్ర కాని పర చింత్రో తెలవమునతెనిస్సనంత్ర పొండస్త తనాం బుల మానుకుపాత్రుల్యుంబున్నతో ద్రోణనందన ప్రద్యుమ్న బసులమ్ననిదిత ఘస్థనాం
రిసహ్నారి సౌధనసి పృత్రమురద్రి తాబిలస్సు దాంధర్మ వముం ద్రువమునేవ॥ వంగసకలప్రా ని పృదంత్రరాల వలభా సృజాతియో యుద్ధుండ్లు సహాకృష్ణుండ్ర చపృతుండ దండ్లు విరజ జా॥ నభనంబున్న దాం బుత్రు హస్తనం దర్శనవ వరం యుం గాభీత రుసంత్రా సూరు
ధర్మయుక్త ప్రకటసున్న తిన దం త్రైదోనా తనయ యుద్ధుంహస్త్ర మునిలత్రో నలగ వగ యుద్ధుద్రోణనంద్రనుం డెక్కిన ప్రత్రికి యారరహితం బైన బ్రహ్మశిరంబున దివ్య శ్రీసంబున్న వైష్ణవ తేజం బున్న సహరధనరం బున్నంత్యు। నిజమా యుం విలనం సాంధి
బున్న సకలలోక సంహారంబులో నేస్తు నన్ను హరికేశ దిక్రి సురాసా నాం యున్నసడం ప్రుట చిత్రంబున్న నాదు। తత్త్వము యుం యున్న సంత్రాశ్రింయు పొండవ పాంచాల పుత్రికాసహిత యుం గాం త్రిసవు నున్న ధుణంత్రున్న హారికె
చెరవప్రియులక్ష్మి యెంగకగ పురుషుండడ్డి దర్శడు ప్రకృతికి। నరుండ దవ్వ యుండబిలభూతమహిరంత్రో ఘరి। సురుండు నవలోకనింయున్న దడు। పరమేశ్వరుండైన నిశుభ్రనామము లుహరి గవగమరింయుచ వనికి వేరతమున సాల్వుర బున్న ప్రతి పుస

పుణ్యదినములయందు ... వృత్తి ... నదియును [illegible]
... చలత ... నిత్యానుకంపానిధి ... సకలభాషా ... [illegible]
... విరుద్ధ ... [illegible]
... నిషిద్ధ ... రంబులును ... వత్రయు ... కాలం ... ధర్మ ... రాజు ... [illegible]
... త్రంబులును నిల్పనియె ... తదుపదేశంబులు ... యును [illegible]
... నరకవ్యసనంబు ... వేదాను ... [illegible]
... ంబులు ... చతురశ్రంబులు ... [illegible]
... పాపంబులవలనవిడివడి ... [illegible]
... కాలంబులు ... నిపాపబాహుల్యంబున ... [illegible]

ప్రసన్నదీశ్వరియుక్తద్ర మనస్తులవిశ్వక్షింప్రభవదింవర్చిలసురల్లు నరుప్తయుమ్మని ప్పండుస్సనుపద్మంద్వనిరంబ్రయోగ్రయంబులతెప్పజన్మకర్మనారాయణండ్వైననిపుత్రికృస్పేలలు తండ్రవరాహాదిరూపంబులునమావనుష్యులయందవతారం
రూపంబులునస్రష్టలయందద్వవాతునాదిరూపంబులునగా॥ప్రలవరంబులయందున్నమత్స్యాదిరూపంబులునవదరింపుచలూరవిడంబనంబులుగానిసేవకవర్ణాసహితతండ్రవగులజగాదగా॥శ్రీ॥ గోపవముత్రోదనివుదధిరుంభవమభద్రయుప్పిరాపంది
౩౪ విశల్రాలంగాక్రింనవిశుంప్రత్యసేంబ్రనవాక్షులయుధారాపరిపూర్ణవక్త్రమ్ముకరంబున్నసంభ్రాంమమువస్త్రనవంచసహచ్ఛం।పొంపుదవైత్రపింప్రుచకృపాపరసావుదివ్యావృష్టమయిత్తుదని॥౧౫॥ దుర్గంధమునచంద్రసమయు॥ఎలయంగధమునుభక్తిర్త్రిసవలింద్రిప్రులకైర్రుప్రంమ్మున్నా।నా
దూహారిఖేద్ధకులమునజ్జన్మింప్రనంత్రు।కొండ్రరనంత్రా॥౧౬॥వసుదేవదేవకులుతాపసనతిపూర్వభవమునసుప్రాదిసంప్రినసత్రసమునంబుత్రతనంద్విత్రివసురులవృత్తిశనుర్తకొండ్రరండ్రుమహోత్సా॥౧౭॥రాశినడువమువుఖగెడి।కలవుత్రియయుర్భూరిభారకశిలతమునుని।యులక్షసభద్రం
నజుండువెడ్లిన।గతిగిత్రివనికొండ్రరండ్రుగనాసాత్రితా॥౧౮॥మరచియుడ్డాన కామకన్యకమ్ములందిరుగు।వెడసాతురకులకుందన్నిప్రత్రింతెంచయుశ్రవణాచింత్రనవండ్రనాచనవములిమ్ము।కొర రసనుదయుంప్రితెవజుండ్రుకొండ్రరభావా॥౧౯॥నినుత్రిం త్రుప్రుయులగావ
చర్గంబానధుచర్మనిదివ్యాచారిత్రములన్వినుచుంబూతురుగాకలోక లితరాశ్రైషంబులంచెత్తురె।ఘనదుజన్మపరంపారాదులనలక్షంబైమహాయోగివాగ్నినుతంబైనభవత్పా దాబ్జయుగమున్వివైవ్వవిశ్వంభారా॥౨౦॥దెవానిరామకచవుఖారు
యప్పవరణరవిందంబున్నలాశ్రయింప్రునివారలవ్మైనమమ్మువిధివివెంప్రెయునెలనిప్పకరుణావలోకంబులతోడనిత్యంబునుంజూడకెనియూదవసహితులైనపాండవులుచివునింబాళినయుంద్రిముంబున్నలచంద్రంబున్నసంగిత్రినర్తంప్రదయులమైభవది
బ్రుగనుండద్దుదురు।కల్యాణాలక్షణాలక్షితంబున్నలైననియదుగులచెతనలంకృతంబున్నలైనమదింపుధరణిమండలంబున్నిచిప్పు।సనినశోభితంబున్నగాదు।నిరూపవికసనమృతంబున్నసనికదిఖప్పదంబున్నలుకుసుమవలభరితంబున్నలుసౌకత్రుప్పుం
త్రీచ్ఛనదనదినగరసమేతంబున్నలయుపుండు॥౨౧॥యాదపులంద్దపాండుసుతలంద్దనదిశ్వరనాకుమోహవిప్రదముశెయుష్మమంచభునసింధువుజెరిరెడిక్షంక్షనిండ్రినిపాదసరోజచింత్రనమునసిశంబున్నవాడిఎప్పొహధితరులు

లప్రదానంబులకై దేవ నాగ్రకస్ఫుల ముండ్లజ నిడుకోని నీ విందున్నండ్ల దారుణసుగంధకుం బ్బుని త్రిలోదకంబులు వాక్సిత్రమ్మర విలపించి హరి పాదపద్మ రాగ పటల పవిత్రంబైన భాగీరథీ జలంబుల స్నాతులై యుద్ధ యుద్ధ పుత్ర శోకాతురులైన గాంధా
రీ ధృతరాష్ట్రుల నమంత్రి ద్రౌపదుల నుంబురాని మాధవుండు మునీంద్రులుం దాను నుబంధువరనాశోకాతురులైన వారల వగళ్ళు మాని చిత్తంబున నివిధంబున నాగవ్ను॥ పాంచాలికయు విరక్తగోనవడు పాపత్రయంబు సహిత చంద్రధర్మజుల దూ
రాష్ట్రపలెనని రక్షింప్రింత్రు గా విందుండు। ప్రేంత్రు జవము ధర్మనీ ప్రత్యూషనగరింత్రే మహితాతి చే। యంత్రు నప్పుడుత్తరంగ మేధ మహారికి వెంత్రు ప్రభావంబున నున్నావ॥ అంత్ర నవాత్సు దేవుండున్న సత్రమయి భూసురప్రజ తుర
దయుద్ధ వసాతుమలుగాలువ ద్వారకా నగరగమనప్రయత్నంబున నపాండవులవిడుకొని రథారోహణంబున్నె యుసమయంబున దత్తరపడచునుత్తర దనుదెంచి నన్నా కాలనుగోత్తరుండ్రై నహరికిల్లని యెగపుగంబు దేకాల
నలక్ష్యమునవిశిఖంబు చెలత్రుచ్చెడి వెళ్ళనెం। దుదరాంత్రగతనబ్బ దాహమునన్నై యుద్భవచుంబన దిదులోనశివము వరామపరశరణావమ్మంచెదింపయుత్తెర్చు హాం। పదపద్మంబులతాం నెంతెరాండ్రైర సంగతి నాబ్బు
రింప్రతిక్షణ దుర్భరబాణానలవమున। గర్భవతులోనసు న్నశిశుపృథ నిషంలాపా। విభాతంబునం చూరత్నతెడు। నిర్భరకృప గాంవవయ్యనిబిలసత్తాగకగాచె ల్లెలికోలనిమె। నల్లుండు శైతప్రపులచెల తుండ యబ్బసుసం। పులారవిండ
లుప్రసన్నల్లాక్కెంరక్షంపి శిశువుప్రదింక్ష్ంపుంగదె॥౹౸౻ ఇగభర్మ మందర్లకమలగభాగంద్రశతముఖాని ముదికి నినప్రు- ప్రునిశరెళ। నిక్షుతెక్క మానినిగర్భరక్షా। మెంత దదువ్వ నివ్రహిం త్రాం కవనులనిన స్త్రీ తవత్ర

లంకాలబ్బు ... పృష్ఠులను ... వ॥ అనియుండ్గా పదివలిశోకరణేనా౦యు ధర్మ ... తం బ్బులైన పలుకులకు ధరరా ... సంతో ... మునస్త్రీల సహదేవులే సోత్ర ... ధన౦ ... ళు సంమతి౦బ్బురి సంమతి౦వ్రు
మియుండి ... యె॥ వ॥ ... గోడు కులం ... చంప్ర ... పము నంద్దరు బాలపూ౦త్రునకు విడువ్రుమజం ... పది౦ ... విప్రుండై। విడువ ... చంప్రుండైయవిని ... రలు చంప్రి ... శిరవము ... దసుండుండి౦ ... రుడు॥వ॥ అని
లి ... దావ ... వది౦యద్ద౦బ్బువప్రిన భిమునిసంరంభ౦బ్బు ... చిహారి చతుర్భుజు౦ ... తెరల భిమునివారి౦ప్రి ... మరి౦ప్రనుద్దా పది౦ ... దా౦ప్రి ... భిమునికి ... నియె॥ ... గలఅ ... బ్బి౦దు ... హ౦త్రిదురా
౨౯. ... కు౦డా ... యుహ౦త్రివ్రు౦డు ... బ౦ద్మడగుదప్రదు ... ముబ్రాహ్మ ... హ౦త్రవ్రుయుజంప్ర వేదము శ్రుతంబ్బు ... ధర్మ ... ము విని గాచుజ ... ద్దా ... త్రి ... దువు హ౦ద్ర ... త్రమా॥వ॥ అని సరసాల ... బ్బు
... ష ... సనునె ... బ ... నిబ౦ ... పది ... సు ... ముసే సమతం బ్బు। మునస్త్రి ... వు చెళిన ప్రతి ... యు ... ధి౦ప్రె। నా ... పంప్రు ... మనిసారాంయు ... నతి ... అజున ... నా రా౦యు ... ను మతం బ్బు సా॥ ప్రు॥
చిశి ... సుండవ ... విరంద్దమ్మ ... రా౦ ... న ... ద్దా ... మురి ... జము ... హ౦త్ర ... హరత ... వె ... లుం ... బుద్ధ ... నిమా ... ప్రాత బ౦ ... ద౦బ్బుల ... స౦బ్బునన ... దిప్పి ... రా ... నాగము ...
శి ... నా॥ క॥ ని ... రప్రు బాలహ౦త్రయు॥ గో బ్బునతేజమును మునియుగో ... ప్రిదిహతు౦ ... ప్రుబ్బినళి ... నవిప్రుడు। శిబ్బి ... దరిగబ్బు ... వడి౦ ... యెనకు॥ ... దనము ... ఝ యొ౦ ... ల ... త ... యె౦ ... నాలంరు౦ బ్బు వెడలనడుచు ...
గానిచ౦ప్రదరిన ... బ్బు ... శిన। చ౦ప్రదగదు విప్రు జాతిస్తతికే॥వ॥ యుల్లు అశవద్దా ... బ్రా ... వశిష్ఠు౦ ... వెడలనడిచిపా౦ ... శాప౦ప్రాలిసహితవలైపుత్రులకు ... కి౦ ప్రువ్రుతల్లైన బ౦ధువుల ... దహనాదికృత్యస౦బ్బులు ... చ

హరియజ్ఞనియె ॥ శ్రీవరాహరూపంబు ... [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
దింపుగబాందిం ... [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౩

…ంచి సురసతు వి వెంట్ర రథంబు దారింప్రస॥ వృ॥ తం నసం జంబ్ద … [illegible]

[illegible]

… నసం … మ … పి త వి త్తు … దవిన ము సంసారా … [illegible]

… యుం దట్ల, వా యు చా … [illegible]

… మలు … విది తం బు … రుగ … [illegible]

… గా … రలిం … మి … పత్ర మేరుం … యలు … [illegible]

… తవ ల నారం … [illegible]

… నాం బులు … హరిం … [illegible]

౩

శంభుత్రిపురారి నిష్ఠపట్టపుణ్యమున దిన వత్సరలత [illegible] రూపాస్య [illegible] గుణమున [illegible] నత్రి [illegible] నవమున॥ వ॥ అంతట నవారి యుపదేశంబున వాసుదేవుని మహానుభావంబు దెలిసి త్రినేత్రుని యచ్యుతు నవమూర్తి నంబునవరమణంబున త్రాహిత్రిపురంబు హాని

ఉపాకుపలపృథ్వీగమనంబు జనిలంత్రయా దృష్టింబాంగాగం [illegible] నరదు। దృష్టాంత్రరంబున నెన్నకిత్తత [illegible] నమానపడె [illegible] నిత్తరంబున నరకంబులు నరసింహరూప వెంకటంబులు రక్షింపనుసి [illegible] రాజితంబున త్రిలోకేశత్రమున రక్ష [illegible] నరసింహపి యయుండదు నినవరుని

సంశంబుకు యలంబడ్రకర్త ంబున విజ్ఞాననహాత్రు రంభె యాశ్వరరసంత్రా [illegible] యాగంబున కృష్ణంబును త్రికర్మంబు కర్మకమరంబులు యదువారు కృష్ణనామ ణు నవనరకర్మంబులుయదు రక్షణ నవరావతరంబున గాహనుదెవ దృష్ట్యమ సంకల్పనమునకుమ [illegible] నినమనుండదు నినవరు ని

గుణత్రయంబు త్రికశవసుస్వారంబున శేషి। మంత్రమూర్తి యమునాశాశయా నన్నుండదు నదుసంయు [illegible] పురుష [illegible] త్రిపురుషుండదు నవ్వునృళనన్నుండగనవు॥ క॥ అంతయు వివిధము నెంతయు [illegible] దానవకులతైన్యనా [illegible] దనంచుంద్యల విఖ్యానవమునిత్రైనమున దనంపున వముకభ్వురుంశక్త నివు సలు పుమదిని

నిగా॥ మునికులవ [illegible] మన మిక్కిలి। వినుకులుగాల వాడవివృ విభుకిత [illegible] నె। వనరుత్రవ [illegible] వివి। [illegible] కులపులదుష్కృ మెల్లిశాంతి జెం ద్యనయు॥ వ॥ అనిమ [illegible] నారదు నిజ నైకవత్స [illegible] బ్బులు వినిత్రిప్రశాంత్రశాంత్రుంత్రింత్ర [illegible] విను మాంచిత్రులు నకు నెల్లకరు నా

విశ్వేనవముక చెప్పిజా యునమా ల్పొంబున ప్రద్యాభా భావమున ధికరెతిసం ప్రార మునికు నెనికెప్పుడును [illegible] వనకల్పమది యె। దా కంటు దిపింత్రెదత్రనవు [illegible] నవచంద్ర మెంట్ల చెపు మాదా శ్రీ శుక్లు [illegible] ప్పుంబులానును॥ వ॥ ఆ నియుల్లనాస్తుంద్ర దినన సారదుండు ట్లైనియు। దాంతి పృత్తా

నశ్వేనన్నుభిక్షులవలనహరివిజ్ఞానంబున గలిగి యుయన్నంత్ర॥ సీ॥ మవమ్మ నెల నవారివుండ్రిరంబునగల పనుతెల్పు పవము నభక్తి చెల్లి। తనపరాధినత ద్రలాం పుదషిలసి తినలసితినాగాంట్లినను మవచ్చు వారు ప్రరెప్పనఉ భక్తి వహ తల్లి మెప్పాపంబున న్నంపురవము ద్దా దెబుచుంచుకు దూపు

దపంబున విదమురుమెరాదించుశాదెంచెంజమన నన్ని క్రతిదినన్నపదప [illegible] నవివిధివిరాక యుంత్సనుండ్రితిన యచ్చమెం [illegible] ంతెంరుక మెపపెన। మూరు ప్రింత్రలెకవతానికై యెండెండ్లి। వాంచు నశుబుకు గు [illegible] నవరవములు॥ క॥ సదనవము వెలువ డితె రు వున। చెదరక వమాత్ర

త్లి రాత్రిబంకృటి వెళకు। మొందవు [illegible] బిదకంగనెనం శెషణి ప్రదభాగవమ్య గ [illegible] దెంక శంబడి ముని నాధా॥ క॥ నెలాంయుత్తభాగవసెప। వ్పాళననవిషమయొ ప్రవక్షొజాన్నలా। మాలావినిపా త్రితంతెపా। ప్రాంతెం నన్న దన్న తల్లివసుమత్రి మాందను॥ వ॥ తల్లి ధరిత్రి పైనొరి గిని తల్లి ద

[illegible]

౩

[illegible] ప్పలు వి త్తుంప్పు చు శిశం త్రి రసం [illegible] ప్పు విచెయ్య [illegible] బ్బులు [illegible] నదిప్పి సిద్ధ నవ [illegible]

[illegible] ప్పి నకుచె దవ [illegible] రుగు భుప్పనం దత్త నం [illegible]

[illegible] రాశి వధ్వం బ్బున నిదవర [illegible] యుం ప్పు శాం రాం యు [illegible] వయూ [illegible]

[illegible] వచు నలు నవు [illegible] నను [illegible] ప్రియు [illegible] వయ్యుం [illegible]

[illegible] విగానాలాం పరతిం [illegible] రాం [illegible] గానం బ్బునె ంవయు [illegible]

[illegible] వనని [illegible] విప్పం [illegible] గవాం [illegible] చెవె దనసేం [illegible] వానికె నివి [illegible]

[illegible] దాడి నాదు శరిర నవు [illegible] వయుల రప్పు [illegible]

[illegible] రాగవాయుం [illegible] ప్పుడు [illegible] యుం [illegible] వయు [illegible] శుం [illegible]

[illegible]

[illegible] దిరం బ్బున [illegible] కులు [illegible] రిపు [illegible]

యరిశెవాండు భక్తసుచయుమెల్లను మానిహరిస్మరణ [illegible]

దానవ [illegible] పదార [illegible] మ్ములు [illegible]

కాలక [illegible] ఉన్నసుఖదుఃఖంబులు [illegible] ఉలయిన హరిచరణా [illegible]

[illegible] ఉనియును [illegible] విడువని [illegible] హరియు [illegible]

[illegible] హరికి [illegible] విచారింపుము [illegible] హరి [illegible]

[illegible] వేద వాదులు [illegible] శాస్త్ర [illegible]

[illegible] బాలుర [illegible]

[illegible] ప్రపంచ [illegible]

[illegible]

[illegible]

4

[illegible]

[illegible] ... తీర్థ రిరం బున్ను లకు న్నశ్రీ సంస్కృతముగు । పురుషులు నిపుత్రులు నను । ... [illegible]
[illegible] ... తెత్తను నక్షత్రం పుండరీక ప్రజలనం బున్ను ... [illegible]
[illegible] ... [illegible]
[illegible] ... తుది నధర్మము సుమంత్ర ... నబిలపురా ... [illegible]
[illegible] ... వేదం ... [illegible]
[illegible] ... మూడులకెల్ల ... భారతాంబునను బున్నుం ... నమ్మాం నిభూంత హితం ... [illegible]
[illegible] ... పడరూండ్ల నడుపు దుభారతమిష్ట మునం ... [illegible]
[illegible] ... విధము పలుకవైతి । మొంసవయెన్న తెలివి మొం నయుదువ ... [illegible]
[illegible] ... [illegible]
[illegible] ... [illegible]
[illegible] ... ధాత్రవు భారత శృతి విధాత వునె వపదార్థ ... జాలవిజ్ఞాతవుకామవము ... [illegible]

[illegible] నివరుం [illegible]
[illegible]
[illegible] దేవత. సకల [illegible]
[illegible]
[illegible] నమః ప్రాప్తానమై [illegible]
[illegible]
[illegible]
[illegible] హితం [illegible]
[illegible] పౌరము [illegible]
[illegible]
[illegible]

ద్రదరనీ సూతుండిట్లనియె ॥ వృ ॥ జననమునెరన వర్ణ... డల...
...షస్త నమనవులు ॥ వృ ॥ భువనత్రినవెలాషత్రిలుం దగుచ...
బంధించ్రుచును ॥ వృ ॥ జగదదినాదుండైన హరిసంత్రతతిలలు నామరూపములు
శ్లో ॥ యించ్రు నమాయ తెరమది నెప్పుడ్ల బాయుని భక్తత్రాద వత్రి...చు
రిషిం ఒధ్రుంగు భక్తి మాచలన నిఙ్కా రూధంతె...యుండ్వనే । తిరుగం బన్నర
[illegible]
[illegible]
[illegible]

నా... జ దేశంబులందు ప్రవర్తిల్లు యుగసంధి యందు వసుంధరాధిపులు బూటకపు ముక్తిం బ్రవర్తింప విష్ణుం డొక్క విష్ణు యశుండను విప్రునకు ... గలి యను పేరను ద్విజ విప్రుంగ ... యుక్తి ... యెవ్వ ... సంబా ... చా యుగా
బవలయు... నంద్వైనత్రి నానాప్రకటవతారములసంఖ్యాతంబులుర్వశులు నురలు బాహా నాలు దేహామిం ద్యులు మహా ... విష్ణు నంశాంశములు హారిశ్చం ... దుచా ... మను జస్సం ... దా విష్ణు ... దేవ ... వం ...
షులనైజరా... సమధగలు గుణత్రనవృత్తనదయములు యుగయుగమునం బుట్టి కాచు నుద్వృత్తులనే ॥౧౧౭॥ అతిరహస్యమైన హరిజన్మకథనంబు వినుచుండెద్దండని మహా పురుషు బాల భక్తి ... ఉపచారం ... డు ... జన
నుండరూపున్ ... యెకరగుండె యాత్ర యసంబరగు జేవుని ... మెళ్ళరువాయాగుణ ... ంబునైన మాహాదాదిరూపంబులచేత నాత్మ స్థానమందు విలసిత్తైన ... శరీరం బున ...
దన్న ... దూ సరత్నం బులు నెరిత్రి నాలి నాత్రయ యందు ప్రకవత్తు బ్బబుది పంత్రులగాని వారి చెత హాలోహింపం బుడు నిన్స రూపంబుల కంటెనే ప్రపుష్టుండై యున్న తం బైన ...
... సంబులు విరచితంబై యుండుగా ... పునివలెనసుత్తాంతి గవు నాగవంబులు బున జన్నింబుదా చనానప్పుడు ... లనహానర రూ పంబులు ...
బిద్యుం జెలిత ... ప్రుంబాదని యేడి హాను వలననప్పు ... బిపుం ... అ హదశన వజన జ్ఞానంబున సంజేశి పరస్వరహా పుండగు విజ్ఞారదుండైన యూశ్వరు నిత్తీ ... ంచుచునవి ధ్వని యు నంబదుచు ...
... యుగముగ నప్పుడు ... పాధి ... లసూన్య ... రుపంబులు దహింబు జె పుండ్ల కాప్పుం బులేక తెజరిల్లున ... ం బున్న ... యుము ... రతుండై ... రూపంబు ... ద్విష్ట ... [illegible]

[illegible] నంబు నవిమర్ధంబున నవివెనవంత్ర [illegible] చిక్కన [illegible] నిరూంతిన హేతువులైన తపంబులు [illegible] దలచుం డన వినని ద్రయు [illegible] వ్రియుచు రుచి పుల్లీవ [illegible] కత్ర [illegible]
[illegible] పదయంబున [illegible] నిలిచి [illegible] బలిహరి [illegible] రసవరసంతిల [illegible] యెత్ర [illegible] పాహరూపంబు [illegible] దేవ [illegible]
[illegible] ఈ నాలుగవపరిద [illegible] దేవరయంద్వ [illegible] రాయ [illegible] దైదయక్షరం [illegible] తపంబున [illegible] వతారంబున [illegible] శరియసు [illegible]
[illegible] దెవిందుయం [illegible] కులచూరుం [illegible] లక్ష్మ [illegible] దేవయ్యులకు [illegible] దివ్యదేవి [illegible] యె [illegible] నసాగ [illegible] యుయ్యడన [illegible]
[illegible] మేరు దెవిందుయం [illegible] దక్షసాక్షి [illegible] రయు రుద్ర [illegible] మయుం [illegible] దివ్యజనంబులకు పరమహంసమార్గంబు ప్రకటిం [illegible] భువులటే [illegible]
[illegible] మనస్తంత్ర [illegible] రం [illegible] బున దశమంబైన [illegible] వతారంబున తనమహిమ యుయ్యైన నావ యంశంబున [illegible] తము నుపునుద [illegible] సముద్రమథనకాలంబున [illegible]
[illegible] నిలిపి [illegible] సంత్రరియ [illegible] సంబుద్ధిం [illegible] వతేసు [illegible] పరుసముగా దివిదియొక్క [illegible] నిశేషంబున సురాసురలమోహితులు [illegible] పదునాలుగవది [illegible] రంబున [illegible]
[illegible] నత్వంబున [illegible] బులు [illegible] పదియారవది [illegible] భార్గవరామ [illegible] నృపులనరాజుల వధియించె [illegible] పరాశరుల [illegible]
[illegible] త్రంబున [illegible] తుల్లి [illegible] దేవకార్యార్థంబున [illegible] సంధిపడు [illegible] రామావతారంబున [illegible] బంధనాదిప [illegible]
[illegible] నంబున [illegible] సంధవించి [illegible] వారించి [illegible] రంబున [illegible] సనంబు [illegible] వింశతియుం [illegible]

...॥ వ॥ అని యిట్లు మహాపి యట్లను నారద మహర్షి ... నారాది ముని శ్రేష్ఠుల డిగిన ... తపం డైన శ్రీ వసుండైన పెరంగతి గీ॥ సకల పురాణంబులు ... సవిశేషంబై న ... తం బున్న॥ వ॥ సేముండైం ... వ్యంజన చక్రవర్తి యుండై ...
మసదుష్టి ... వసుంధరాయుతముచు వ్యాసుండు ... తంబున్న ... తవ యుముం ... బాదరయణుండు దక్ష ... ధర్మ ... ంబున్న ... గాదన ... ంబున్న నధికరించి ...
... దేహ దారులు ... భారతి ... మున్ను ... రాజకం బైన పురాణం ... ంబులు ... సంసారాంధకారపటలి దాంప ... వారికి దయచ ... నిధి విచారించి ...
... వాసుదేవుని ... దావనంబున ... వలన ... ంబులు ... బంధంబున్న ॥ వ॥ అనియిట్లు దేవతా ... ంబు ...
... లంబులగా ... యంబు ... ంబున ... ంబు ... యుచు ... నివిష్టంబున్న ...
... ఘతంబున్న ... ధర్మంబులు తత్త్వ ... రుడు ... ధర్మంబులు నశుం ... ఘలంబులగాదు ... తత్త్వ ... యుదార ... వృత్తి ... ధర్మంబులు ... ంబులు ...
... మనియెను ... ంబులు ... తంబు ... వంతుండగు ... బలుకంబడు వేదాంత ... శ్రవణంబున ... ంబులు ... రూపం బైన జ్ఞానం ... తత్త్వం ... రహితం ... తత్త్వం బున్న ...
... గంధర్వులు ... ధర్మంబున్న ... ఫలంబున్న॥ పురుషులు ... ధర్మంబున్న నను మాధవుం డుత్సం ... ౦చు ... సిద్ధి॥ యెకటి ... ంబున్న నని ... ంబున్న గోవిందునా ... ప్పం దగదు॥ ...

యుంట్రి భూబింప్పుదయునా॥ ౪౫॥ మస్తాండమ్ము [illegible] లమున నిస్తాండమ్ము [illegible]
స్తం। కలితు తులు వంద భాగ [illegible] కరవములన్ని యేమి జెయుం జాలరి [illegible]
[illegible] మము [illegible] సుడ విన సంవత్సర బంధం బ్బుసామ [illegible]
[illegible] దయుం [illegible] దశ్శత తెల్ల విసంగ [illegible]
[illegible] హరి కథనము [illegible] కలవలి [illegible]
[illegible] వర [illegible] కథా సుధా [illegible] పరం। ప్ర
[illegible] వానలం [illegible] ములు॥ [illegible] రద
[illegible] తులు [illegible] యుమ [illegible] యుములు [illegible]
[illegible] పరంప్ప ముల। కలి [illegible] యు [illegible]
[illegible] కలి [illegible] సుమె [illegible]

...రానల ... ఘనుల ... పను రాము ని ... బున్ నుం ...

... స్త్రం బున్ నుం క్షేత్రం ... గురువులు ప్రయుక్త ... బరమరహస్య ... తెలియుం బలు ... చరలక్ష్మి ... రకల్పాంతం ... పురుషులకు ...

యుం ప్రకాశకుండై । బ్రహ్మాదులు సామర్థ్యంబున నెలుగ । వెదవెదన్నకుండై సనకాదియోగీశ్వరులను మోహింపం జేయువాండై తనస్వభావంబున ... యనంతుండై నపరబ్రహ్మంబున నెంచెం చింత్రం యుత్తు
నను నర్తనంబున గాయత్రి వంత్రాం తత్రియోంబదంబున స్తోత్రంబు నెన్నె । వేదవ్యాసమానిందుండౌ తేత్పరబ్రహ్మ ప్రతిపాదకంబైన తద్భాగవత పురాణా నామ నిరయాపనంబున నంయుత్రరతం నెల్ల ... అహరమత్తున పురాణ సురద ... రా ...
ములు వర్ణంబు వాక్యముల యందున్న దెవియుగాం యుత్రి శక్తి ప్రతిపాదకవి నేరము సవృత్త కోటిశ్లోకంబు మహరింయు । ఆఖ్యానంబు తత్త్వ ప్రవేదమున షడంయుక్తవతి ద్యయునై యుద్ధరి విమలంయు నదియై భాగవతాం చెప్పయుం ద్వంద్వ యగంవ నదిదియు
తంబు హృదయనుబ వయనిపురాణ రాజ మహేపృడు ప్రా ... యుక్తి । కష్టవసింహస్వహితమిత్రెశి । యుక్తిదానమహత నరసుదానమహత శాస్త్రి । వరులు నిత్వ్యం బ్రహ్మభవంబు ॥ ... శ్రీ మంత్రమ్మెవ ... భాగవతంబు ... శస్త్ర ...
రత్నవిమల స్తోత్రంబులు । కృష్ణరనిషుం డవ్వి శిక్షకాయుత్తర శా స్త్రంబులనిష్పుండు వికనె మంత్రివారలకు నిపుణత్రులకుం పటు నిరక్షక్షుణ్ణ కాంక్ష కనియుక్తయుం దన్ని దనిలియు ... ధమచ దరదిబడి । పరగ సాంద్రాంగ ... తిమాదిత్రాప ...
సదంబి కరవహాదన భగోత్తమ యుధికనుఖదు । నిశ్చయంబుగా కయున యుష్మనుండు । వేస్త వెత్రం గంగ నసుభాగవతమున నంద్ను ॥ వెదకల్పవృక్ష వినళితఫలరసమ ఖసుదా ప్రవరమునసియుండనుభాగవతపురాణంబులగ్రసమనస్త
హరశిక భావవిదులు ॥ గా యుష్మభాగవత పురాణ ప్రసంగ్గలంబె ప్రిదనిస్థాక్షు స్వంబై మునివల్లభ । గస్వంబై కసుమ ఫలనిరాదిత్రసా । దక్క స్వంబున్ని విపిరాభసా । రం స్వాప్యు సవతిం ప్రసదగునర స్వంబుల ప్రసన్ను ॥ వగ్రమునరిస
భరంబు నుంచునె । వహాధివన్మధ వహాలకంబై । బ్రహ్మనహం బున నం చూసెతె । భాగదాన్వితం బై । నలగర్జన భాషాను ఈతనం బునుంచూనెతె । వర్ధి । వరునంసపారగ నుండై చంద్రసద్రహ్మ మవలికసచేరగాలవ గారంబై ల్పెపాళు పత్రజ్జుటిపలలవమంబి
వంబు వచంచూతె । త్రైరావత తాపవృతరం భావగకాఖరాం వవుంచై । పురాసురనిలయంబును నంచూనెతెను నక్షత్రరాక్షపదిశ్వేసంక్షలంబై । ధనదాగారంబును నంచూతె । శంఖకుకుండపద్ముం విరె ... యంబై । రఘురాముయుధం

తే బాలశ్రుహా మహాసుర దుర్వాసి తాం ప్రుహరికే ని॥ జిత్ర లికే ని త్రిశాలికే వశ్రిత్ర త శహా లికే చానా [illegible] శి। మూర్లికే హారనిరదవి ముక్తశిలా హాత్త గోప గోపికా హిం తికే వన్నె దర్శ పరిపాలికే నఖునా [illegible] యు గ్రహం ప్రాలికే వహా
మరిప్రియ వహాలికే నే॥ జిత్కంత్ర శృంగారి యుతాం రగ విశాలపసాపరిన త్రి యహా। రంత్ర శన నల్ల స్పన్న గధరాజ వత్సవిరధ హారవాహిని। హంత్రకు నింద్రునంద్ధన నిచుంత్రక పక్షధరావరా వలి। హంత్ర రసనిశితేంద్రియ సమంత్రిత భత్ర జనాన
ఖ॥ నష్ఠా యుకే భూసురేంద్ర వ్రతసంధ్య నదా యుకే దృకే నిమన। నేత్రా యుకే భూత్రసమ్మదవిద్యా యుకే సాధుజనా సురాంగసం। దా యుకే బలత వస్త్ర పరిధా యుకే పద్మ పాండ్య బాండ్దని। ర్యుకే [illegible] పికా నివహా వందిర యా యుకే [illegible]
త్రి॥ [illegible] సవం త్రి తం బున్ను కాని నంద భాషరచి యుం ప్రం భూ నీ
[illegible] త్రం త్రా నరా [illegible] త్రం మున [illegible] వెరం బున్ను నశ్రమాం హ [illegible] గవ తం బున్న న కుక ద్రాప్రారభం ప్రెల్పుదని నా॥ త్రి॥ సిరి విశ [illegible] తివిల యుం బున్నె వని। వలన [illegible] ధునన వత్స నవము నె। పెళ్లి వత్స నవము నం [illegible]
పిం త్రినత్వ ము। భంగి దామసుప్ర [illegible] రస్త। రుహ కుం డ [illegible] లరున కు విచిత్రములు గావించ్రి। నెవ్వడు బుధులు వెూహింత్తురెవ్వ। శికే నెంద్రమూవ్రులు నక్షగా [illegible] బాదులు నన [illegible] బుద్ధిదా నదరా [illegible] త్రి [illegible]
[illegible] రుం ప్రు తి। నన దూప్ర [illegible] డత నిం [illegible] రించి త్రిం ప్రెద। నా [illegible] కుని శత్రున్న నను దినం బున్ను॥ వ॥ యుల్లు సమా యా జనిత భూతంద్రి రస దేవతా రూప త్రివిధ సృష్టి। యడ [illegible] వహాం [illegible] లు వెుదల్ల [illegible] నిం యుం ప్ర। ద
[illegible] సంహారం బున్నలు త నవల నం గ రిని నరుం బనిలె నిహాం [illegible] బున్న [illegible] ంద న యుం దద్భ త్రి విధ సృష్టి స్తత్త స్వరూపం బున్ను నం బ్రులెం ప్రకాశిం ప్రం జెం యు స్వరూప లక్షణం బున్న గలిగిం యు। తత్త్రి విధ సృష్టి సని తత్ప్ర పం ప్రం బున్ను నం దృ
[illegible] బులె కా [illegible] రొప్ప తడ సన్నంతని పింప్ర కోని యుసన। యూశార గాశా శవం బున్నలం దృష్ట జివుం డుం బ్రులె న జ్ఞుం డున్న గాక, యు భి జన్నం [illegible]

… దినిం దృశుండ్రిం బ్రినా । జననం బున్నఫలం బున్నదే దప్పన జన్మం బున్నతెరుండగను॥ వ॥ లలితస్వం ద ముక్ష్మ … లవు … వ … వురబున్న వుం … । … లతా … భిత్రమ …
జీవలత్వత్ర బున్న మహాఫలం బున్న విమలమ్మహాలవాలం బున్న । వెలయుండు భాగవతా ఘనకల్పతరువు … గను మొప్పు॥ వ॥ యిట్లు భాసిల్లు … దవు శ్రీ వనజ భాగవత ప్రగ్రా … పారి జాత …
తగవిశేషం బున్న సంభృతాభీష్టం బున్న సిద్ధింప మనిచుద్ధిం నెరింద్రి । యదు … సముత్తంగ సంగ యుగసంగ ఫలిత నత్తలం బున్న సందర్శింద్దితెచి । మరతిక నిద్దెనం బుల్లలకు నశిలా నగరంబున్న వసం …
సాన జన్న తుండ్రి … నస్నారాత్ర సంకృతి తండా … నంభ … రాత్రుం దృష్ట ప్రగన్నరదృష్టసుధముఁ … విమల … ప్రేకం బ్రియపుత్రుడం న్నరప్ప । కలకంఠి ప్రత దష్టర్ప సౌరవుంబు । కవలం ప్రవరముననం గ …
వవారితనయుం । దెల్లనయతినికి నిలపాలుమాచంచు । వరప్ప … త్రతుండ్డ వంశవర్ధనుండ్డు । లలితమూర్తి బహుకళా నిధికి నన । దానమానని తిధవుండు ఘను … ండు । తనకులల …
ముఖగనిలెం॥ ౨౧ సడవదునిలయము వెలువడి । తడవదు పరవు రుష … వుతనపతి నెడువుల । గడవదు వితరణాకరు … లు । విడువదు లక్ష్మి … ంబు విభుడు …
… నివారితదిన … దానధర్మమతి శౌరవ … మంబున్నలతాగచిరతా । హ్మనికి ముదనానికి సదా శివపాదయుగాచ్ఛనానుకం । పాపనయు … వాన్నవానికి … ॥ ౨౧ ॥ లిప …
… ంబ్రితి । మెవిరుపురవరజాతుండు … భవరసవాకా … ముండు తప్పరియప్పితయు । నా మహాత్తుం … సాధునంయుంయు కుండున్ని॥ వ॥ అయ్యునతని సునాచింత్తుంబున్న శ్రీరామచంద్ర … నసన్నిధానంబున … ప్రం …
… ద గోకుల విహారికి … సౌవిరారత్రితస్వ … ం । … భక్తదళిష్ణః పరిహారికి ఘుష్ట … ప్పని మనోహరికి । దుష్టసంప్రదవ హారికి ఘోష … ళుజ పయోఘ్రల … ౧

ంబున్ను ఖన చిత్రంబున్న గను॥ ౧౫॥ చేతులారం ... ప్రసాదించునట్టిదేని। నేం రసైని వ్యంగ్యహరికీర్తనమ్ముడు వండెనీ। దయచు ధయునే తత్వం బున్నలా నుగాందలం పరద్దే నీ। కేశలు గనేంటే చేతుల్లు లక డు పు చెలు॥ ౧౬॥ అనివరి యుమదిం
జఖిలిత తపః ప్రభావం బున్నన త్రిమం స్వారాంతయు గాశధా ... భ విరచన శూంతూహలు। ద్దనై ఠేయు శరదాశా నిశాకాలం బున్నసే సూవెసా పరాశం బున్నరా కన నిస్సిన్నా నమతం బున్నసనద్దం గాన భుజుసదు తేసం గ ఛం గ యి గ
అది। వెడలివహానియ ... ల ప్రలి సప్రలినలలవం ... యుద్ధం బున్నమహాశ్వరద్వానం బున్నసైనికిం బ్రదున్ని చిత్రలాచనుంట్కైయుక్త యెడా॥ ౧౭॥ మెరుంగు చెంగ్క జనధ ... బున ... యు విరుచంగ సిడునెం ...
లసుదా సారం బున్న ... లి శ ముఖ మున విరుసన్నుమోలు ... చుపాండు। వలియుతతలనూలవళనుమతెజమునం గిబలు విలుమూపునం బరుగుపాం ... నిలన ... త్రేబాను ...
... వారంభ। ప్రంశరిశంతగనవుంటూలు శం నవ్వలుపా ... డు। వెడుందయనురవు పాండుడు విపులభద్రమూర్తి। పాండుప్రరాజ్యముబున్నిం డోశరుండు నా। శనున వశ ... దు ... గా నం బ ... రు ... వ ... గౌ ... రాజ
సందెలి చూచిబూషం ప్రసిద్ధుని సత్రంబునెంయు నెడ। పతంగుడ్యత్రా రామభద్రుండవుం స్వామాంకితంబున్న గా। శ్రీమహాభాగవతం బున్న దెనుం గున సెంయుమ ... చవ బం ధం బున్న దె గునవి యాం గ త్రిపురి తీర్ ... హి తుం
సమలి లిత చ ... సం ... చెర ... నగు చిత్రం బున్నా॥ ౧౮॥ పలికెదిది భాగవతమట। పలికించు విభుడు రామభద్రుండట నే। బలికిన భవహరమగు నట। పలికెద వేరులంగాం ... భాగనపలుశంగ నేలా॥ ౧౯॥ భాగవతము ...
పలు ... చిత్రంబు॥ ... లించనందత్తపూలినెన। విబుధజనుల వలననివింత్రరం ... తెలియవచ్చినంత తెలియ సతుగు। ౧౯॥ గొంధ్వరకు త్తినంగుసునామమకు। గొంధరకున కంకృతం బున్న గనా మసరెం ద్దాగు। ... ధ్వన ...
లగునె। నం దర మెపింత్తుం కృతులన ... యుపడలనుగు॥ మా॥ ఖన రస్క ... యుత్రికసాదికవులిరును ... ౦ ... వలులకు॥ తెనుంగులకు ... యుచువ తపుం రాకృతళను భాగకవుం బున్నదానె ... ౯। తెనుంగుం గ ... ప్రయోగ ...